ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY



గుంటూరు

గురువారం 24 ఆగస్టు 2017 | 20 | ★★★★★★★

గ్రామాలకు.. యూజీడీ



- 15 నియోజక వర్గాలకు యూజీడీ పనులు మంజూరు
- ఉపాధి హామీ పథకం కింద అమలు
- 232.60 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ల నిర్మాణం
- రూ. 58.03 కోట్లకు పరిపాలన అనుమతులు

9



7

ఉప రాష్ట్రపతి సన్మాన కార్యక్రమ సమన్వయకర్తగా మంత్రి ఆనందబాబు

- మంత్రి కామినేనితో కలిసి ఏర్పాట్ల పరిశీలన



దిగి వచ్చిన ధర

- గుంటూరులో లారీ ఇసుక రూ.4,500కే లభ్యం
- నిర్ణయించిన ధరకు మించి వసూలు చేస్తే చర్యలు
- రీచ్‌ల్లో మాఫియా పట్టు సాధించకుండా తనిఖీలు
- నిరంతరం దాడులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు

బంగారంలా మారిన ఇసుక ధర దిగివచ్చింది. జిల్లా యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో రీచ్‌ల్లో మాఫియాకు ముకుతాడు పడింది. దీంతో గుంటూరులో ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక లారీ రూ.4,500లకే లభ్యమౌతున్నది. నిర్ణయించిన ధరకు మించి ఎవరైనా వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రీచ్‌ల్లో మాఫియా పట్టు సాధించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువ క్వారీలు, పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు జరిగేలా చూస్తూ సరఫరాను పెంచి ధర దిగి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హరిత ట్రిబ్యూనల్‌లో నమోదైన కేసుపై తీర్పు వస్తే ఇసుక ధర మరింత తగ్గేందుకు అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

19

ఇదేమి వాన..!

- జిల్లా అంతటా సమృద్ధిగా కురవని వర్షాలు
- 14 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం
- 23 మండలాల్లో సాధారణం
- 20 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు
- మాచవరం మండలంలో తక్కువ
- శావల్యాపురం మండలంలో అత్యధికం

19

జిల్లా అంతటా వానలు ఒకే రకంగా కురవటం లేదు. ఒకచోట అధికంగా, మరొకచోట అతి తక్కువగా వర్షాలు కురు స్తున్నాయి. వరుణుడు ఈ ఏడాది కరుణిం చినా జిల్లా అంతటా ఒకేరకమైన ప్రభావం చూపటం లేదు. కురిసే వర్షాలు వరుస రోజుల్లో కురుస్తుండటంతో పంట లకు ఉప యోగ పడటం లేదు. దీనివల్ల మినుము తది తర పంటలు వివిధ మండలాల్లో ఉరకెత్తుతున్నాయి. కొన్ని మం డలాల్లో అతితక్కువ వర్ష పాతం నమోదవ్వటం తో పంటలు దెబ్బతింటున్నాయి.

ఈ-నామ్ అమలుకు యార్డుల చైర్మన్‌లు సహకరించాలి

- మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ శామ్యూల్ ఆనంద్

20లో..

టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

6లో..

సాగర్ పరిధిలో ఎండిపోతున్న చెరువులు

ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ భాను వీర ప్రసాద్



ఆఫీసర్స్ వాయిస్

ఆంధ్రజ్యోతి, గుంటూరు: జిల్లాలో సాగర్ కాల్వల పరిధిలోని 242 గ్రామాల్లో ఉన్న మంచినీటి చెరువులు ఎండిపోతున్నాయి. ఆయా గ్రామాల్లోని చెరువుల్లో ఉన్న నీరు నెలాఖరు వరకు వస్తుంది. ఈ చెరువులను నెలాఖరులోపు నింపక పోతే సెప్టెంబర్ 1 నుంచి సాగర్ పరిధిలోని 242 మంచినీటి పథకాలు పని చేసే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచినీటి చెరువుల సమస్యను తెలియజేశాం... ఇటీవల ప్రభుత్వం శ్రీశైలం నుంచి సాగర్‌కు రెండు టిఎంసిలను విడుదల చేసింది. సాగర్ నుంచి తెలంగాణ, ఏపిలకు ఒక్కొక్క టీఎంసి చొప్పున విడుదల చేశారు. సాగర్ నుంచి విడుదల చేసిన ఒక టీఎంసి నీరు బుగ్గవాగుకు చేరింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగర్ కాల్వల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంచినీటి చెరువులను నింపాలంటే 4-5 టిఎంసిల నీరు అవసరం. ప్రభుత్వం రెండు జిల్లాలకు 4-5 టీఎంసిలను విడుదల చేస్తేనే సెప్టెంబర్ నుంచి ప్రజలకు రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగు నీరు అందించే అవకాశం ఉంది. వర్షాలు రాకపోతే నెలఖరులోపు చెరువులు నింపాల్సిందే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా తెలిపారు. జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా, గుంటూరు ఛానల్ పరిధిలో ఈ సమస్య లేదు. పట్టిసీమ నీరు రావడంతో అక్కడ చెరువులు కూడా నిండాయి.

- ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ముప్పు
  క్యాన్సర్, చర్మ, ఊపిరితిత్తుల
- వ్యాధులు సంక్రమించే ప్రమాదం
- గణనాథుడి మట్టి విగ్రహాలతోనే మేలు
- పర్యావరణ హితం కోసం
  ఉద్యమించాల్సిన సమయం

5000 లీటర్లు.. వెయ్యి విగ్రహాలకు వినియోగించే రసాయనాలు

100000 కిలోలు.. వెయ్యి విగ్రహాలకు వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్



జయహో గ్రీన్ గణపతి



చవితి వేడుకకు వినాయకుడు ముస్తాబవుతున్నాడు. శుక్రవారం వినాయ క చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవరాత్రి పూజలకు గజముఖనాథుడు ముస్తాబవుతున్నాడు. పర్యావరణానికి హా ని కలగని రీతిలో వినాయక చవితి జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉం ది. చవితి పందిళ్ల నిర్వాహకులు పర్యావరణానికి హాని కలిగించని విగ్రహాలపై దృష్టి సారిస్తే మంచిదని పర్యావరణ హితులు కోరుతున్నారు. మట్టి విగ్రహం ప్రకృతి అందించే రంగులు, ఆకులు, అలములు వీటితో ముగించే నవరాత్రులు అందరికీ వెలుగులు అంటు న్నారు వారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం ద్వారా నదులు, చెరువులు, కాలువలను తద్వారా వాతావరణాన్ని కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఏడాది విగ్రహాలను మండపాల్లో నెలకొల్పేందుకు ముందే అం దరూ మేల్కొనాలి. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, ప ర్యావరణ మిత్రులు, కళాశాలల సామాజిక విభాగాల వారు, నిపుణులు, కాలుష్య నియంత్రణ మండలి, పోలీ స్‌శాఖ అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ వారి వంతు బాధ్యతగా మట్టి విగ్రహాలపై ప్రచారం కల్పించాలి. విద్యాలయాల ఎన్ ఎస్ఎస్ విద్యార్థులు, అధికారులు మట్టి గణపయ్యలే మేలంటూ ముక్త కంఠంతో ముం దుకు రావాలి.

మేల్కొనకుంటే విషతుల్యమే..?

గతేడాది నగరంలో దాదాపు 1000 భారీ, మధ్యస్థాయి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కో విగ్రహానికి స్థాయిని బట్టి నాలుగు నుంచి ఎనిమిది లీటర్ల రసాయనాలను వాడారు. సరాసరి ఐదు లీట ర్లు తీసుకున్నా 5000 లీటర్ల రసాయనాలు వినియోగించినట్లు లెక్క. ఒక్కో విగ్రహం తయారీకి సగటున 100 కిలోల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను వినియోగించారు. అంటే మొత్తంగా లక్ష కిలోల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం జరిగింది. నిమజ్జనం రోజు న రంగుల రూపంలో మరో 50 క్వింటాళ్ల రంగుల విక్రయాలు జరిగిన ట్లు వ్యాపారులు తెలిపారు. వీటన్నింటిని నవరాత్రుల తర్వాత విగ్ర హం నిమజ్జనం రూపంలో జలాశయాల్లోకి చేర్చా రు. దీంతో పర్యావరణం ఎంత విషతుల్యమై ఉంటుం దో ఒక్కసారి ఊహించండి.

- ఆంధ్రజ్యోతి, గుంటూరు

ఒక్కసారి ఆలోచించండి..

బెంగళూరులోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనంలో తేలిన విషయాలు

- వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత నీటిలో యాసిడ్‌ల శాతం పెరిగింది.
- విగ్రహాలు నిమజ్జనం చేసిన రాత్రి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గింది.
- నీటిలో మెర్క్యురీ, లెడ్ వంటి భార లోహాల శాతం పెరిగింది.
- మట్టితో చేసిన విగ్రహాలు నీటి లో గంటల్లో కరిగిపోగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యా రిస్ చేసిన విగ్రహాలు కరగడానికి నెలలు, సంవత్సరాలు పట్టే అవ కాశం ఉంది.
- వంద లీటర్ల తాగే నీటిలో ఔన్స్ మో తాదు విషపూరిత రసాయన అవశేషాలు కలిస్తే 36 మం దికి క్యాన్సర్, చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.



దుర్గగుడిలో ఆర్జిత సేవలు

- తెల్లవారు జాము 3.00గంటలకు కవాట ఉద్ఘాటన. అనంతరం సుప్రభాత సేవ, ప్రాతఃకాలర్చాన, బాలభోగనివేదన, హారతి
- ఉదయం 6-7, 10.45-11.45, 4.45 నుంచి 5.45 గంటల వరకు త్రికాలార్చన
- 4 గంటలకు సర్వదర్శనం, 5 గంటల వరకు ఖడ్గమాల పూజ
- 6.30గం. అమ్మవారికి నివేదన
- ఉదయం 7 - 9గంటల మధ్య రుద్రహోమం
- ఉదయం 9 - 12.00 మధ్య లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం
- 11 - 12 మధ్య సౌభాగ్య ప్రదాయనీ పూజ
- మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన
- సాయంత్రం 6- 6.30 గంటల మధ్య పంచహారతులు
- రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేత

శ్రీవారి సమాచారం



తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవలు వివరాలు టీటీడీ కళ్యాణ మండపం లోని ఈ దర్శనం కౌంటర్‌లో...

ప్రత్యేక దర్శనం : ఆగస్టు 29 నుంచి నవంబర్ 30 వరకు ఖాళీలు ఉన్నాయి.

ఆర్జిత సేవలు : కల్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్ర దీపాలంకరణ, విశేషపూజ సేవలకు సంబంధించి అక్టోబరు 23 తేదీలకు గురువారం జారీ చేస్తారు.

కాటేజీలు: అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు ఖాళీలు ఉన్నాయి. రూ.300ల ప్రత్యేక దర్శకం టిక్కెట్లు ఒక్కరు ఎంత మందికైనా పొందవచ్చు. సేవా టిక్కెట్లు ఇద్దరికే జారీ చేస్తారు. టిక్కెట్ల కోసం వెళ్లే భక్తులు తమ ఆధార్ కార్డును, టిక్కెట్లు ఎవరికి తీసుకుంటున్నారో వారి ఆధార్ కార్డులను తీసుకు వెళ్లాలి. సేవా టిక్కెట్లు 60 రోజుల ముందుగా, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, కాటేజీలు 120 రోజుల ముందు జారీ చేస్తారు.

ఈదర్శన్ కౌంటర్‌లు పనిచేయు వేళలు : సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1గంట వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు కేంద్రం పనిచేస్తుంది. ప్రతి మంగళవారం శెలవు

- చిలకలూరిపేట టౌన్

మినీ లోకం



డాక్టర్‌గారు థర్మామీటర్ పెట్టమన్నది నోట్లో..!!



విజయ్ డిజిటల్
వినాయకచవితి
స్పెషల్ ఆఫర్స్
32 HD LED ₹16,500/-*
40 HD LED ₹25,500/-*
40 4K LED ₹38,990/-*
55 4K LED ₹69,900/-*
65 4K LED ₹99,990/-*
6.0 Kg Front Load ₹21,000/-*
6.5 Kg Front Load ₹26,500/-*
7.0 Kg Front Load ₹32,500/-*
170 Lts Single Door ₹9,990/-*
190 Lts Single Door ₹11,600/-*
210 Lts Single Door ₹14,550/-*
240 Lts Single Door ₹16,500/-*
250Lts Frost Free ₹20,000/-*
1.0 Ton Split AC ₹22,990/-*
1.5 Ton Split AC ₹26,990/-*
1.5 Ton Inverter AC ₹35,990/-*
కేవలం రూ. 1/- చెల్లించి
మీకు నచ్చిన వస్తువు
తీసుకెళ్ళండి
సెలెక్టెడ్ మోడల్స్ పై మాత్రమే
KALYANI ADS
iPhone
Available in 32 / 128 / 256 GB
iPhone 7
EMI Per Month ₹5000/-*
Galaxy S8 | S8+
S8 EMI Per Month ₹4825/-*
S8+ EMI Per Month ₹5491/-*
SAMSUNG
Galaxy J7 Max
EMI Per Month ₹1790/-*
SAMSUNG
Galaxy J7 PRO
EMI Per Month ₹2090/-*
CAPITAL FIRST
HDB FINANCIAL SERVICES
From the trusted family of HDFC Bank
Paytm
BAJAJ FINSERV
0% Finance
ప్రతి కొనుగోలు పై ఒక ఆకర్షణీయమైన బహుమతి పొందండి
ప్రియమైన కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు
వినాయకచవితి శుభాకాంక్షలు
LG SAMSUNG SONY Panasonic Haier Godrej GENERAL DAIKIN LLOYD IFB Videocon BOSCH Butterfly ONIDA
Our Stores
GUNTUR : Arundelpet, Main Road, 0863-2217717, 27
GUNTUR : Chandana Brothers Complex, Jinna Tower, 0863-2226464
GUNTUR : Haier Exclusive Showroom, Revenue Complex 0863-2345559
GUNTUR : Opp. L.V.R. Club, Kontepadu Main Road, 0863-2211559
GUNTUR : L.G. Best Shopee, 0863-2336464
GUNTUR : Mahatma Gandhi Inner Ring Road, 9246655559
TENALI : Gandhi Chowk, 08644-238827,47
MANGALAGIRI : RR Towers, Near Old Bus Stand, 08645-233664
NARASARAOPET : Bank Street, Arundelpet, 08647-222559, 229559
ONGOLE : Prasanna Nilayam, Kurnool Road, 08592-282620, 282621
CHILAKALURIPET : Sai Karthik Citi Centre, G.T. Road, 9640755559, 9640855559
VIJAYAWADA : Opp. Chennupati Petrol Bunk, Moghalrajpuram, 0866-2499008, 2499009
VIJAYAWADA : Bhavanipuram, Swathi Theatre Road, Sivalayam Center, 0866-2414193, 2414194

'దౌర్జన్యానికి దిగడం తగదు'

మాచర్ల: విద్యార్థి సంఘాల ముసుగులో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై దౌర్జన్యానికి దిగడం అన్యాయమని ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీ రమణ, శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల కర్నూల్‌లో జరిగిన సంఘటనకు నిరసనగా గురువారం ప్రైవేటు స్కూల్స్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా విద్యార్థిని మరణించిందని, దీనికి స్కూల్ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ విద్యార్థుల సంఘాల ముసుగులో దాడి చేశారన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సంఘ గౌరవాధ్యక్షుడు బి వెంకటరెడ్డి, సీహెచ్ రాంబాబు పాల్గొన్నారు.

ఏపీఆర్ఈఐపీఏ అధ్యక్షుడిగా టీఎం భాస్కర్

విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జేసీఈఐపీఏ(ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన లెక్చరర్ల ఎన్నికల్లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న టీఎం భాస్కర్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, కార్యదర్శిగా ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్‌గా రంగాచార్యులు, జాయింట్ సెక్రటరీగా ఇందిర, ట్రెజరర్‌గా జయకుమార్ ఎంపికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ బుధవారం తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా ప్రసాద్, ఝాన్సీరాణి, పేర్రెడ్డి, జగదీశ్వర్, హేమంబరరెడ్డి, గోవిందరావు, గంగయ్య, వేణుగోపాల్, లింగేశ్వరరావు, సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ ఎన్నికలు మధుసూదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లీశ్వరరావు, ఉమన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి ఆధ్వర్యాన జరిగాయి.

తెలుగు మాస్టారు సత్యనారాయణకు సన్మానం



విజయపురిసౌత్: స్థానిక ఆర్‌సీఎం హైస్కూల్‌లో తెలుగు పండిట్‌గా ఉన్న సత్యనారాయణ ఉద్యోగోన్నతిపై వెళ్తున్న సందర్భంగా బుధవారం హైస్కూల్లో సిబ్బంది ఘనంగా సన్మానించారు. హైస్కూల్ హెచ్ఎం జి ఇన్యాసమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. 32 సంవత్సరాలుగా గ్రేడ్-2 తెలుగు పండిట్‌గా పనిచేసిన సత్యనారాయణ గ్రేడ్-1 ఉద్యోగోన్నతిపై మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్‌కు వెళ్తున్నారని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో సిస్టర్ ఏ అన్నమ్మ, ఆంథోనమ్మ, పీఈటీ రాజు, ఆంజనేయులు, నాగేశ్వరరావు, ఎస్‌కె ఖాసీం, ఎంవి సుబ్బారావు, హేమలత పాల్గొన్నారు.

వాహనాల తనిఖీలు

- రూ.1,500ల అపరాధ రుసుం వసూలు

రెంటచింతల: మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం పలు వాహనాలు తనిఖీ చేసి రూ.1500లు అపరాధ రుసుం విధించినట్లు ఎస్ఐ యాదాల కోటేశ్వరరావు చెప్పారు. ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

టంగుటూరికి ఘననివాళి

మాచర్ల: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లోనూ ప్రకాశం పంతులు చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ నెల్లూరి మంగమ్మ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు వెంకటేశ్వరరావు జయంతిని జరిపారు. కాంగ్రెస్ కార్యాలయంలోనూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ యరమల రామచంద్రారెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు అధ్యక్షుడు ఓరుగంటి చెన్నకేశవరావు ఆధ్వర్యాన క్లబ్ కార్యాలయంలోనూ జయంతిని నిర్వహించారు.



దుర్గి: నివాళులు అర్పిస్తున్న చిత్రం



మాచర్ల : చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న చైర్ పర్సన్ మంగమ్మ

దుర్గి: మండలంలో టంగుటూరి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం, పోలీస్‌స్టేషన్, మండల పరిషత్ ఆఫీసు తోపాటు పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరిది కీలకపాత్ర అని పలువురు వక్తలు పేర్కొన్నారు.



నాగార్జున కొండను సందర్శించిన పోలెండ్ దేశస్థులు

విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను పోలెండ్ దేశస్థులైన ముగ్గురు బుధవారం సందర్శించారు. స్థానిక లాంచీ స్టేషన్ నుంచి లాంచీల ద్వారా నాగార్జున కొండకు చేరుకున్నారు. కొండపై గల మ్యూజియంలోని బుద్ధుని పాలరాతి విగ్రహాన్ని, శిలఫలకాలను, జాతక కథలను, రాతియుగం నాటి పనిముట్లను, మట్టి పాత్రలను తిలకించారు. అనంతరం సింహళ విహార్‌ను, అశ్వమేధ యజ్ఞశాలను, శ్రీచేత్యాన్ని వీక్షించారు. అనంతరం అనుపులోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ నమూనాను, హంపీ థియేటర్‌ను, హారతి దేవాలయాన్ని తిలకించి ఎత్తిపోతలను సందర్శించారు.

స్వచ్ఛభారత్‌లో అందరూ భాగస్వాములు కావాలి

కొత్తూరు (విజయపురిసౌత్): దేశ ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ భాగస్వాములు కావాలని తదేకం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుశ్రీ నౌషీర్ అన్నారు. బుధవారం మాచర్ల మండలం కొత్తూరు గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డికీ రూ. 12 వేలు మంజూరు చేస్తుండగా తాను తదేకం ఫౌండేషన్ తరుపున మరో రూ. 3 వేలను అదనంగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు.

మిలియన్ మార్చ్ గోడప్రతుల విడుదల

దుర్గి: సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న విజయవాడలో చేపట్టిన మిలియాన్ మార్చ్‌కు సంబంధించి బుధవారం దుర్గిలో సీపీఎస్ ఉద్యోగులు గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీమన్నారాయణమూర్తి, ఉపాధ్యాయులు చిరంజీవి, ఖాసీంసైదా, డేవిడ్, నాగరాజు, పిచ్చయ్య, ఏడుకొండలు, పోతురాజు, అమరలింగేశ్వరరావు, రంగయ్య పాల్గొన్నారు.





చెక్‌డ్యాం పనుల ప్రారంభం

శిరిగిరిపాడు, వెల్దుర్తి: మండలంలోని శిరిగిరిపాడులో నీరు-చెట్టు కింద రూ. 13 లక్షలతో నిర్మించనున్న చెక్‌డ్యాం పనులను బుధవారం టీడీపీ మండల అధ్యక్షుడు కుర్రి శివారెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీటీసీ దిర్శినాల శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు ఉన్నారు.



కరాటేలో సోషల్ వెల్ఫేర్ విద్యార్థినుల ప్రతిభ

విజయపురిసౌత్: ఈనెల 20 మంగళగిరిలో జరిగిన స్టేట్ కరాటే పోటీల్లో స్థానిక సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు గోల్డ్ మెడల్ సాధించి తమ ప్రతిభను చాటినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీరాజ్యం తెలిపారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థినుల అభినందన సభలో ఆమె మాట్లాడారు. మొత్తం 16 మంది విద్యార్థినులు పాల్గొనగా ఐదుగురు బంగారు పతకాలు సాధించగా, ఇరువురు సిల్వర్, తొమ్మిది మంది బ్రౌంజ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థినుల్లో కె జీవన్‌జ్యోతి, ఆర్ శిరీషాబాయి, సింధుబాయి, గౌరి జ్యోతి, ప్రశాంతి, సిల్వర్ మెడల్స్ సాధించిన వారిలో సుజాత, కావేరి, బ్రౌంజ్ సాధించిన వారిలో లక్ష్మీబాయి, కేతనబాయి, సౌజన్య, పావనిబాయి, ప్రవల్లిక, శిరీషా, ప్రత్యూష, వినీత, సౌమ్య ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్నేహలత, పీఈటీ సీహెచ్ జయశ్రీ, అరుణ, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.



పీవీఆర్కే ప్రసాద్ మృతికి సంతాపం

హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కె ప్రసాద్ మృతికి సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు బుధవారం తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఫౌండేషన్ మండల కన్వీనర్ అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, మాదిరాజు బాబు శ్రీనివాసరావు, కొండా మల్లికార్జునరావు, బండ్ల వెంకటేశ్వర్లు, బోయ రామిరెడ్డి పాల్గొన్నారు. -మాచర్లటౌన్



15 అడుగుల లోతు.. జర జాగ్రత్త !

అది మాచర్ల మండలం జమ్మలమడక గ్రామం. ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన సుమారు 15 అడుగుల లోతు. ఇది రహదారి మార్జిన్‌కు ఆనుకొని ఉంది. నిత్యం స్కూల్ బస్సులు విద్యార్థులను ఈ దారి గుండానే పట్టణంలోని విద్యాసంస్థలకు చేరుస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తప్పించడానికి వీలు కాని పరిస్థితి. రాత్రి వేళల్లో పరిస్థితి వర్ణానాతీతం.

(జమ్మలమడక, మాచర్ల రూరల్)

మట్టిగణపతి.. పర్యావరణ హితం



విజయపురిసౌత్: వినాయకుని విగ్రహాలు

రెంటచింతల: వినాయక చవితి పండుగ సందర్భంగా వాడవాడలా విఘ్నేశ్వరుడిని ప్రతిమలను భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలను దూరంగా పెట్టడం మంచిదని పర్యావరణహితులు కోరుతున్నారు. ఆధునిక యుగంతో మార్పులకు అనుగుణంగా నేడు మట్టి వినాయకులపై దృష్టిని సారిస్తున్నారు. గతంలో ఊరికి ఒకటి రెండు విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్యపూజలు చేసి సమయానికి అనుగుణంగా నిమజ్జనం చేసేవారు. నేడు ఈ పరిస్థితికి భిన్నంగా అంటే ఎక్కువ సంఖ్యలో వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్టించి, పూజలు గావిస్తున్నారు.

ప్లాస్టర్ ఆఫ్ పారీస్ అంటే..

ప్లాస్టర్ ఆఫ్ పారీస్ అంటే కవచం. 300 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద వేడితో తయారవుతోంది. వినాయక విగ్రహాలకు దీనిని పూయడం వలన కాల్షియం సల్ఫేట్‌గా మారుతోంది. నీటిలో నిమజ్జనం చేసిన తరువాత జిప్సంగా రూపాంతరం చెందుతోంది. ఇది నీటిని పూర్తిగా కలుషితం చేస్తోంది. ఈ నీటిని తాగితే పశువులు మృత్యువాత పడుతున్నాయి. జీవ చరాలు చనిపోతున్నాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది.

మట్టి విగ్రహాలనే ఉపయోగించండి : గర్నెపూడి లెవీ, తహసీల్దార్

వినాయక చవితి పండుగ తరువాత నుంచే మిగతా పండుగలన్నీ ఆరంభమవుతాయి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలోని 11 గ్రామాల వారు వివిధ కూడళ్లలో ఏర్పాటు చేయబోయే విగ్రహాలన్నీ మట్టితో ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విషయంలో చదువుకున్న యువత అందరికీ అవగాహన కల్పించాలి.

మధ్యాహ్న భోజన ఏజెన్సీకి గ్యాస్ అందజేత

వెల్దుర్తి: మండలంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎంపీపీ పాఠశాలలో గ్యాస్ అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దారు వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలోనే మండలంలోని 46 ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు గ్యాస్‌లను అందజేస్తామని తహసీల్దారు వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో అల్లి సురేష్, సర్పంచ్ ఉడతల ముసలయ్య, ఎస్ఎంసీ చైర్మన్ ఆర్ ముసలయ్య, హెచ్ఎం నలిని, ఎమ్మార్పీ పూర్ణ చంద్రరావు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు లక్ష్మిదేవి, మేరి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో చంద్రన్న బీమానే దీమా

రెంటచింతల: బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా దీమా అని టీడీపీ మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన రెంటచింతలలో నదిలో పడి మృతి చెందిన తాతిరెడ్డి పుల్లారెడ్డి భార్య రమణమ్మకు రూ.5 వేల చెక్కును ఎంపీపీ వడితే జీజాతులశ్యానాయక్‌తో కలసి అందించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.

మిట్టగుడిపాడులోనూ

ఈ గ్రామానికి చెందిన మాచవరపు ఏసుపాదం అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం ఆయన భార్య మేరమ్మకు రూ.5 వేలను వెలుగు ఏపీఎం అంకమరావు, పార్టీ అధ్యక్షుడు అబ్బిరెడ్డి కలసి ఏసుపాదం అందించారు. కార్యక్రమంలో గొట్టం పేరెడ్డి, చినపిచ్చిరెడ్డి, లక్ష్మీమల్లారెడ్డి, వెంకట మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి

మాచర్ల రూరల్: ఇంటింటికీ తిరుగుతూ 18 ఏళ్లు నిండిన వారికి ఓటు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తహసీల్దారు వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు బీఎల్‌వోలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, అర్హులను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో డీటీ లక్ష్మీనారాయణ, ఆర్ఐ సీహెచ్ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్ డీఈ గంగానాయక్‌కు సన్మానం

మాచర్లటౌన్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున మంత్రి అయ్యన్నపాత్రుడి నుంచి అవార్డును అందుకున్న పంచాయతీరాజ్ డీఈ గంగానాయక్‌ను ఆలిండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యాన పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సన్మానించారు. కార్యక్రమంలో ధారునాయక్, బీమానాయక్, వెంకటేశ్వర్లునాయక్, తారాసింగ్‌నాయక్ పాల్గొన్నారు.

దుర్గి మండల అధికారుల ఫోన్ నెంబర్లు

తహసీల్దారు	: 9949096527
ఎంపీడీవో	: 7032983490
ఎస్ఐ	: 9440796242
విద్యుత్ ఏఈ	: 9440812340
వ్యవసాయాధికారి	: 8886614203
హౌసింగ్ ఏఈ	: 9701451764
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ	: 9100121471
పంచాయతీరాజ్ ఏఈ	: 9948646684
హార్టికల్చర్ అధికారి	: 8187890522
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్	: 9160717540
ఎంఈవో	: 9000769334

సినిమా గైడ్

వెంకటేశ్వర	నేనే రాజు నేనే మంత్రి
నాగార్జున	లై
శ్రీరామ	జయ జానకి నాయక

మాచర్ల — కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

టమోటా:రూ.60, పచ్చిమిర్చి: రూ.35, బెండ:రూ.15, దొండ:రూ.15, బంగాళదుంప: రూ.20, దోస:రూ.15, వంకాయలు: రూ.20, బీర:రూ.20, క్యారెట్:రూ.50, బీట్‌రూట్:రూ.40, ఉల్లిగడ్డలు:రూ.30 కీర: రూ.40, కాకర:రూ.40, క్యాబేజి రూ20, మునక్కాయ(1):రూ.4, సొరకాయ:రూ.10.

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 08642 224949



ముస్తాబవుతున్న చవితి పందిళ్లు

విజయపురిసౌత్: శుక్రవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మాచర్ల మండల పరిధిలోని గ్రామాల్లో చవితి మండపాలను సిద్ధం చేస్తున్నారు. విజయపురిసౌత్‌లోని మెయిన్ బజారు, శ్రీసీతారామాలయం, లాంచీస్టేషన్, సీటైపు క్వార్టర్స్, డౌన్ మార్కెట్, సాగర్‌క్యాంపు, పాత పోలీస్‌స్టేషన్ తదితర ప్రాంతాల్లో వినాయక చవితి పందిళ్లను సిద్ధం చేస్తున్నారు. ఆయా కమిటీల ఆధ్వర్యాల్లో విగ్రహాలను మండపాల వద్ద చేర్చే పనిలో భక్తులు నిమగ్నమయ్యారు. విజయపురిసౌత్‌లో వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద బుధవారం సందడి వాతావరణం నెలకొంది.

న్యాయవాదుల విధులు బహిష్కరణ

గురజాల లీగల్: జిల్లా న్యాయవాదుల బార్ ఫెడరేషన్ పిలుపుమేరకు స్థానిక న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరణ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడారు. 2012వ సంవత్సరానికి ముందున్న అన్ని కేసులనూ వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్ని కోర్టులకు ఏపీ హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌కు నిరసనగా విధులను బహిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు చల్లా రామిరెడ్డి, కె హరిసత్యనారాయణ, కె ప్రభుదాసు, ఎస్‌కె జానీబాషా, హనుమంతురావు, రామ్‌సాయి, ప్రసాదరావు, జ్ఞాన సుందరి, చెన్నకేశవరావు, శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు, సురేష్, రమేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన

మాచర్ల రూరల్: పట్టణంలోని ఆర్‌సీఎం పాఠశాలలో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్త్ సూపర్‌వైజర్ సుబ్బాచారి ఎంఆర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు.

క్రెడిట్ క్యాంపునకు 305 మంది హాజరు

రెంటచింతల: వివిధ వర్గాలకు చెందిన వారికి వ్యక్తి గత రుణాలిచ్చేందుకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన క్రెడిట్ క్యాంప్‌నకు 305 మంది హాజరైనట్లు ఎంపీడీవో శివ కామేశ్వరీ చెప్పారు. వీరంతా గతంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆయా బ్యాంక్ మేనేజర్లు బి శ్రీకాంత్(సీజీబీ రెంటచింతల), రాజేంద్రప్రసాద్ (సీజీబీ కంభంపాడు)వెంకటేష్(తుమృకోట, ఆంధ్రాబ్యాంక్), సీహెచ్ శ్రీనివాసరావు(రెంటచింతల,ఆంధ్రాబ్యాంక్) పాల్గొన్నారు.

కేసరి జయంతిని విస్మరించిన అధికారులు

రెంటచింతల: ఆంధ్రాకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని అధికారులు విస్మరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కేసరి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా, అమలుకు నోచుకోక పోవడం విచారకరం. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, అనేక సంస్కరణలు చేపట్టిన మహనీయులను విస్మరించడం ఎంత వరకు సమంజసం అని అధికారులను పలువురు ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు.

మధ్యాహ్న భోజనం సక్రమంగా ఉండాలి



మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్న ఎంపీపీ జీజతుల శ్యానాయక్

రెంటచింతల: మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి లోపాలూ ఉండడానికి వీల్లేదని ఎంపీపీ వడితే జీజా తులశ్యానాయక్ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం సుబ్బన్న తోటలోని ఎంపీయూపీ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను, అమలు తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గత విద్యా సంవత్సరంలో రెంటచింతలలోని పాఠశాలలన్నింటికీ ఉచితంగా మినరల్ వాటర్ అందచేసిన ఎంపీటీసీ మర్రి రాజ్‌కుమార్ తొలి విడతగా ఈ పాఠశాల నుంచి వాటర్ అందచేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రహరి నిర్మాణానికి రూ.50 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కతారి డేవిడ్, మండల పార్టీ అధ్యక్షుడు అబ్బిరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గొంటు సుమంత్‌రెడ్డి, ఎంపీటీసీ దానమ్మ, టౌన్ అధ్యక్షుడు గాదే ఫాతిమా మర్రెడ్డి, పీహెచ్‌సీ చైర్మన్ బోడపాటి రామకృష్ణ పాల్గొన్నారు.

ముగిసిన విపత్తులపై శిక్షణ



పట్టణంలోని ఎస్‌కేబీఆర్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యాన 3 రోజులుగా విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో పోలూరి నరసింహారావు, పున్నారావు, బ్రాహ్మజి, సత్యనారాయణ, బత్తుల బ్రహ్మం, అప్పారావు, కృష్ణమూర్తి, అబ్దుల్‌కలాం, కళాశాల ప్రిన్సిపాల్ వైఆర్‌సీఎస్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ దేవదానం పాల్గొన్నారు. **-మాచర్ల రూరల్**

మాజీ సారా విక్రేతలపై బైండోవర్

దుర్గి: గతంలో సారా విక్రయించిన కేసుల్లోని 16 మంది నిందితులపై ఎక్సైజ్ పోలీసులు బుధవారం బైండోవర్ కేసులు నమోదు చేశారు. మండలంలోని అడిగొప్పల, పోలేపల్లి, ఓబులేశునిపల్లె, ఆత్మకూరు గ్రామాలకు చెందిన 16 మంది నిందితులను తహసీల్దారు ఎదుట హాజరుపెట్టి బైండోవర్ చేశారు.

వార్డుల్లో టీడీపీ యువనేత శ్రీనివాసరెడ్డి పర్యటన

మాచర్ల రూరల్ : టీడీపీ యువనేత కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం పట్టణంలోని 7, 8వ వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. ఆయన వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు వేముల దుర్గ, ప్రధాన కార్యదర్శి కంభంపాటి అనిల్‌కుమార్ ఉన్నారు.

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా సామేలు

మాచర్లటౌన్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా పట్టణానికి చెందిన ఆలేటి సామేలు ఎంపికయ్యారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మామిడి ప్రకాష్‌రావు ఈ నియామకం జరిపారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సామేలును అభినందించారు.

ఏఆర్ కానిస్టేబుల్‌కు కన్నీటి వీడ్కోలు



గౌరవవందనం సమర్పిస్తున్న పోలీసులు. ఉమామహేశ్వరరావు మృతదేహం (ఇన్‌సెట్లో)

వినుకొండ: విధి నిర్వహణలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ ముద్దపాటి ఉమామహేశ్వరరావుకు బంధుమిత్రులు, పోలీసు అధికారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. నంద్యాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ గుండెపోటుకు గురైన ఆయన అక్కడి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. సహచరులు ఆయన మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన వినుకొండకు తరలించారు. బుధవారం ఉదయం పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, నరసరావుపేట డీఎస్పీ కె. నాగేశ్వరరావు, వినుకొండ సీఐ జి.శ్రీనివాసరావు తదితరులు ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం శ్మశానవాటికలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనంతో కన్నీటి వీడ్కోలు పలికారు.

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి



బాపట్ల టౌన్: ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పట్టణంలోని తూర్పుసత్రంలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలో పడిఉండగా స్థానికులు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. ఇతడి ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శ్రీనివాసరెడ్డి కోరారు.

పొగాకు ఉత్పత్తి లక్ష్యం 136 మిలియన్ కిలోలు



సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ వెంకటేష్, ఎంపీలు జయదేవ్, గంగరాజు తదితరులు

ఆంధ్రజ్యోతి, గుంటూరు: ఈ ఏడాది రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిని ఆరు మిలియన్ కిలోల పెంచుతూ బోర్డు తీర్మానం చేసింది. గత ఏడాది 130 మిలియన్ కిలోల పొగాకు పండించాలని బోర్డు ఆదేశించింది. ఈ ఏడాది 136 మిలియన్ కిలోలు పండించడానికి ఆంధ్రప్రదేశ్‌లో అనుమతి ఇస్తూ తీర్మానం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం బోర్డు ఛైర్మన్ టి వెంకటేష్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం జరిగింది. ఎన్ఎల్ఎస్, ఎస్ఎల్ఎస్ ప్రాంతాలలో 46 మిలియన్ కిలోల చొప్పున, ఎస్‌బీఎస్ ప్రాంతంలో 40 మిలియన్ కిలోలు, ఎన్‌బి ప్రాంతంలో 4 మిలియన్ కిలోలు పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఖరారు చేశారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు ఎగుమతులను పెంచాలని ఇండియన్ టుబాకో అసోసియేషన్ (ఐటీఏ) అధ్యక్షుడు మిట్టపల్లి ఉమామహేశ్వరరావు కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని బోర్డు మెంబర్లు అయిన ఎంపీలు గల్లా జయదేవ్ (గుంటూరు), గోకరాజు గంగరాజు (నర్సాపురం) అన్నారు. బోర్డు వైస్ ఛైర్మన్ బసవరాజప్ప, పాలకవర్గ సభ్యులు బాలినేని సీతయ్య, మిశ్రా, కిరణ్ కుమార్, సత్యనారాయణ మాట్లాడుతూ రైతులపై జరిమానాలు తగ్గించాలన్నారు.

వరి, మిరప సాగుపై రైతులకు 27న శిక్షణ

ఆంధ్రజ్యోతి, గుంటూరు: ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప సాగుపై రైతులకు ఈ నెల 27వ తేదీ ఆదివారం శిక్షణ ఇస్తున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. శిక్షణలో పాల్గొనాలనుకునే రైతులు 0863 - 2286255, 9705383666, 9676797777 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం



సంఘటన స్థలిలో నిరీక్షణరావు, రమేష్ మృతదేహాలు

ప్రత్తిపాడు: అతివేగంగా వస్తున్న టిప్పర్ ఓ బైకును ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మండల పరిధిలోని ప్రత్తిపాడు సమీపంలో బుధవారం జరిగింది. ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నిరీక్షణరావు (35), నీలం రమేష్ (33) ప్రత్తిపాడు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. జాతీయ రహదారి నుంచి గొట్టిపాడు మీదుగా ప్రత్తిపాడు వైపు డస్ట్ లోడుతో వస్తున్న టిప్పర్ వేగంగా వస్తూ వీరి బైకును ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న చేబ్రోలు సీఐ రవికుమార్, ప్రత్తిపాడు ఎస్ ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

న్యాయం కోసం బంధువుల ఆందోళన

ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టంకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. టిప్పర్ యజమానుల నుంచి తమకు న్యాయం జరిగిన తరువాతనే మృతదేహాలను తరలించాలని వారు పట్టుబట్టారు. ఇక్కడ అయితేనే తమకు న్యాయం జరుగుతుందని, గుంటూరు తరలిస్తే అక్కడ న్యాయం జరగదని, ఇక్కడే ఏ విషయం తేల్చి వెళ్లాలని బీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు మృతుల బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఇప్పటికిప్పుడు న్యాయం జరగదనీ, కేసు నమోదుతో పాటు తప్పకుండా మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామనీ సీఐ రవి కుమార్ వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు తరలించారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరి చూపు ఆ అధికారి వైపే

- జీజీహెచ్‌లో సంచలనంగా మారిన ఆంధ్రజ్యోతి కథనం
- విచారణ కమిటీ నియామకం

గుంటూరు(సంగడిగుంట): గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అధికారి ప్రవర్తనపై 'స్థానం ఉన్నతం... బుద్ధి నీచం' అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం జీజీహెచ్‌లో కలకలం రేపింది. అయితే ఆ అధికారి గత ప్రవర్తన గురించి తెలిసిన వారు, వారం రోజులుగా ఆసుపత్రిలో పరిణామాలు గమనిస్తున్న వారు అందరూ ఆ అధికారినే అనుమానించారు. గతంలో కూడా అతడి ప్రవర్తన ఇదే విధంగా ఉండేదనీ, జీజీహెచ్‌కు వచ్చినా మారలేదనీ, గతంలో తాము హెచ్చరించినా పట్టించుకోలేదనీ పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ఆధారాలు లభిస్తే ఎటువంటి చర్యలకైనా వెనుకాడవద్దని సూపరింటెండెంట్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. రెండు రోజులుగా అంతర్గత విచారణ చేస్తున్న సూపరింటెండెంట్ విషయం బయటకు వచ్చే సరికి వేగంగా విచారణ నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల కమిటీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరమ్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ పని ప్రారంభించింది. సీఎంవోలను పిలిపించి అసభ్యంగా ప్రవర్తించిన అధికారి ఎవరని సమాచారం సేకరించినట్లు తెలిసింది. గురువారం పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తూ బాధితులందరినీ విచారణకు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు.

ఆంధ్రకేసరి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

- జయంతి సభలో కలెక్టర్



జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే మోదుగుల, ఎమ్మెల్సీ రామకృష్ణ తదితరులు

గుంటూరు (పాతగుంటూరు): దేశ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన కృషి, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. బుధవారం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్రకేసరి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర, స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న తీరు, దేశ సేవకు ఆయన చేసిన కృషిని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. నేటి విద్యార్థులు స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం, దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. గుంటూరు నగరంలో ఖాళీ ప్రదేశాన్ని గుర్తించి ప్రకాశం పేరున పార్కుగా అభివృద్ధి చేయాలని, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో పోరాడి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్మాణాత్మక పాత్ర పోషించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు అన్నారు. చదువుకొంటూనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని నిరూపించిన మహావ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని, ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత బాగా చదువుకోవాలని హితవు పలికారు. శాసనమండలి సభ్యుడు ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకెదురుగా గుండె చూపి, ఆంధ్రకేసరి అని పేరు పొందిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తొలుత టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, ట్రైనీ కలెక్టర్ స్వప్నిక్ దినకర్, ఆంధ్రకేసరి విజ్ఞాన వేదిక వ్యవస్థాపక కార్యదర్శి జి.సోమశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, ఆర్‌డీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

బోర్ల నోళ్లు మూయించకపోతే సస్పెన్షనే

- ఈవోపీఆర్‌డీలకు డీపీవో హెచ్చరిక

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

జిల్లావ్యాప్తంగా నీళ్లు లేని బోరు బావులను వెంటనే మూసివేయించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) డాక్టర్ జె అరుణ హెచ్చరించారు. వినుకొండ సంఘటన తరువాత జిల్లావ్యాప్తంగా బోరు బావులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ, రెవిన్యూ కార్యదర్శుల ద్వారా బోరు బావుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న బోరు బావులు మూయించకపోతే దానికి సంబంధించిన ఈవోపీఆర్‌డీలను సస్పెండ్ చేస్తామన్నారు. గుంటూరు మండల కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయిలో ఈవోపీఆర్‌డీలతో వివిధ అంశాలపై అరుణ సమీక్షించారు. సమావేశానికి గుంటూరు డీఎల్‌పీవో సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.

డీపీవో డాక్టర్ అరుణ ప్రసంగిస్తూ క్షేత్ర స్థాయిలో అన్ని గ్రామాల్లో ఇంటి నెంబర్లవారీగా సర్వే జరుగుతున్నట్లు చెప్పారు. నెలాఖరుకు సర్వే పూర్తి కావాలన్నారు. సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పారిశుద్ధ్యం, సైడ్ డ్రెయిన్ల క్లీనింగ్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇంటి పన్నులు నూటికి నూరు శాతం వసూలు కావాలన్నారు. చంద్రన్న బీమాలో చనిపోయిన వారిని మరణ ధ్రువీకరణ పత్రాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె చెప్పారు. క్లస్టర్ల వారీగా పంచాయతీల్లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలనీ, పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్‌డీలు టూర్ డైరీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలనీ స్పష్టంచేశారు. జడ్పీ నుంచి కలెక్టర్ ద్వారా వచ్చే గ్రీవెన్స్, ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల నుంచి వచ్చే గ్రీవెన్స్ పిటీషన్లపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరించాలని డీపీవో ఆదేశించారు. డీఎల్‌పీవోలు సుబ్రహ్మణ్యం (గుంటూరు), కృష్ణ మోహన్ (నరసరావుపేట), లక్ష్మణరావు (తెనాలి) వివిధ అంశాలను ఈ సందర్భంగా డీపీవో దృష్టికి తెచ్చారు. బోరు బావులను వెంటనే పూడ్చివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పేజీల కొద్దీ.. అవసరమా?



- రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ విధానానికి చెల్లు పలుకుదామని ఆ శాఖ సమాలోచన
- సింగిల్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న భావన
- జిల్లా, రాష్ట్ర అధికారుల అభిప్రాయమూ అదే!
- ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లటంలో మీమాంస

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పేజీల కొద్దీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అవసరమా? చట్టాల ఉపోద్ఘాతాలను ఉదహరిస్తూ పుంఖాను పుంఖాలుగా పేజీలతో కూడిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌కు చెక్ పెడదామన్న ఆలోచనను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్ల వరకు ఇదే ఆలోచనలో ఉన్నారు. విజయవాడలోని రాష్ట్రస్థాయి అధికారుల ఆలోచన కూడా ఇంచుమించు ఇదేవిధంగా ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సింగిల్ పేజీలో ఓ ధ్రువపత్రం మాదిరిగా సరళీకృతం చేసి ఇవ్వటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు. తమ ఆలోచనలను మాత్రం గడప దాటనీయటం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. దస్తావేజులు అంటే స్టాంపు పేపర్లతో కూడుకుని ఒక సెట్ మాదిరిగా ఉంటేనే ప్రజలు సంతృప్తిగా ఫీల్ అవుతుంటారని, వీటిని కాదని సింగిల్ పేజీ సర్టిఫికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అన్న భావనలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తమ ఆలోచనను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సాహసం చేయలేకపోతున్నారు. గత ఆరు నెలలుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సమావేశాల్లో ఈ అంశం దాదాపుగా ఉన్నతాధికారులు, అధికారుల మధ్య ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఆచరణలోకి తీసుకు రావడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఆలోచన చూస్తే ఒకరకంగా ప్రయోజనకరంగానే కనిపిస్తోంది. స్టాంపుపేపర్లతో కూడిన డాక్యుమెంట్లను సింగిల్ సర్టిఫికెట్‌గా మార్చటానికి చట్టబద్ధంగా అవకాశాలు ఎలా ఉంటాయన్నదే ప్రశ్నగా ఉంది. రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం ఇదేమంత పెద్ద సమస్యేమీ కాదని చట్టబద్ధంగానే చేయవచ్చని చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సింహభాగం ఆస్తుల క్రయవిక్రయాల(సేల్‌డీడ్ల)కు సంబంధించి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను చూసినా కనీసం డజనుకు పైగా... పాతిక పేపర్ల వరకూ ఉంటుంది. ఆస్తుల విక్రయదారుల అనువంశికతమూలాలను బట్టి పేజీల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను ఎవరైనా చేసుకోవచ్చు. కానీ, వీటిని ఏవిధంగా రాయాలో తెలియక దస్తావేజు లేఖరుల మీదనే ప్రజలు ఆధారపడుతున్నారు. దస్తావేజు లేఖరులు డబ్బులు ఎక్కువగా సంపాదించటానికి అవసరం ఉన్నా లేకపోయినా.. పుంఖాల కొద్దీ డాక్యుమెంట్లను ఉపయోగిస్తారు. వీటిని తీసుకువెళ్ళి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవటం వల్ల యథాతథంగా డాక్యుమెంట్లను తయారు చేయాల్సివస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖలో అన్ని పేజీలను కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేయటం కష్టంగా ఉంటోంది. సర్వర్‌పై మోయలేని భారం పడుతోంది. ఇటీవల కాలంలో తరచూ సర్వర్‌లు మొరాయించటం వల్ల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు కూడా ఇబ్బందిగా ఉంటోంది. పైగా ఇవే డాక్యుమెంట్లను ప్రింట్‌చేసి ఇవ్వటం కూడా రిజిస్ట్రేషన్ శాఖకు పనిభారంగా మారుతోంది. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ ద్వారా ఎవరి డాక్యుమెంట్‌ను వారే చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలిగ్గా చేసుకునే అవకాశం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయితే 'ప్రిపేర్ యువర్ ఓన్ డాక్యుమెంట్' అన్న ఆప్షన్ ఉంది. దీనిని క్లిక్‌చేసి మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్‌చేసి, అందులో ఉన్న ఆప్షన్స్‌ను పూర్తిచేస్తే డాక్యుమెంట్ రెడీ అవుతుంది. అమ్మేవారు, కొనేవారు ఇదే పద్ధతిని అవలంబిస్తే పట్టుమని పది నిమిషాల్లో డాక్యుమెంట్ పూర్తిచేయవచ్చు. దీనికి రాసేదేమీ ఉండదు. కంప్యూటర్‌లో ఏమి వివరాలు అడిగితే వాటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు.

సేల్ డీడ్ల తర్వాత గిఫ్ట్‌డీడ్స్, పార్టిషన్ డీడ్స్, అగ్రిమెంట్- లీజ్ డీడ్స్ వంటివి జరుగుతుంటాయి. వీటి విషయంలో మరీ ఎక్కువగా దస్తావేజులు ఉంటున్నాయి. ఉదాహరణకు 'అగ్రిమెంట్ - లీజ్ డీడ్స్' విషయానికి వద్దాం. ఒక కంపెనీ లీజుకు ఇవ్వటం, అద్దెకు ఇవ్వటానికి సంబంధించి 50 పేజీలకు పైగా దస్తావేజులు తయారుచేయిస్తున్నారు. కంపెనీ చట్టాలు, లీజు చట్టాలు వగైరావన్నీ ఉపోద్ఘాతాలతో సహా వివరిస్తూ ... పేజీల కొద్దీ డాక్యుమెంట్లను తయారుచేయిస్తున్నారు. అగ్రిమెంట్ పటిష్టంగా ఉండాలంటే చట్టాల ఉదాహరణలతో కూడిన పేజీలు ఎక్కువగా ఉండాలన్నది డీడ్స్ చేయించుకునే వారి ఆలోచనగా ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి డీడ్లకు ఫలానా చట్టానికి సంబంధించిన నిబంధనల ప్రకారం అంటే సరిపోతుంది. ఆ ఉపోద్ఘాతాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో పొందుపరచటం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు.



సన్మాన కార్యక్రమ సమన్వయకర్తగా ఆనందబాబు

- మంత్రి కామినేనితో కలిసి ఏర్పాట్లు పరిశీలన

తుళ్లూరు: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని రాష్ట్రప్రభుత్వం వెలగపూడి సచివాలయం వద్ద ఈ నెల 26 సన్మానించనున్న విషయం విదితమే. సన్మాన కార్యక్రమ సమన్వయకర్తగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబును ప్రభుత్వం నియమించింది. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న సన్మాన కార్యక్రమానికి ఐదు వేల మంది ప్రజలు హాజరవుతారని ఏర్పాట్లు చేస్తున్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. బుధవారం మంత్రులు నక్కా ఆనందబాబు, కామినేని శ్రీనివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

హెలీప్యాడ్ ప్రాంతంలో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు

తెనాలి రూరల్: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 26న తెనాలి రానున్న సందర్భంగా స్థానిక మార్కెట్‌యార్డులో హెలీప్యాడ్ ఏర్పాటుచేస్తున్న ప్రాంతంలో బుధవారం బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. మార్కెట్‌యార్డులో రెండు హెలిప్యాడ్‌లు సిద్ధంచేస్తున్న ప్రాంతంలో డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది నిశితంగా తనిఖీలు నిర్వహించారు. హెలిప్యాడ్ ఏర్పాటుచేసే ప్రాంతాలను ఆర్అండ్‌బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కంకర, చిప్స్ కొలత ప్రకారం హెలీప్యాడ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లతో చిప్స్‌పై నీళ్లు చల్లి రోడ్డు రోలర్ తిప్పుతున్నారు. మార్కెట్‌యార్డు ప్రాంగణం అంతా పొక్లెయిన్‌తో శుభ్రం చేయిస్తున్నారు.చావాస్ గ్రాండ్‌లో జరిగే సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననుండడంతో ఆ రోడ్డుకు మహర్దశ పట్టింది. అధికారులు యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న పనులను తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.శకుంతల, ఎంహెచ్‌వో డాక్టర్ రమణ, పలువురు అధికారులు పరిశీలించారు.



తెనాలిలో హెలీప్యాడ్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని తనిఖీచేస్తున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది



డీఎంఆర్‌సీతో తెగతెంపులు!

లైట్ రైల్.. సెట్ !!

- డీపీఆర్ రూపకల్పనకు నూతన సంస్థ కోసం టెండర్లు
- నాలుగు నెలలే గడువు
- ప్రస్తుత కారిడార్లతోపాటు పొడిగింపునకు నిర్దేశం
- ఎయిర్ పోర్టు, జక్కంపూడి, కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు..
- ఇండియా, జర్మనీలలో పేపర్ నోటిఫికేషన్
- జర్మనీ ఆర్థిక సంస్థ సహకారంతో ముందుకు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

నగరంలో మీడియం మెట్రో ప్రాజెక్టు స్థానంలో లైట్ మెట్రో రైల్‌ప్రాజెక్టు వైపు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుండటంతో ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టుకు సలహాదారుగా ఉన్న డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) తెగతెంపులు చేసుకుంది. లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇతర కన్సల్‌టెంట్‌ను నియమించుకోవటానికి బుధవారం టెండర్లను పిలిచింది. లైట్ రైల్ ప్రాజెక్టును చేపట్టడానికి తక్షణం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రూపకల్పన చేయాల్సి ఉండటంతో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) రంగంలోకి దిగింది. లైట్‌రైల్ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపకల్పన చేయటానికి కన్సల్టెన్సీ సంస్థను ఎంపికచేసేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. టెండర్ నోటిఫికేషన్‌ను ఏఎంఆర్‌సీ వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచారు. నాలుగురోజుల్లో అధికారికంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. విజయవాడ నగరానికి లైట్ రైల్ ప్రాజెక్టును ఎంపిక చేయటంతో మీడియం మెట్రో బాధ్యతల నుంచి వైదొలగటం జరిగింది. మీడియం మెట్రోకు డీపీఆర్‌ను డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)రూపొందించింది. లైట్ రైల్‌కు డీపీఆర్‌ను డీఎంఆర్‌సీ కాకుండా మరో సంస్థతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతోనే మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాల్సి వచ్చింది.

లైట్ రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కన్సల్‌టెంట్లతో పాటు జర్మనీ దేశంలో కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లైట్ రైల్ ప్రాజెక్టును జర్మనీ ఆర్థిక సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో చేపడుతున్న నేపథ్యంలో, ఆ సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల ప్రక్రియను రూపొందించింది. ఒకరకంగా ఏఎంఆర్‌సీ గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇంతకుముందు మీడియం మెట్రో ప్రాజెక్టు బందరు, ఏలూరు రోడ్లలో 27 కిలోమీటర్ల పరిధిలో పీఎన్‌బీఎస్ నుంచి పెనమలూరు సెంటర్, రైల్వే స్టేషన్ నుంచి నిడమానూరు సెంటర్ వరకు నిర్దేశించిన సంగతి తెలిసిందే. తాజాగా లైట్ రైల్ కారిడార్‌లో ఈ కారిడార్ నిడివి మరింత పెరగబోతోంది. ప్రస్తుత కారిడార్లతోపాటు అంతర్గతంగా ఫీజుబిలిటీ ఉన్న రూట్లకు సంబంధించి కూడా ఏఎంఆర్‌సీ నివేదిక కోరింది. లైట్ రైల్ ప్రాజెక్టును విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, అలాగే జక్కంపూడి, కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు లైట్ రైల్ కారిడార్లకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనంచేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. మీడియం మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా చేపడుతున్న లైట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత 27 కిలోమీటర్లే కాకుండా వీటికి క్రాస్ అయ్యేలా కూడా ఫీజిబిలిటీ ఉంటే తగిన ప్రతిపాదనలను అందించాల్సిందిగా సూచించింది. ఎయిర్‌పోర్టు వరకు పొడిగిస్తూ డీపీఆర్ కోరటంతో నిడమానూరు రైతులకు పెద్ద ఊరట లభించినట్టు అవుతుంది. నగర వాయువ్య దిశన ఉన్న జక్కంపూడికి కూడా లైట్‌రైల్ ప్రాజెక్టు కారిడార్‌ను ప్రతిపాదించటంతో ర్యాపిడ్ గ్రోత్ ప్రాంతానికి కనెక్టివిటీ ఇస్తున్నట్టుగా భావించాల్సివస్తోంది. జక్కంపూడిని ఆర్థిక నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాంతానికి మార్గం కల్పించటం విశేషం! తాడేపల్లి సమీపంలోని కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు కారిడార్‌ను పొడిగిస్తూ నివేదిక కోరటం వెనుక చూస్తే.. రానున్న రోజుల్లో అమరావతి రాజధానికి కూడా అనుసంధానం చేసేలా ముందుగానే డీపీఆర్ కోరటం జరిగింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో భాగంగా ఫీజుబిలిటీ ఉన్న రోడ్లు, రూట్ అలైన్‌మెంట్స్ , భూ ప్రతిపాదనలు, లైట్ రైల్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్స్, మెయింట్‌నెన్స్ డిపోలు, ప్రభుత్వం ద్వారా సేకరించాల్సిన భూములు, రోలింగ్ స్టాక్‌కు అంచనాలు రూపొందించడం, పర్యావరణ అనుమతులు, సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, ఫైనాన్షియల్ ఎకనమిక్ వయబిలిటీ (ఎఫ్ఐఆర్‌ఆర్, ఈఐఆర్‌ఆర్) వంటివన్నీ కన్సల్‌టెంట్ సంస్థ రూపొందించి అందచేయాల్సి ఉంటుంది.

నాలుగు నెలలే గడువు

డీ పీఆర్ రూపకల్పనకు కన్సల్‌టెంట్ సంస్థకు నాలుగు నెలల స్వల్ప గడువును మాత్రమే ఏఎంఆర్‌సీ నిర్దేశించింది. ఇంకా ఎక్కువ కాలం నిర్దేశిస్తే కాలహరణం జరుగుతుందన్న ఉద్దేశంతో డీ పీఆర్‌కు తక్కువ సమయాన్ని నిర్దేశించింది. డీపీఆర్ చేతికి అందగానే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి .. దానికి ఆమోదముద్ర వేసి వెంటనే ఇన్నోవేటివ్ పీపీపీ విధానంలో టెండర్లను పిలవనుంది.

ఇన్నోవేటివ్ పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్వహణ

ఇటీవల కేంద్రప్రభుత్వం నూతన మెట్రోపాలసీని రూపొందించింది. ఈ పాలసీలో భాగంగా విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును కచ్చితంగా పీపీపీ విధానంలో చేపట్టాల్సివుంటుంది. మెట్రో స్థానంలో లైట్‌రైల్ ప్రాజెక్టు వైపు ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో, ఇది కూడా తక్షణం లాభదాయకత ప్రాజెక్టు కాదు కాబట్టి పీపీపీ విధానంలో ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇన్నోవేటివ్ పీపీపీకి పచ్చజెండా ఊపింది. ఈ విధానంలో సివిల్ నిర్మాణాలను రాష్ట్రప్రభుత్వం చేపట్టి... ఆపరేషన్స్ నిర్వహణను మాత్రం ప్రైవేటు సంస్థలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.



సుబాబుల్ సమస్యలపై అధ్యయనం

- మూడు జిల్లాల రైతులతో స్టడీటూర్
- రాజమండ్రి ఆంధ్రాపేపర్ మిల్స్ సందర్శన

నందిగామ: సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల స్టడీ టూర్ చేపట్టింది. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చొరవతో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతుప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్‌లు, అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. కొనుగోళ్లు మందగించడానికి, కంపెనీలు ధర తగ్గించడానికి గల కారణాలపై అధ్యయనం చేసేందుకు టూర్ ఏర్పాటుచేసింది. విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం జేడీలతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్‌లు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నన్నపనేని లక్ష్మీనారాయణ, మల్లెల గాంధీ బుధవారం రాజమండ్రిలోని ఆంధ్రాపేపర్ మిల్స్ (ఏపీపీఎం)ను సందర్శించారు. పరిశ్రమను సందర్శించిన బృందం మెటీరియల్ ఇన్‌చార్జి శ్రీవాత్సవ్‌ను కలసి చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర్ర ఎందుకు కొనుగోలు చేయడం లేదని, ఏపీ ప్రాంతాల నుంచి పరిశ్రమకు కర్ర సరఫరా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, సరఫరా ఎక్కువగా ఉందని, డిమాండ్ తక్కువగా ఉందని చెప్పారు. గతంలో 13పరిశ్రమలు ఉన్నాయని, ప్రస్తుతం మూడు పరిశ్రమలు మాత్రమే పనిచేస్తున్నందున ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తే తమ బాధలు కూడా చెప్పుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది.

డిమాండ్ తగ్గడమే కారణమా?

డిమాండ్ తగ్గి, సప్లై పెరిగిందని పేపర్ కంపెనీలు చెపుతున్న వాదన సమర్థనీయం కాదు. కేవలం ఇటీవల విడుదలైన 143, 410 జీవోలను ఆసరా చేసుకొని పేపర్ కంపెనీలు రైతులతో ఆటలాడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా నరుగుడు కర్రను యార్డులతో సంబంధం లేకుండా, ఎటువంటి సెస్ చెల్లించకుండా కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన పోలవరం ముంపు మండలాలతోపాటు అశ్వారావుపేట తదితర ప్రాంతాల నుంచి వెదురు కర్రను దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల కంపెనీలు సుబాబుల్ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిపై నియంత్రణ పెట్టి యార్డుల ద్వారా క్రయవిక్రయాలు జరిపితే కంపెనీలు దారికి వస్తాయి.

పాలకుల్లో సమన్వయ లోపం

సుబాబుల్ క్రయవిక్రయాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దల మధ్య సమన్వయం కొరవడింది. ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒంటిరి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆయన పరిస్థితి అదే తీరున ఉంది. సుబాబుల్ రైతుల కష్టాల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న ఆయన పలుమార్లు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఆయన చేపట్టిన చర్యలకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు సహకారం ఇవ్వడం లేదు. స్థానిక వ్యాపారులు, కంపెనీల ఒత్తిడిమేరకు ఆ జిల్లాల ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వారి ఒత్తిడి వల్లనే జీవో నెంబర్ 143, 410 విడుదలైనట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులంతా ఒక్కతాటిపైకి వచ్చి సుబాబుల్ రైతులకు అండగా నిలవాల్సి ఉంది.

కంపెనీలకు తప్పదు భారీ మూల్యం

గతంలో దళారుల సహకారంతో సుబాబుల్ రైతులను పేపర్ కంపెనీలు దారుణంగా దోచుకున్నాయి. విసుగు చెందిన రైతులు పంటసాగును నిలిపివేశారు. దీంతో పేపర్ కంపెనీలకు ముడిసరుకు కొరత ఏర్పడడంతో ధర గణనీయంగా పెంచాల్సి వచ్చింది. టన్ను రూ.1600 ఉన్న ధర ఒక్కసారిగా రూ.4400 చేరింది. ప్రస్తుతం కూడా కంపెనీలు డిమాండ్, సప్లై పేరుతో కొత్త నాటకాలకు తెరతీసింది. తిరిగి రైతులు విసుగుచెందే పరిస్థితి దాపురించింది. తిరిగి సాగు నిలిపివేస్తే కంపెనీలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. కంపెనీలు కూడా సానుకూల దృక్పథంతో ఆలోచించి రైతులకు గిట్టుబాటు ధర అందిస్తే ఇటు రైతులు, అటు పరిశ్రమలు ఇబ్బంది పడకుండా ఉంటాయి.



ఏపీపీఎం కంపెనీ మేనేజర్‌తో మాట్లాడుతున్న ప్రభుత్వ ప్రతినిధులు

సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి

● నగరపాలకసంస్థ కమిషనర్ అనురాధ ● విజ్ఞాన్ నిరులలో ఫ్రెషర్స్ డే వేడుకలు



మిస్ ఫ్రెషర్‌గా ఎంపికైన విద్యార్థినిని అభినందిస్తున్న కమిషనర్, ఏఎస్పీ

గుంటూరు (విద్య): విద్యార్థినులు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని నగర పాలకసంస్థ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. విజ్ఞాన్ నిరుల ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆమె మాట్లాడారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంపికచేసుకుని అత్యున్నతంగా ఎదగాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఎన్నటికీ విస్మరించరాదని సూచించారు. అదనపు ఎస్పీ వైటీ నాయుడు ప్రసంగిస్తూ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై దృష్టిసారించాలన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ యువత ప్రతి క్షణం ఎంతో విలువైనదిగా భావించాలన్నారు. విజ్ఞాన సముపార్జనే ధ్యేయంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

15 నియోజకవర్గాలకు యూజీడీ పనులు మంజూరు

● ఉపాధి హామీ పథకం కింద అమలు
● 232.60 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ల నిర్మాణం
● రూ. 58.03 కోట్లకు పరిపాలన అనుమతులు

ఆంధ్రజ్యోతి, గుంటూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన యూజీడీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని పంచాయతీరాజ్ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకొన్నది. మొత్తం మెటీరియల్ కాంపొనెంట్‌ని ఎంజీఎన్ఆర్ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం, పంచాయతీరాజ్ శాఖ కన్‌వర్జెన్స్ ఫండ్స్ నుంచి సమకూర్చనుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఆయా పనులకుగాను రూ.58.03 కోట్లకు పరిపాలన అనుమతులు వెలువడ్డాయి. దీని ఆధారంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ త్వరలోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామాన్ని యూజీడీ స్కీంకు ఎంపికచేశారు. ఈగ్రామంలో మొత్తం 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీని నిర్మిస్తారు. ఇందుకోసం రూ. 3.75 కోట్లను వెచ్చిస్తారు. పెదకూరపాడులో నియోజకవర్గకేంద్రాన్ని ఎంపికచేశారు. ఇక్కడ కూడా 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీని రూ.3.75 కోట్లతో నిర్మిస్తారు. పొన్నూరు నియోజకవర్గంలో చింతలపూడి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 14.40కిలోమీటర్ల పొడవునా రూ. 3.75కోట్లతో యూజీడీ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వెంగళాయపాలెం గ్రామాన్ని ఎంపికచేశారు. ఇక్కడ 15 కి.మీ పొడవునా రూ. 3.75కోట్లతో యూజీడీ నిర్మాణం జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నందిగామలో 15కి.మీ. పొడవునా రూ.3.75కోట్లతో నిర్మిస్తారు. తాడికొండ నియోజకవర్గంలో ఫిరంగిపురాన్ని యూజీడీకి ఎంపిక చేశారు. ఇక్కడ 15 కి.మీ. పొడవునా రూ. 3.75 కోట్లతో నిర్మిస్తారు. నరసరావుపేట మండలంలోని రావిపాడులో 16 కిలోమీటర్ల పొడవునా రూ. 4కోట్లతో యూజీడీ నిర్మాణం చేపడతారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరంలో 15కి.మీ.పొడవునా రూ. 3.75 కోట్లతో యూజీడీని నిర్మిస్తారు. వినుకొండ మండలంలోని కారుమంచిలో 16.20 కి.మీ. పొడవునా రూ.4.05కోట్లతో నిర్మిస్తారు. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో 24 కిలోమీటర్ల పొడవునా యూజీడీ నిర్మాణం కోసం రూ. 6కోట్లు వెచ్చిస్తారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో 12 కి.మీ. పొడవునా రూ. 3కోట్లు, రేపల్లె నియోజకవర్గంలోని చెరుకుపల్లిలో 15కి.మి. పొడవునా యూజీడీ నిర్మాణానికి రూ. 3.72 కోట్లు, బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో 15 కి.మీ. పొడవునా రూ. 3.74 కోట్లు, తెనాలిలోని కొలకలూరులో 15 కి.మీ పొడవునా రూ. 3.67 కోట్లు, వేమూరులోని కొల్లూరులో 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీ నిర్మాణానికి రూ. 3.74 కోట్లు వెచ్చిస్తారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంతాలకు యూజీడీ మంజూరు చేయడంపై స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దశలవారీగా అన్ని మండల కేంద్రాలకు దీనిని విస్తరిస్తారు. యూజీడీ వల్ల డ్రైనేజీ సమస్య ఆయా గ్రామాల్లో పూర్తిగా పరిష్కారమవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.





ఆట పాట.. అదే బాల్యం

- చదువొక్కటే అక్కరకు రాదు
- ఆ రెండూ ఉంటేనే పిల్లల్లో నైపుణ్యం
- క్రీడలతో పోటీతత్వం, మానసిక వికాసం

చదువు.. చదువు.. చదువు.. ముద్దుముద్దుల ప్రాయం నుంచే బాల్యంపై పుస్తకాల భారం మోపుతున్నాం. ఆట.. పాటల గురించి మరిచిపోయేలా చేస్తున్నాం. గతంలో ఎల్‌కేజీతో బాల్యం చదువుల భారం మోసేది. మరి ఆధునికత పెరిగిన ప్రస్తుత తరుణంలో నర్సరీ పేరిట తెల్లవారిందో లేదో పిల్లల్ని పాఠశాలకు పంపుతున్నాం. మళ్లీ సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్ పేరిట ఇంటి నుంచి తరిమేస్తున్నాం. ఇదీ మన రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో ఆట పాటలకు ప్రాధాన్యం ఇస్తుండగా మనం పిల్లల్ని చదువుల యంత్రంలా చూస్తూ వారి మానసిక, శారీరక ఎదుగుదలను అడ్డుకుంటున్నాం.

- సంగీతంతో ఉన్నత ఆలోచనా దృక్పథం
- కేరళ, తమిళనాడుల్లో వీటికే అధిక ప్రాధాన్యం

గుంటూరు(నల్లచెరువు): నూటికి నూ రు శాతం అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్రంలో అక్కడి చిన్నారులకు వారి తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహిస్తారు. తమిళనాడులోనూ అక్కడి తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏదో ఒక వాయిద్య పరికరంలో శిక్షణ ఇప్పిస్తుంటారు. అందుకే కేరళలలో వందల కొద్దీ స్పోర్ట్స్ క్లబ్‌లు, తమిళనాడులో లలిత కళా కేంద్రాలు ఉన్నాయి. అంటే ఆయా రాష్ట్రాల్లో క్రీడలకు, సంగీతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి మన రాష్ట్రంలో... చదువొక్కటే. తమ పిల్లాడికి మార్కులు ఎలా వస్తున్నాయో చూస్తున్నారు. అంతే తప్ప వారి లోకజ్ఞానాన్ని, ఎదుగుదలను, మేధో శక్తిని మాత్రం అంచనా వేయడం లేదు. బాల్యం నుంచి కేవలం చదువులకే పిల్లలను పరిమితం చేయడం వల్ల, ఉదయం నుండి రాత్రి వరకు పాఠశాలకు, పుస్తకాలకే పరిమితం చేయడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు.

ఒత్తిడి చదువులపై నిపుణులు, మానసిక వైద్యులు, మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే భావితరం నైపుణ్యాభివృద్ధి లేక కుంటుపడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో లోకజ్ఞానాన్ని, ఎదుగుదలను, మేధోశక్తిని చేతులారా అడ్డుకుంటున్నామని వాపోతున్నారు.

క్రీడలతో పోటీతత్వం, పట్టుదల

క్రీడలు శారీరక దృఢత్వాన్ని కలగ జేయడంతో పాటు మనిషిలో అంతర్లీనంగా ఉన్న పోటీ తత్వాన్ని నిద్రలేపడంతో మానసిక వికాసానికి, మేధోశక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని మానసిక, క్రీడా నిపుణులు ఘంటా పథంగా చెబుతున్నారు. నేటి బాలురు భావి భారత పౌరుల్లో నూటికి 90శాతం మంది క్రీడలకు దూరంగా ఉంటున్నారు. ప్రైవేటు పాఠశాలలే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకుంటుంది.

● కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అనే ఒక పట్టణంలో దాదాపు 250కు పైగా స్పోర్ట్స్ క్లబ్‌లు ఉంటే మన రాష్ట్రంలో మన గుంటూరులో చేతి వేళ్ల మీద లెక్కించే అన్ని క్లబ్‌లు కూడా లేవు. దీన్ని బట్టి మన దగ్గర క్రీడలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంగీతంతో, వాయిద్య పరికరాలతో ఏకాగ్రత, నైపుణ్యం

కంప్యూటర్ కీ బోర్డు మీద అక్షరాలు ఉంటేనే వాటిని టైప్ చేసేందుకు కొందరు నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది ఒక వేణువును తీసుకుని దాంతో సరిగమలు పలికించాలంటే.. ఒక డ్రమ్ తీసుకుని పాటకు అనుగుణంగా దాన్ని మోగించాలంటే... నాలుగు తీగలు ఉన్న గిటార్ తీసుకుని మనసును ఆహ్లాద పరచాలంటే.. దానికి ఎంత నైపుణ్యం కావాలి, ఎంత ఏకాగ్రత కావా లి, ఎంత సాధన కావాలి.. మరి ఇలాంటి పరికరాలను ఆలవోకగా విని యోగించేలా చిన్నారులకు తర్ఫీదునిస్తే. ఇక చెప్పేదేముంటుంది. వారు చదువులో ఏంటి అన్నింటిలో రాణించగలుగుతారు. అందుకే తమిళనాడులో తల్లిదండ్రులు వారి పిల్లలు ఏదో ఒక వాయిద్య పరికరంలో నైపుణ్యం సాధించేలా తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి పిల్లలు ఏదో అద్భుతాలు సాధిస్తారని కాదు. మనిషిగా ఉన్నతంగా ఎదుగుతారని, వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయని, వారు నైపుణ్యంగా వారి జీవితాన్ని నెట్టుకు వస్తారని, భవిష్యత్‌లో ఆటు పోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని చెబుతారు. మరి మన దగ్గర. ఇలాంటి వాటికి పిల్లలను బహుదూరంగా ఉంచుతారు. వేలల్లో ఒక్కరు మాత్రమే ఇలాంటి వాటిల్లో వారి పిల్లలకు తర్ఫీదు ఇప్పిస్తున్నారు.

● తమిళనాడు రాష్ట్రంలోని సేలం అనే చిన్న నగరంలో దాదాపు 50కు పైగా లలిత కళల్లో, క్రాఫ్ట్‌లో శిక్షణ ఇప్పించే సంస్థలు ఉన్నాయి. మరి మన గుంటూరులో పట్టుమని పది కూడా ఇలాంటి సంస్థలు లేవు. లలిత కళల వైపు చిన్నారులను తల్లిదండ్రులు పంపక పోవడమే ఇందుకు నిదర్శనం.

డిగ్రీ విద్యార్థికి తహసీల్దార్ కార్యాలయం తెలియదు. గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఒంటరిగా ఇంటర్వ్యూకు హాజరు కాలేదు. డిగ్రీ విద్యార్థికి ఒంటరిగా ప్రయాణించాలంటే జంకు. ఇంటర్ విద్యార్థి ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి పచారీ సరుకులు తీసుకు రాలేదు. మానసిక పరిపక్వత లేని వాళ్లకే ఇవి వర్తిస్తాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.



చదువొక్కటే ఎందుకూ పనికి రాదు?

విద్యార్హత పత్రాలు, వాటిల్లో మార్కుల శాతం చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులకు నేడు కాలం చెల్లుతోంది. ఇటీవల ప్రముఖ కంపెనీలు చేపడుతున్న ఇంటర్వ్యూలే ఇందుకు నిదర్శనం. వ్యక్తి నైపుణ్యం, అతడిలో జిజ్ఞాస, నేర్చుకోవాలనే పట్టుదల, సాయం చేసే గుణం, ఔదార్యం వంటి వాటిని చూసి ఉద్యోగాలు ఇస్తున్నాయి. చదువును అసలు పట్టించుకోవడం లేదు. మొన్నటికి మొన్న ఓ ప్రముఖ కంపెనీ ఇంటర్వ్యూ చేస్తూ అభ్యర్థులను ఇటీవల చూసిని సినిమా పేరు అడిగి ఆ కథను ఇంగ్లీష్‌లో చెప్పమన్నారట. అలా చెప్పిన వారికి ఐదంకెల జీతం ఇచ్చి ఉద్యోగం ఇచ్చారట. ఇక్కడ విషయమేమిటంటే వారికి కావాల్సింది అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం, ఆ భాషపై పట్టు ఉండటం. అవి ఉంటే మిగతాది అంతా మేం చూసుకుంటాం అంటూ ఉద్యోగం ఇచ్చేశారట. మరో సంస్థ అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి వారిని సాయంత్రం వరకు అలానే కదలకుండా కూర్చోబెట్టిందంట. చివరిదాకా ఓపిగ్గా ఉన్న వారిని ఎంపిక చేసి వారికి వేల జీతంతో నియామక పత్రాలు అందించిందంట. ఈ రెండు సంఘటనలు తరచి చూస్తే నైపుణ్యం, ఓపిక రెండూ కనిపిస్తాయి. ఈ రెండు క్రీడలు, ఆటలతోనే సాధ్యమన్నది నిపుణుల మాట. అందుకే తల్లిదండ్రులు సైతం ఇప్పటి నుంచి వారి పిల్లలు ఇలాంటి వాటిపై దృష్టి సారిస్తే మేలు.

కల్తీమయం



- మొన్న కారం.. నిన్న విత్తనాలు, ఎరువులు, నేడు పచ్చళ్లు
- ఆరోగ్యానికి హానికలిగించే రసాయనిక పదార్థాలతో తయారీ
- లేబరేటరీలో నిర్ధారించిన అధికారులు
- రాత్రికి రాత్రే నిల్వలను తరలించిన వ్యాపారులు
- మంగళగిరి పచ్చళ్లలో కల్తీలు ఉన్నట్లు గుర్తింపు

(ఆంధ్రజ్యోతి, గుంటూరు)

దేశవ్యాప్తంగా కల్తీలు, నకిలీలకు గుంటూరు కేంద్రంగా మారుతోంది. మొన్న యార్డు కేంద్రంగా కారం.. నిన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, బయోలు.. నేడు పచ్చళ్లలో విషపూరితమైన రసాయనిక పదార్థాలను కలిపి అమ్ముతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కల్తీలు, నకిలీలకు సంబంధించిన వ్యాపారులను అదుపుచేయడానికి కఠినమైన చట్టాలు, శిక్షలు లేకపోవడంతో ఇవి యథేచ్ఛగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. తాజాగా మంగళగిరి కేంద్రంగా పచ్చళ్లలో కల్తీలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. లేబరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చిన వెంటనే మంగళగిరి వ్యాపారి నిల్వ ఉన్న పెద్దమొత్తంలో సరుకును తెరచాటుగా మార్కెట్‌లోకి పంపేశారు. లేబరేటరీ నివేదికలు బహిర్గతం కాకముందే సంబంధిత అధికారులు వ్యాపారి వద్ద పెద్దఎత్తున ముడుపులు అందుకొని సరుకును దొడ్డిదారిన పంపడానికి సహకరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

పచ్చళ్లలో ఎరిత్రోసిన్, ఫెర్రస్ ఆక్సైడ్‌లు

నాణ్యత లేని మిర్చి (తెల్లకాయలు) కారంతో పచ్చళ్లు తయారుచేసి, రంగు రావడం కోసం ఎరిత్రోసిన్, రోడామిన్‌బి, ఫెర్రస్ ఆక్సైడ్ అనే రసాయనిక పదార్థాలను కలుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో రెండు నెలల క్రితం కల్తీ పచ్చళ్ల తయారీ పెద్దఎత్తున జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిఘావర్గాలు దాడులు చేశాయి. నిమ్మ, మామిడి పచ్చళ్లను స్వాధీనం చేసుకున్నారు. టన్నుల కొద్దీ పచ్చళ్ల ముడి పదార్థం నిల్వలను గుర్తించారు. శాంపిళ్లను సేకరించి పరీక్ష నిమిత్తం లేబరేటరీకి పంపగా.. పచ్చళ్లలో రసాయనిక పదార్థాలు కలిపినట్లు తేలింది. నిమ్మలో ఎరిత్రోసిన్, మామిడిలో రోడామిన్-బి, ఫెర్రస్ ఆక్సైడ్ కలిపినట్లు అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన నివేదికను అధికారులకు పంపారు. అయితే పరీక్ష ఫలితాలు లిఖితపూర్వకంగా రాకముందే అధికారులు వ్యాపారికి మౌఖికంగా తెలిపారు. లిఖిత పూర్వకంగా నివేదిక వచ్చే లోపు రూ. కోట్లలో నిల్వ ఉన్న పచ్చళ్ల ముడిసరుకును వెంటనే మార్కెట్‌లోకి తరలించేశారు. సంబంధిత అధికారులకు పెద్దఎత్తున ముడుపులు అందినట్లు నిఘావర్గాల దృష్టికి వచ్చింది.

కల్తీలను అరికట్టేదెప్పుడు?

జిల్లాలో కల్తీల సరుకును అరికట్టేదెప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 7-8 నెలల క్రితం గుంటూరు యార్డు కేంద్రంగా కల్తీ కారం రాకెట్ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కేసులతో హడావుడి చేసిన అధికారులు తరువాత దీన్ని సైలెంట్‌గా సెటిల్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. సుమారు వంద కారం శాంపిళ్లను పరీక్షించగా సుమారు 60 వరకు కల్తీలని తేలాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. గుంటూరు కేంద్రంగా 3-4 నెలల క్రితం నకిలీ విత్తనాలు, కల్తీఎరువులు, పురుగు మందులు, బయోలు వెలుగులోకి వచ్చాయి. కేసులు నమోదు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు తర్వాత చేతులు దులుపుకొనడం వెనుక కల్తీ, నకిలీ వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినవచ్చాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి బంధువులు కూడా కల్తీ, నకిలీ విత్తన, ఎరువుల వ్యాపారులకు అండగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కల్తీ పచ్చళ్ల వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీటిని నియంత్రించాల్సిన అధికారులు వ్యాపారుల నుంచి రూ. లక్షల్లో ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో కొన్నిచోట్ల డ్వాక్రా సంఘాల పేరుతో కూడా కల్తీ పచ్చళ్ల వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఆరోగ్యానికి హానికరం..

పచ్చళ్లలో కలిసే రసాయనిక పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి హానిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిమ్మకాయ పచ్చడిలో కలిపే ఎరిత్రోసిన్ వల్ల పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. మామిడికాయలో రోడామిన్- బి, పెర్రస్ ఆక్సైజ్ కలపడం వల్ల కేన్సర్, మూత్ర పిండాల వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చళ్ల ముడి పదార్థం నిల్వ ఉండటం వల్ల బూజు పట్టి బ్యాక్టీరియా చేరుతుంది. బ్యాక్టీరియా వచ్చిన పచ్చళ్లు తింటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కల్తీ పచ్చళ్లు, వివిధ రకాల రసాయనాలు కలిసిన పచ్చళ్లు తింటే మహిళలు, పురుషుల్లో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఏటా రూ. 500 కోట్ల వ్యాపారం

జిల్లాలో ఏటా రూ. 500 కోట్ల వరకు పచ్చళ్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పసుపు, మిర్చి వ్యాపారాలకు గుంటూరు కేంద్రంగా ఉంది. దుగ్గిరాల పసుపు యార్డు, గుంటూరు మిర్చి యార్డుల నుంచి సరుకును కొనుగోలు చేస్తున్నారు. పసుపు, మిర్చిని కొనుగోలు చేసి పచ్చళ్లను తయారు చేస్తుంటారు. ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో డ్వాక్రా సంఘాలు కూడా పచ్చళ్లు తయారు చేస్తున్నారు. మార్కెట్‌లో డ్వాక్రా సంఘాల వ్యాపా రం 25-35 శాతం ఉంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల లావాదేవీలు 65 - 75 శాతం ఉన్నాయి. ప్రజ ల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పచ్చళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రభుత్వం ఇస్తున్న హామీలు అమలు కావడం లేదు.

పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ...

కల్తీ వ్యాపారులకు పెట్టుబడి తక్కువ... ఆదాయం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఖాళీ డ్రమ్ములు, కల్తీ కారం, తయారు చేసిన సరుకును నిల్వ చేయడానికి గిడ్డంగులు ఉంటే చాలు. మార్కెట్‌లో కాయల ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారు. ముందుగా కాయలు కోసి ఉప్పు, కారంతో ఆ మిశ్రమాన్ని 200 లీటర్లు, కిలోల డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. ఆ డ్రమ్ములపైన గుడ్డలు కట్టి గిడ్డంగుల్లో ఉంచుతారు. చిల్లర వ్యాపారులు వీరి నుంచి డ్రమ్ము ల్లో ఉన్న ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తారు. మళ్లీ వీటిని నూనెలో తాలింపు వేసి కారం, రంగులు, రసాయనాలు కలుపుతారు. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి కిలో రూ. 150 నుంచి రూ. 300 వరకు అమ్ముతుంటారు. ఎటువంటి లైసెన్సులు, ప్రభుత్వ అనుమతి లేకుండానే వ్యాపారులు పచ్చళ్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయాలు జరుపు తుండడం గమనార్హం!

నాణ్యతాప్రమాణాలు పాటించాలి

● పచ్చళ్ల తయారీదారులు, నిర్వాహకుల సమావేశంలో జేసీ శుక్లా వెల్లడి


గుంటూరు (పాతగుంటూరు): ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని పచ్చళ్లు తయారీ చేసే యాజమాన్యాలు, సంస్థలు నాణ్యతాప్రమాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో పచ్చళ్ల తయారీదారులు, యాజమానులు, నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పచ్చళ్ల తయారీకి కొనుగోలు చేసే ముడిపదార్థాలు ముం దుగా కొన్నవి ముందుగా వాడాలని, తప్పు పట్టిన ఇనుప వస్తువులతో కాయలను గాని, పండ్లను గాని కోయడానికి వాడరాదన్నారు. కారం, వంట నూనెలు బ్రాండెడ్ సంస్థలకు చెందినవే వాడాలన్నారు. నిల్వ ఉంచేందుకు లిక్విడ్ గ్లూకోజ్ డ్రమ్ములనే వాడాలని సూచించారు. తయారీదారులు తాము తయారు చేసిన పచ్చళ్లను పరీక్షల నిమిత్తం స్వచ్ఛందంగా ల్యాబ్‌లకు పంపి సర్టిఫైడ్ చేయించాలని ఆమె ఆదేశించారు. పచ్చళ్ల తయారీదారులు సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొంది, లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. చిరువ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం వ్యాపారంచేయాలనే నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని భావించిందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మార్కెట్లో పచ్చళ్లను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్సులు లేని వారు వెంటనే లైసెన్సులు తీసుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంవత్సరానికి రూ. 12 లక్షల లోపు టర్నోవర్ ఉంటే రిజిస్ట్రేషన్ సరిపోతుందనారు. రూ.12 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే లైసెన్సు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ప్యాకింగ్ చేసే సమయంలో పచ్చడి తయారు చేసిన సమయం, అది కాలం చెల్లే సమయం, ఎక్కడ తయారు చేశారనే విషయాలను తప్పని సరిగా ముద్రించాలన్నారు. లైసెన్సు లేదా, రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా అందులో పొందుపర్చాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. కల్తీ పచ్చళ్లకు, ఇతర పదార్థాలకు గుంటూరు కేంద్రమైన ఆరోపణలను, అపోహలను ప్రజలకు దూరం చేసేందుకు వ్యాపారవేత్తలు సహకరించాలని జేసీ కోరారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి చిట్టిబాబు, అసి స్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గౌస్‌మొహిద్దీన్, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.



పచ్చళ్ల తయారీదారులతో మాట్లాడుతున్న జేసీ కృతిక శుక్లా



ఈఫిల్ టవర్



తాజ్‌మహల్



రోమన్ కొలోసియం



ఈజిప్టు పిరమిడ్



లీనింగ్ టవర్ ఆఫ్ పీసా



ఒకే చోట కొలువైన వింతలు....



క్రైస్ట్ ది రిడీమర్

గుంటూరులో

ప్రపంచ వింతలు

ప్రపంచంలోని వింతలు.. గుంటూరులో కొలువుతీరాయి. గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల ఆవరణలో తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, రోమన్ కొలోసియం, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, ఈఫిల్ టవర్, ఈజిప్టు పిరమిడ్, క్రైస్ట్, ది రిడీమర్‌ల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ వెలుగుల్లో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకే చోట ఏడు వింతలను చూసే భాగ్యాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు కల్పించారు.

--ఫొటోలు : వీవీఆర్ ఉమామహేశ్వరరావు

సూక్తి

సేవను మించిన ఆనందం లేదు
సంతోషాన్ని మించిన సంపద లేదు

టంగ్ ట్విస్టర్స్

1. Rory the warrior and Roger the worrier were reared wrongly in a rural brewery.
2. Chester Cheetah chews a chunk of cheep cheddar cheese.
3. Real rock wall, real rock wall, real rock wall
4. A gazillion gigantic grapes gushed gradually giving gophers gooey guts.

నవ్వుల్ నవ్వుల్

టీచర్ : ఏ రోజు పని ఆ రోజే చేయడం ఉత్తముల లక్షణం. అర్థమైందా?
బంటు : అర్థమైంది టీచర్. రేపటి హోంవర్క్ రేపే చేయాలి. ఈ రోజు కాదు!
టీచర్ : !!!!!!!!

ఓటమే లేకుండా..

ఏ ఆటలోనైనా గెలుపు-ఓటములు తప్పవు. కానీ కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. పుణేకు చెందిన జూనియర్ గోల్ఫర్ ఆర్యమన్ సింగ్ అదే చేసి చూపించాడు . నాలుగేళ్లుగా విజయాలే సాధిస్తూ దూసుకుపోతున్నాడు. 'ఇండియన్ గోల్ఫ్ యూనియన్- వెస్ట్ జోన్' అందించే 'ఆర్డర్ ఆఫ్ మెరిట్'ను వరుసగా మూడు సార్లు సాధించాడు. జోనల్ లెవల్‌లోనూ, జాతీయ స్థాయిలోనూ ఈ జూనియర్ గోల్ఫర్‌కు తిరుగులేదు. జూనియర్ గోల్ఫ్ చరిత్రలో 1,266 రోజులుగా ఓటమి ఎరుగని అజేయుడిగా నిలిచి సరికొత్త రికార్డు సాధించాడు.



ఆర్యమన్ సింగ్ వయసు పదేళ్లు. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా గోల్ఫ్ ఆడటం మొదలెట్టి నాలుగేళ్లు అవుతోంది. జోనల్ లెవల్‌లో ఇంతవరకు ఆర్యమన్‌కు తిరుగులేదు. ఈ ఛోటా గోల్ఫర్ తన కెరీర్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడాచేజార్చుకోలేదు. 1,266 రోజులుగా తన విజయ యాత్ర కొనసాగిస్తూ జూనియర్ లెవల్ గోల్ఫ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

'నా నాలుగో ఏట నుంచి గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టాను. రెండు సంవత్సరాల పాటు గోల్ఫ్ సాధన చేశాను. ఆట గురించే ఎప్పుడూ ఆలోచించేవాడిని. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయుల్లో జరిగే ప్రతి గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొనేవాడిని. అహ్మదాబాద్‌లోని 'కెన్స్‌విల్లే గోల్ఫ్ కోర్సు'లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా విజయం సాధించాను. ఆనాటి నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తూ వస్తున్నాను. మూడేళ్లుగా 'జస్టిన్ పార్కన్స్' నాకు కోచింగ్ ఇస్తున్నాడు. గోల్ఫ్ క్రీడలో పేరుగాంచిన మార్క్ రోయ్, డేవిడ్ స్టాక్టన్, విజయ్ దివెచ వంటి దిగ్గజాల దగ్గర ఎన్నో మెలకువలు నేర్చుకున్నాను. నేనింకా గోల్ఫ్ నేర్చుకునే దశలోనే ఉన్నాను. భవిష్యత్తులో ఈ క్రీడలో మరింత రాణించాలని అనుకుంటున్నాను. నాకు గోల్ఫ్‌తో పాటు క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్ క్రీడలంటే కూడా ఎంతో ఇష్టం. సమయం చిక్కితే అవి కూడా ఆడుతుంటాను. టీవీ చూస్తాను. స్కూల్‌వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఆటలు ఆడతాను'

- ఆర్యమన్



ఔనా!

ఉడుము ఊపిరి తీసుకోకుండా నీటిలో అరగంట పాటు ఉండగలదు.



చుక్కలు కలపండి



మీకు తెలుసా?




58 శాతం మంది మహిళలు ప్రతిరోజూ నెయిల్ పాలిష్ వేసుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది.

రంగులు వేయండి



బొమ్మ గీయండి



జంబ్లింగ్ వర్డ్స్


ఈ కింది పదాలను సరిచేయండి

1. KJOE ▸ ....
2. HAET ▸ ....
3. THBA ▸ ....
4. RSHU ▸ ....

చెప్పగలరా?

నాడిలో ఉన్నా కానీ కోడిలో లేను
జూలులో ఉన్నా కానీ జూన్‌లో లేను
గుడిలో ఉన్నా కానీ బడిలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

దారి కనుక్కోండి



జవాబులు

చెప్పగలరా? : నాలుక
జంబ్లింగ్ వర్డ్స్ :
1. JOKE 2. HATE/HEAT 3. BATH 4. RUSH

సుభాష్ చంద్రబోస్‌ను 'నేతాజీ' అని తొలిసారి పిలిచింది?



ఎస్. రాజా చక్రధర్
సీనియర్ ఫ్యాకల్టీ

ఆధునిక భారతదేశ చరిత్ర

1. 'నాకు రక్తమివ్వండి. మీకు స్వాతంత్ర్యం ఇస్తాను' అని ప్రకటించిన జాతీయోద్యమ నేత?
ఎ) భగత్‌సింగ్ బి) చంద్రశేఖర్ అజాద్
సి) సుభాష్ చంద్రబోస్ డి) ఖుదీరాంబోస్

2. 1897 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతం?
ఎ) కలకత్తా బి) కాన్పూర్ సి) ఢాకా డి) కటక్

3. సుభాష్ చంద్రబోస్ జన్మించిన భవనం నేడు చారిత్రక ప్రాధాన్యత పొందింది. దాని పేరు?
ఎ) ప్రగతి భవన్ బి) జానకీనాథ్ భవన్
సి) జననీ భవన్ డి) జాగృతి భవన్

4. ఐసిఎస్ ఉద్యోగాన్ని వదులుకొని సుభాష్ చంద్రబోస్ జాతీయోద్యమంలోకి ప్రవేశించిన సంవత్సరం?
ఎ) 1919 బి) 1920 సి) 1921 డి) 1922

5. సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వంపై ప్రభావం చూసిన జాతీయోద్యమ నేత?
ఎ) మోతీలాల్ నెహ్రూ బి) చిత్తరంజన్ దాస్
సి) బిపిన్ చంద్రపాల్ డి) గాంధీజీ

6. గాంధీజీని జాతిపితగా అభివర్ణించిన జాతీయ నాయకుడు?
ఎ) గోపాలకృష్ణ గోఖలే బి) రవీంద్రనాథ్ ఠాగూర్
సి) సిఆర్.దాస్ డి) సుభాష్ చంద్రబోస్

7. సుభాష్ చంద్రబోస్ ఏ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు?
ఎ) చంపారన్ సత్యాగ్రహం
బి) ఖిలాఫత్ ఉద్యమం
సి) సహాయనిరాకరణ ఉద్యమం
డి) ఉప్పు సత్యాగ్రహం

8. గాంధీజీ ఏ ఉద్యమంలో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రను సుభాష్ చంద్రబోస్ నెపోలియన్స్ ఎల్బాదీవి నుంచి చేపట్టిన యాత్రతో పోల్చారు?
ఎ) సహాయనిరాకరణ ఉద్యమం
బి) ఉప్పు సత్యాగ్రహం సి) వ్యక్తి సత్యాగ్రహం
డి) క్విట్ ఇండియా ఉద్యమం

9. సుభాష్ చంద్రబోస్‌ను 'నేతాజీ' అని తొలిసారి పిలిచింది?
ఎ) గాంధీజీ బి) నెహ్రూ
సి) సి.ఆర్.దాస్ డి) బిపిన్ చంద్రపాల్

10. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా బోస్ 1938లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
ఎ) కలకత్తా బి) లక్నో
సి) బొంబాయి డి) హరిపురి

11. ప్రణాళిక సంఘాన్ని స్థాపించి, భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సూచించింది?
ఎ) గాంధీజీ
బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సి) సుభాష్ చంద్రబోస్
డి) నెహ్రూ

12. గాంధీజీ బలపర్చిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను బోస్ ఏ కాంగ్రెస్ సమావేశంలో ఓడించారు?
ఎ) త్రిపురి బి) హరిపురి
సి) కలకత్తా డి) లక్నో

13. సుభాష్ చంద్రబోస్ 'ఫార్వర్డ్ బ్లాక్' రాజకీయ పార్టీని ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1937 బి) 1938 సి) 1939 డి) 1940



14. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు బోస్ గృహనిర్బంధం నుంచి తప్పించుకొని భారత్‌ను వదిలిన సంవత్సరం?
ఎ) 1939 బి) 1940 సి) 1941 డి) 1942

15. కాబూల్, మాస్కో మీదుగా బోస్ ఏ నగరానికి చేరుకొన్నాడు?
ఎ) బెర్లిన్ బి) పారిస్ సి) లిస్బన్ డి) జెనీవా

16. సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలోని రేడియో కేంద్రం ద్వారా భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు?
ఎ) రష్యా బి) ఫ్రాన్స్ సి) జర్మనీ డి) జపాన్

17. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సాయం చేస్తామని బోస్‌కు హామీ ఇచ్చిన దేశం?
ఎ) జర్మనీ బి) జపాన్ సి) రష్యా డి) ఏదీకాదు

18. టోక్యోలో సుభాష్ చంద్రబోస్‌తో చర్చలు జరిపిన 'టోజో' ఏ పదవిలో ఉన్నారు?
ఎ) జపాన్ అధ్యక్షుడు బి) ప్రధాన మంత్రి
సి) సైన్యాధికారి డి) విదేశాంగ మంత్రి

19. 1943 నుంచి సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలో తన సైనిక కార్యక్రమాలు ప్రారంభించారు?
ఎ) జర్మనీ బి) జపాన్
సి) సింగపూర్ డి) ఇండోనేషియా

20. 'భారత జాతీయ సైన్యం' ఏర్పాటుకు పునాది వేసింది?
ఎ) కెప్టెన్ మోహన్‌సింగ్
బి) రాజ్‌బిహారీ బోస్
సి) ఖుదీరాంబోస్ డి) ఎవరూ కాదు

21. 1942లో టోక్యోలో ప్రవాస భారతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది?
ఎ) కెప్టెన్ మోహన్‌సింగ్ బి) లాల్ హరిదయాళ్
సి) సుభాష్ చంద్రబోస్ డి) రాజ్‌బిహారీ బోస్

22. సుభాష్ చంద్రబోస్ 'అజాద్ హింద్ ఫౌజ్'ను ఎక్కడ వ్యవస్థీకరించారు?
ఎ) టోక్యో బి) బెర్లిన్ సి) సింగపూర్ డి) మాస్కో

జనరల్ స్టడీస్ - ఇండియన్ హిస్టరీ

23. అజాద్ హింద్ ఫౌజ్‌లోని మహిళ రెజిమెంట్‌కి గల పేరు?
ఎ) ఝాన్సీరాణి రెజిమెంట్
బి) దుర్గావతి రెజిమెంట్
సి) రాణి అబ్బక్క రెజిమెంట్
డి) మహిళశక్తి రెజిమెంట్

24. భారత జాతికి సుభాష్ చంద్రబోస్ అందించిన నినాదాలు?
ఎ) జైహింద్ బి) చల్లో ఢిల్లీ సి) డూ ఆర్ డై డి) ఎ, బి

25. మొట్టమొదటి భారత ప్రభుత్వాన్ని నేతాజీ ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) టోక్యో బి) రంగూన్
సి) సింగపూర్ డి) మలేషియా

26. నేతాజీ ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశం?
ఎ) రష్యా బి) జర్మనీ సి) జపాన్ డి) ఏదీకాదు

27. 1943లో టోక్యోలో జరిగిన తూర్పు ఆసియా దేశాల సమావేశానికి సుభాష్ చంద్రబోస్ ఏ హోదాలో హాజరయ్యారు?
ఎ) భారత సైన్యాధినేత బి) విదేశాంగ ప్రతినిధి
సి) భారత ప్రభుత్వాధినేత డి) ఏదీకాదు

28. అజాద్ హింద్ ఫౌజ్ పాలన కిందకి వచ్చిన తొలి భారత భూభాగం?
ఎ) అండమాన్ నికోబార్ దీవులు బి) నాగాలాండ్
సి) మణిపూర్ డి) సిక్కిం

29. అండమాన్ నికోబార్ దీవులకు సుభాష్ చంద్రబోస్ పెట్టిన పేరు?
ఎ) స్వరాజ్ దీవులు బి) షాహీద్ దీవులు
సి) అజాదీ దీవులు డి) ఎ, బి

30. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో జాతీయ సేనకు, బ్రిటీష్‌వారికి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగిన సంవత్సరం?
ఎ) 1943 బి) 1944 సి) 1945 డి) 1946

31. బ్రిటీష్‌వారిని ఓడించి ఆజాంద్ హింద్‌ఫౌజ్ జాతీయ పతాకాన్ని ఎక్కడ ఎగురవేసింది?
ఎ) మౌఢక్ బి) మయన్మార్
సి) అండమాన్ దీవులు డి) ఏదీకాదు

32. ఆంగ్లేయుల నుంచి జాతీయ సైనం స్వాధీనం చేసుకొన్న ప్రాంతాలు?
ఎ) మౌఢక్ బి) కోహిమా సి) ఇంఫాల్ డి) పైవన్నీ

33. భారత జాతీయ సైన్యం సాగించిన సమరం ఆగిపోవడానికి కారణం?
ఎ) జపాన్‌పై అమెరికా అణుదాడి
బి) బ్రిటీషర్లు రంగూన్‌ను ఆక్రమించడం
సి) జపాన్ సైనికుల తిరోగమనం
డి) పైవన్నీ

34. తైవాన్ దీవుల్లో సుభాష్ చంద్రబోస్ ప్రయాణించే విమానం ప్రమాదానికి గురైన సంవత్సరం?
ఎ) 1945 ఆగస్టు 15 బి) 1946 ఆగస్టు 16
సి) 1946 ఆగస్టు 17 డి) 1946 ఆగస్టు 18

35. బ్రిటీషర్లకు బంధీలుగా చిక్కి ఎర్రకోటలో న్యాయ విచారణ ఎదుర్కొన్న జాతీయ సైన్యం ప్రతినిధులు?
ఎ) షానవాజ్‌ఖాన్ బి) కల్నల్ టి.కె.షెనగల్
సి) బి.ఎస్.ధిల్లాన్ డి) పైవారందరూ

36. భారత సైనికాధికారుల తరపున వాదించి, వారి విడుదలకు తోడ్పడినవారు?
ఎ) బల్లూభాయ్ దేశాయ్ బి) అసఫ్ అలీ
సి) తేజ్ బహదూర్ సప్రూ డి) పైవారందరూ

సమాధానాలు

1) సి	6) డి	11) సి	16) సి	23) ఎ	30) బి
2) డి	7) సి	12) ఎ	17) బి	24) డి	31) ఎ
3) బి	8) బి	13) సి	18) బి	25) సి	32) డి
4) ఎ	9) ఎ	14) సి	19) సి	26) సి	33) డి
5) బి	10) డి	15) ఎ	20) ఎ	27) సి	34) డి
			21) డి	28) ఎ	35) సి
			22) సి	29) డి	36) డి

JOBS ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ - **గ్రౌండ్ డ్యూటీ** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఖాళీలు: 28 **కాంట్రాక్ట్ వ్యవధి:** అయిదేళ్లు

పోస్టులు - ఖాళీలు: మేనేజర్(ఫ్లయిట్ డిస్పాచ్) 14, మేనేజర్(ఆపరేషన్ ఎక్స్‌ప్యాట్ సెల్) 1, సీనియర్ ఆఫీసర్(ఫ్లయిట్ డిస్పాచ్) 6, ఆఫీసర్ - కాక్ పిట్ 1, అసిస్టెంట్ టెక్నికల్ (లైబ్రరి) 1, డిప్యూటీ మేనేజర్(ఫ్లయిట్ సేఫ్టీ) 1, సీనియర్ ఆఫీసర్(ఫ్లయిట్ సేఫ్టీ) 1, సింథటిక్ ఫ్లయిట్ (ఇన్‌స్ట్రక్టర్) 2, అసిస్టెంట్ ట్రైనింగ్ 1

వయసు: 21 ఏళ్లు

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్(ఎంపిసి) / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదనపు అర్హతల వివరాలకోసం వెబ్‌సైట్‌లోని ప్రకటన చూడవచ్చు.

ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: ఆగస్టు 31

చిరునామా: The Chief of HR, Air India Express Limited, Airlines House, Durbar Hall Road, Near Gandhi Square, Kochi 682016

వెబ్‌సైట్: www.airindiaexpress.in

సిఇఐఎల్

సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(సిఇఐఎల్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం ఖాళీలు: 23

పోస్టులు - ఖాళీలు: ఇంజనీర్స్(క్యూసీ/ క్యూఏ) 4, సీనియర్ ఇంజనీర్స్ (క్యూసీ/ క్యూఏ) 5, డిప్యూటీ మేనేజర్ (క్యూసీ/ క్యూఏ) 5, ఇంజనీర్ స్పెషలిస్ట్ 6, సీనియర్ ఇంజనీర్ స్పెషలిస్ట్ 2, ఆఫీసర్ 1

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో బిఇ/ బిటెక్(మెకానికల్/ ప్రొడక్షన్/ మెటలర్జికల్)/ఎంబిఏ(హెచ్‌ఆర్)/ పీజీ(పర్సనల్ మేనేజ్‌మెంట్ & లేబర్ వెల్ఫేర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

వెబ్‌సైట్: www.ceil.co.in

ఎన్ఐసిఇడి

కోల్కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా & ఎంటరిక్ డిసీజెస్(ఎన్ఐసిఇడి)- కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 19

మెడికల్ ఎపిడెమియోలజిస్ట్(సైంటిస్ట్ సి)
ఖాళీలు: 1
అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతోపాటు పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ విభాగంలో ఆరేళ్ల అనుభవం ఉండాలి.

సీనియర్ రీసెర్చ్ ఫెలో(మెడికల్) **ఖాళీలు:** 12
అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణులై ఉండాలి

సీనియర్ రీసెర్చ్ ఫెలో(నాన్ మెడికల్) **ఖాళీలు:** 1
అర్హత: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఫీల్డ్ కన్సల్టెంట్ / మేనేజర్ **ఖాళీలు:** 1
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి

డేటా మేనేజర్ **ఖాళీలు:** 1
అర్హత: (డిగ్రీ/ పీజీ)(కంప్యూటర్ అప్లికేషన్స్/ ఐటి/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో అయిదేళ్ల అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ డేటా మేనేజర్/ డేటా సెక్రటరీ
ఖాళీలు: 1
అర్హత: డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్స్/ ఐటి/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత + కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ / అకౌంటెంట్ **ఖాళీలు:** 2
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబరు 5

వేదిక: National Institute of Cholera & Enteric Diseases, (NICED II Building within ID & BG Hospital Campus), 57, Beliaghata Main Road, Kolkata - 700010

వెబ్‌సైట్: www.niced.org.in/

ఎన్‌సిఇఆర్‌టి - డిఇఇ

న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ & ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డిఇఇ)- తాత్కాలిక ప్రాతిపదికన **జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో**ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. **ఖాళీలు:** 6

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ(ఎడ్యుకేషన్/ ఇంగ్లీష్/ మేథమెటిక్స్/ మేథమెటిక్స్ ఎడ్యుకేషన్/ ఇంగ్లీష్) పూర్తిచేసి ఉండాలి.

వయసు: 40 ఏళ్లలోపు ఉండాలి.

వేతనం: నెట్ అర్హత పొందిన అభ్యర్థులకు నెలకు రూ.16,000 కాగా నెట్ స్కోరు లేని అభ్యర్థులకు రూ.14000

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 29

వేదిక: Department of Elementary Education(DEE), 4th Floor, Room No. 415, G.B Pant Block, NCERT, Sri Aurobindo Marg, New Delhi- 110016

వెబ్‌సైట్: www.ncert.nic.in

'బల్గేరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ-2017'విజేత?



ఎస్.మహిపాల్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

1. 2017కి గాను 'మాలతి చందూర్' సాహిత్య పురస్కారానికి ఎంపికైనది?
ఎ) రంగనాయకమ్మ బి) కనపర్తి వరలక్ష్మి
సి) శివరాజు సుబ్బలక్ష్మి
డి) యద్దనపూడి సులోచనరాణి

2. కమ్యూనికేషన్ రంగంలో విశిష్ట సేవలందించి నందుకు 'మార్కోని సొసైటీ జీవన సాఫల్య పురస్కారం-2017'కి ఎంపికైన ఇండో అమెరికన్?
ఎ) థామస్ కైలత్ బి) శంకర్ సుబ్రమణ్యం
సి) వెంకట్రామన్ రామకృష్ణన్
డి) పురుషోత్తందాస్ మహర్

3. ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ 140 దేశాలపై నిర్వహించిన సర్వేలో 2017కిగాను అత్యంత నివాసయోగ్య నగరంగా తొలిస్థానంలో నిలిచింది?
ఎ) వాంకోవర్(కెనడా) బి) గ్వాంగ్జుహు(చైనా)
సి) వియన్నా(ఆస్ట్రియా) డి) మెల్‌బోర్న్(ఆస్ట్రేలియా)

4. షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ 2017కిగాను ప్రకటించిన 'అకడమిక్ ర్యాంకింగ్స్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీ' నివేదికలో తొలిస్థానం పొందింది?
ఎ) హార్వర్డ్ యూనివర్సిటీ(అమెరికా)
బి) సింగువా యూనివర్సిటీ(చైనా)
సి) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా)
డి) టోక్యో యూనివర్సిటీ(జపాన్)

5. 2017 ఆగస్టు 17న రక్షణ శాఖ రూ.4168 కోట్లతో ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. వీటి తయారీ సంస్థ బోయింగ్ ఏ దేశానికి చెందింది?
ఎ) ఇటలీ బి) జర్మనీ సి) అమెరికా డి) ఫ్రాన్స్

6. 'బల్గేరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ-2017' పురుషుల సింగల్స్ విజేత?
ఎ) పీటర్ గేడ్(డెన్మార్క్) బి) లక్ష్యసేన్(ఇండియా)
సి) లిన్‌డాన్(చైనా)
డి) జ్వోనిమిర్ దుర్కిన్‌జాక్(క్రొయేషియా)

7. ఫోర్బ్స్ పత్రిక-2017కిగాను ప్రకటించిన అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న హీరోయిన్ల జాబితాలో తొలిస్థానం పొందింది?
ఎ) జెన్నిఫర్ లోపెజ్ బి) జెన్నిఫర్ అనిస్టోన్
సి) అలిసియ వికెందర్ డి) ఎమ్మాస్టోన్

8. ఇండియాటుడే ఇటీవల భారత ప్రధానుల సమర్థతపై 'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట నిర్వహించిన సర్వేలో 33 శాతం ఓట్లతో అత్యంత సమర్థుడైన ప్రధానిగా నిలిచింది?
ఎ) అటల్ బిహారీ వాజ్‌పేయి
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) ఇందిరాగాంధీ డి) నరేంద్రమోదీ

9. మదర్సాల ఆన్‌లైన్ నమోదుకు ఇటీవల ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) ఉత్తరప్రదేశ్
సి) బిహార్ డి) కేరళ

10. ఇన్ఫోసిస్ ఎం.డి. విశాల్‌సిక్కా రాజీనామాతో తాత్కాలిక ఎం.డి.గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) ప్రవీణ్‌రావు బి) సంజయ్ బంగా
సి) సబీర్ భాటియా
డి) విజయ్ శేఖర్ శర్మ

11. తెలంగాణలో తొలి స్మార్ట్ పోలీస్‌స్టేషన్‌ను 2017 ఆగస్టు 18న ఎక్కడ ప్రారంభించారు?
ఎ) జమ్మికుంట(కరీంనగర్) బి) బెజ్జంకి(సిద్దిపేట)
సి) నవిపేట(నిజామాబాద్)
డి) దోమకొండ(నిజామాబాద్)

12. 2017 ఆగస్టు 19న మహిళ భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టోల్‌ఫ్రీ నంబరు?
ఎ) 181 బి) 1551 సి) 112 డి) 999

జి.కె. అండ్ కరెంట్ అఫైర్స్

13. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అందించే 'వ్యవసాయ నాయకత్వ అవార్డు-2017'కి ఎంపికైనది?
ఎ) శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్)
బి) నితిష్ కుమార్(బీహార్)
సి) కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ)
డి) విజయన్(కేరళ)

14. 2017కి గాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యధిక ఆదాయం గల మహిళ క్రీడాకారుల జాబితాలో తొలిస్థానం పొందింది?
ఎ) సెరెనా విలియమ్స్(టెన్నిస్)
బి) మరియ మజుచిక్(చెస్)
సి) పి.వి.సింధు(బ్యాడ్మింటన్)
డి) స్మృతి మంధన(క్రికెట్)

15. 'ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్- 2017'కి ఆతిథ్యమిస్తున్న నగరం?
ఎ) కౌలాలంపూర్(మలేషియా)
బి) గ్లాస్గో(బ్రిటన్) సి) బ్యాంకాక్(థాయ్‌లాండ్)
డి) హంగ్జో(చైనా)

16. ఎవరి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 20న 'సద్భావన దివస్'గా నిర్వహిస్తారు?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్ బి) రాజీవ్‌గాంధీ
సి) ఇందిరాగాంధీ డి) పండిట్ రవిశంకర్

17. భారత నౌకా దళానికి చెందిన ఆరుగురు మహిళ అధికారులు ప్రపంచ యాత్ర లక్ష్యంగా చేపట్టిన 'నావికా సాగర్ పరిక్రమ' ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న నౌక?
ఎ) ఐఎన్ఎస్‌వి తరిణి
బి) ఐఎన్ఎస్‌వి మహదేవి
సి) ఐఎన్ఎస్‌వి సింధురక్షక్
డి) ఐఎన్ఎస్‌వి తల్వార్

18. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా విడుదల చేయనున్న రూ.50 నోటుపై ఉన్న చిహ్నం 'సాంస్కృతిక రథాన్ని' ఎక్కడి నుంచి గ్రహించారు?
ఎ) జైపూర్(రాజస్థాన్) బి) హంపి(కర్ణాటక)
సి) శ్రావణబెళగొళ(కర్ణాటక) డి) పింప్రి(మహారాష్ట్ర)

19. 'నికోలాయ్ కుదాషెవ్' ఇటీవల ఏ దేశం తరఫున భారత్‌లో రాయబారిగా నియమితులయ్యారు?
ఎ) రష్యా బి) మంగోలియా
సి) కజకిస్తాన్ డి) ఇజ్రాయెల్

20. భారత్‌లో పాకిస్తాన్ నూతన హైకమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఎ) అబ్దుల్ బాసిత్ బి) మలీహాలోధి
సి) సొహెల్ మహమ్మద్ డి) రియాల్ షరీఫ్

21. పి.ఆర్.శేషాద్రి ఇటీవల ఏ బ్యాంక్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు?
ఎ) కెనరా బ్యాంక్ బి) లక్ష్మీవిలాస్ బ్యాంక్
సి) బ్యాంక్ ఆఫ్ బరోడా డి) కరూర్ వైశ్యా బ్యాంక్

22. 2017కిగాను 'స్పానిష్ సూపర్ కప్' ఫుట్‌బాల్ టోర్నీ విజేత?
ఎ) రియల్ మాడ్రిడ్ క్లబ్ బి) బార్సిలోనా క్లబ్
సి) ఇంగ్లీష్ ప్రీమియర్ క్లబ్ డి) రివర్స్ ప్లేటో క్లబ్

23. 2017 ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని 'పోలియో రహిత దేశం'గా ప్రకటించింది?
ఎ) సెనెగల్ బి) కాంగో
సి) సోమాలియా డి) పాకిస్తాన్

24. 'అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ-2018'కి ఆతిథ్యం ఇస్తున్న దేశం?
ఎ) ఆస్ట్రేలియా బి) న్యూజిలాండ్
సి) ఇండియా డి) శ్రీలంక

25. భారత వ్యవసాయ శాఖ 2016-17కి గాను విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి(మిలియన్ టన్నుల్లో)
ఎ) 110.15 బి) 384.76 సి) 314.16 డి) 275.68

26. భారత్ ఏ దేశంతో కుదుర్చుకొన్న మేధోహక్కుల పరస్పర అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది?
ఎ) ఆస్ట్రియా బి) స్వీడన్ సి) ఫ్రాన్స్ డి) అమెరికా

27. హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ నూతన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్?
ఎ) సంతోష్‌శర్మ బి) మన్నెల్లి లక్ష్మీకాంతం
సి) సంజయ్‌గుప్తా డి) హర్షకుమార్ భన్వాల్

28. ఇటీవల విడుదలైన 'ఇండియా ఎట్ 70; స్నాప్ షాట్ సిన్స్ ఇండిపెండెన్స్' పుస్తక రచయిత?
ఎ) ఎన్.సి.ఉల్లేఖ్ బి) రోషెన్ దలాల్
సి) అమృత పర్టిన్ డి) అరుంధతిరాయ్

29. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 'నమో యువ రోజ్‌గార్ కేంద్ర' ప్రధాన ఉద్దేశం?
ఎ) యువ పారిశ్రామికవేత్తలకు రుణసౌకర్యం
బి) ఆర్గానిక్ కూరగాయలను తక్కువ ధరకు ప్రజలకు చేరువ చేయడం
సి) యువజన సంఘాల ఏర్పాటు ద్వారా ఐక్యత పెంపొందించడం
డి) రాష్ట్ర నిర్మాణంలో యువత నైపుణ్యాల వినియోగం

30. 2017 ఆగస్టు 18న దోమలను నిరోధించే ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన నగరం?
ఎ) ఢిల్లీ బి) బెంగళూరు
సి) చెన్నై డి) కోయంబత్తూర్

31. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించిన చేనేత ఉత్పత్తి, ఎగుమతి సంస్థ 'ఒరియంట్ క్రాఫ్ట్ లిమిటెడ్' ఏ రాష్ట్రానికి చెందింది?
ఎ) ఛత్తీస్‌గఢ్ బి) జార్ఖండ్ సి) మధ్యప్రదేశ్ డి) కేరళ

32. 'ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2017 ఆగస్టులో ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిస్థానం పొందిన బ్యాట్స్‌మన్?
ఎ) కేన్ విలియమ్సన్ బి) షకిబుల్ హసన్
సి) విరాట్ కోహ్లి డి) ఎవరూ కాదు

33. శ్రీలంక నేవీ చీఫ్‌గా నియమితులైన తమిళ సంతతి వ్యక్తి?
ఎ) కదిరగమర్. ఆర్ బి) డబ్ల్యూ.హెచ్.పెరెరా
సి) పెరియార్ మురుగన్ డి) ట్రావిస్ సిన్నిహ్

34. ఎదగకుండా జన్మించిన శిశువుల పరిరక్షణ కోసం కృత్రిమ గర్భసంచిని రూపొందించింది?
ఎ) యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా
బి) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
సి) టోక్యో యూనివర్సిటీ, జపాన్ డి) ఎ, సి

35. స్కూల్ టీచర్ల కోసం 'మేఘశాల' అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) రాజస్థాన్ బి) తమిళనాడు
సి) కర్ణాటక డి) హర్యానా

క్రీడా పురస్కారాలు

36. 2017కిగాను 'రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, అర్జున' అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్?
ఎ) ఎస్.కె.శర్మ బి) సి.కె.ధక్కర్
సి) మేరికోం డి) కరణం మల్లీశ్వరి

37. 2017కిగాను 'ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య' అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్?
ఎ) మేరికోం బి) కరణం మల్లీశ్వరి
సి) అభినవ్ బింద్రా డి) పుల్లెల గోపీచంద్

38. 2017కిగాను 'రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న'కి ఎంపికైన పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝూరియ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
ఎ) హైజంప్ బి) టెన్నిస్
సి) జావెలిన్ త్రో డి) షాట్‌పుట్

39. దేవేంద్రతోపాటు 2017కిగాను 'ఖేల్‌రత్న' పొందిన మరో క్రీడాకారుడు?
ఎ) ఎస్.ఎస్.పి.చౌరాసియా - గోల్ఫ్
బి) సర్దార్‌సింగ్ - హాకీ
సి) జ్యోతిసురేఖ - షూటింగ్
డి) విరాట్ కోహ్లి - క్రికెట్

40. 2017కిగాను 'ధ్యాన్‌చంద్' అవార్డుకి ఎంపికైన ముగ్గురిలో లేనిది?
ఎ) సత్తిగీత - అథ్లెటిక్స్
బి) భూపేందర్‌సింగ్ - అథ్లెటిక్స్
సి) సయ్యద్ షాహిద్ హకీం - ఫుట్‌బాల్
డి) సుమరాయ్ టెటె - హాకీ

41. 2017కిగాను 'ద్రోణాచార్య' అవార్డుకి ఎంపికైన ఏడుగురిలో మరణానంతరం పొందిన వ్యక్తి?
ఎ) హీరానంద్ కటారియా - కబడ్డీ
బి) బ్రిజ్‌భూషణ్ మహంతి - బాక్సింగ్
సి) పి.ఎ.రాఫెల్ - హాకీ
డి) డాక్టర్ ఆర్.గాంధీ - అథ్లెటిక్స్

42. 2017కిగాను 'అర్జున' అవార్డు పొందిన 17 మందిలో సరైన వారిని గుర్తించండి?
1. ప్రశాంతసింగ్ - బాస్కెట్ బాల్
2. చటేశ్వర్ పుజారా - క్రికెట్
3. ఎస్.వి. సునీల్ - హాకీ
4. మరియప్పన్ తంగవేలు - పారా అథ్లెట్
5. వరుణ్ సింగ్ బాటి - పారా అథ్లెట్
6. సాక్షి మాలిక్ - రెజ్లింగ్
ఎ) అన్నీ సరైనవే
బి) 6 మినహా అన్నీ సరైనవే
సి) 1, 2, 4 సరైనవి డి) 2 మాత్రమే సరైనది

సమాధానాలు

1) సి	7) డి	13) సి	19) ఎ	27) ఎ	35) సి
2) ఎ	8) డి	14) ఎ	20) సి	28) బి	36) బి
3) డి	9) బి	15) బి	21) డి	29) బి	37) డి
4) ఎ	10) ఎ	16) బి	22) ఎ	30) ఎ	38) సి
5) సి	11) ఎ	17) ఎ	23) సి	31) బి	39) బి
6) బి	12) ఎ	18) బి	24) బి	32) సి	40) ఎ
			25) డి	33) డి	41) డి
			26) బి	34) డి	42) బి

JOBS ఉద్యోగాలు

బీసీపీఎల్

గెయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, న్యూమలీఘర్ రిఫైనరీ లిమిటెడ్, అసోం ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్న బ్రహ్మపుత్ర క్రాకర్ & పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు - ఖాళీలు: సీనియర్ మేనేజర్(హెచ్‌ఆర్)2, మేనేజర్(కెమికల్ 2, ఎఫ్& ఎ 1), డిప్యూటీ మేనేజర్(కెమికల్ 2, హెచ్‌ఆర్ 1), సీనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ 1, ఇన్‌స్ట్రుమెంటేషన్ 1, మెకానికల్ 1), సీనియర్ ఆఫీసర్(లా 1, మార్కెటింగ్ 2)

అర్హత: పోస్టును అనుసరించి 50 శాతం మార్కులతో డిగ్రీ/ ఎంబీఏ/(పీజీ/ పీజీ డిప్లొమా)(పర్సనల్ మేనేజ్‌మెంట్/ పర్సనల్ మేనేజ్‌మెంట్& ఇండస్ట్రియల్ రిలేషన్స్)/ ఎల్ఎల్‌బీ/ ఎల్ఎల్ఎం/ బీటెక్(కెమికల్/ పెట్రో కెమికల్/ కెమికల్ టెక్నాలజీ/ పెట్రో కెమికల్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ మెకానికల్/ ప్రొడక్షన్/ ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్/మాన్యుఫ్యాక్చరింగ్/ మెకానికల్ & ఆటోమొబైల్)/ సీఏ/ ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: పోస్టును అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 21

వెబ్‌సైట్: w w

ఎన్‌బీసీసీ

ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం ఖాళీలు: 94

పోస్టులు - ఖాళీలు: జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 1, అడిషనల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 6, ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్) 5, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్ 10, ఎలక్ట్రికల్ 5), డిప్యూటీ మేనేజర్(లా) 2, అసిస్టెంట్ మేనేజర్(లా 2), సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్(సివిల్ 10, ఎలక్ట్రికల్ 3), అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్ఎం) 2, రాజ భాష 2), జూనియర్ ఇంజనీర్(సివిల్ 40, ఎలక్ట్రికల్ 4)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 26

వెబ్‌సైట్: w w

ఓవర్‌హెడ్‌కు మరమ్మతులు

● గ్రామీణ మంచినీటి సరఫరా పథకాల మరమ్మతులకు ప్రణాళికలు
● జిల్లాలో 26 మండలాల్లో 54 ట్యాంకుల గుర్తింపు
● మరమ్మతులతో మరో 20 ఏళ్లు వినియోగంలోకి..
● పనులకు రూ.2.79 కోట్లు మంజూరు
● నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తాం : ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ



(ఆంధ్రజ్యోతి - గుంటూరు) : జిల్లాలోని 26 మండలాల్లో 54 గ్రామీణ మంచినీటి సరఫరా పథకం ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులకు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 54 గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ఇంజనీరింగ్ కళాశాలల సీనియర్ ప్రొఫెసర్లు, నిపుణుల బృందంతో కలిసి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయడం ద్వారా వాటిని దీర్ఘకాలం వినియోగించుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 54 గ్రామాల్లోని మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయాల్సి ఉందని, మరమ్మతులు పూర్తి చేస్తే ఈ ట్యాంకులు మరో 20 ఏళ్ల పాటు పని చేస్తాయని ఇంజనీరింగ్ శాఖ నిపుణులు నివేదికలు అందజేశారు. కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కింద పిల్లర్ల వద్ద సమీపంలోని రైతులు గేదెలను కట్టివేయడం, పశుగ్రాసం, వంట చెరుకు నిల్వ చేయడం, ట్యాంకు పరిసర ప్రాంతాలను రైతులు ఉపయోగించుకోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులు స్వల్ప మరమ్మతులకు గురయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. పలు చోట్ల పిల్లర్లలో ఇనుప చువ్వలు బయట పడటం, ట్యాంక్ లోపల పాచి పట్టి సిమెంట్ దెబ్బతినడం వంటి స్వల్ప మరమ్మతులను నిపుణులు సూచించారు.

మరమ్మతులకు రూ.2.79 కోట్లు మంజూరు..

జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో 54 రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులకు రూ. 2.79 కోట్లు మంజూరు చేశారు. వీటిలో అమరావతి మండలానికి 27 లక్షల రూపాయలు, బాపట్లకు 35.5, భట్టిప్రోలుకు 6, చేబ్రోలుకు 11, చెరుకుపల్లికి 16, దుగ్గికి 10, గుంటూరు 5, ఈపూరు 3, కాకుమానుకు 14, కారంపూడికి 10, కర్లపాలెం 5, క్రోసూరు 6, మేడికొండూరు 20, ముప్పాళ్ల 4, నగరం మండలానికి 8, నిజాంపట్నం 4, నూజెండ్లకు 3, పెదకూరపాడుకు 9, ఫిరంగిపురం 5, పొన్నూరు 31, పిట్టలవానిపాలెం 9, సత్తెనపల్లికి 12, శావల్యాపురం 5, చుండూరు 8, వేమూరుకు 8, వినుకొండకు 5 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

నాలుగు నెలల్లో మరమ్మతులు పూర్తి ..

జిల్లాలో 54 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఈ మరమ్మతులు పూర్తయితే అవి 20 ఏళ్ల వరకు పని చేస్తాయి. 26 మండలాల్లో ఉన్న ఈ పథకాలకు నాలుగు నెలల్లో మరమ్మతులు పూర్తి చేస్తాం.

- ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ భాను వీర ప్రసాద్



ముంపు గ్రామాల్లో గుప్త నిధుల వేట

● రాత్రి వేళల్లో భారీగా తవ్వకాలు..



కోళ్లూరు వద్ద గుప్త నిధుల కోసం తవ్విన భారీ గొయ్యి

బెల్లంకొండ: మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం రాత్రివేళల్లో భారీ ఎత్తున తవ్వకాలను కొనసాగిస్తున్నారు. గుప్త నిధులు, వజ్రాల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడంతో గ్రామాల్లో ఎవరూ లేకపోవటంతో దుండగులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మండలంలోని కోళ్లూరు, చిట్యాల, కేతవరం, పులిచింతల, తదితర ముంపు గ్రామాల్లో గుప్త నిధులు, వజ్రాల కోసం వేట కొనసాగుతోంది. కోళ్లూరు సమీపంలోని ఒక పురాతన ఆలయంలో భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. కోళ్లూరు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రెండు, మూడురోజుల క్రితం తవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. కోళ్లూరు నుంచి వెంకటాయపాలెం వెళ్లే రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున తవ్వకాలు జరిపిన ప్రదేశాలున్నాయి. రాత్రి వేళల్లో దుండగులు వాహనాలు వేసుకొని వచ్చి తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం.

అమిత్ షా పర్యటన విజయవంతం చేయాలి

● బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు



సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

చిలకలూరిపేట అర్బన్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 28వ తేదీన విజయవాడ రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్‌నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం తీర్పు అందరూ అభినందించాల్సిన విషయమన్నారు. మైనార్టీలు కూడా తీర్పును హర్షిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోట్రు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు జయరామిరెడ్డి, అంజిరాజు, వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, మహేష్, బ్రహ్మానందం, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై తాత్సారం



మాట్లాడుతున్న జంగాల అజయ్ కుమార్

చిలకలూరిపేట అర్బన్ : అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మృతి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇంత వరకు అందించకపోవడం శోచనీయమన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లను, కస్టమర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలంపై తాత్సారం చేస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిచడం లేదని విమర్శించారు. సీపీఐ ఏరియా కార్యదర్శి సీఆర్ మోహన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లు కొన్నవారందరికీ వెంటనే ప్లాట్లను రిజిష్ట్రేషన్ చేసి అప్పగించాలని, హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న అగ్రిగోల్డ్ బాధితుల చైతన్యయాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మంత్రు నాయక్, నాగరాజు, బాపయ్యలతోపాటు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నాయకురాలు నాగభైరు రామసుబ్బాయమ్మ పాల్గొన్నారు.

శ్రీదత్తా హాస్పిటల్స్‌లో 'క్యాథ్‌ల్యాబ్' ప్రారంభం



ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు

నరసరావుపేట టౌన్: పట్టణంలోని శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో బుధవారం పిలిప్స్ ఎఫ్‌డీ - 10 క్యాథ్‌ల్యాబ్, అంజియో గ్రామ్ యూనిట్లను ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. కార్డియోథొరాసిక్ ఆపరేషన్ థియేటర్ బైపాస్ సర్జరీ యూనిట్‌ను ఆస్పత్రిలో ప్రారంభించారు. మరో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండీ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి, ఏపీ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, డాక్టర్ సింగరాజు విద్య, డాక్టర్ మన్నె రవీంద్ర, ఆర్డీవో గంధం రవీంద్ర, తహసీల్దార్ సీహెచ్ విజయ జ్యోతికుమారి, డిప్యూటీ డీఎం హెచ్‌వో శ్యామలాదేవి, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

దుగ్గిరాలలో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తా

● రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీపతి



వినతి పత్రం అందజేస్తున్న కుసుమకుమారి, సర్పంచ్ తదితరులు

దుగ్గిరాల: మండల కేంద్రం దుగ్గిరాలలో అత్యవసర, ప్రసూతి వైద్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి పేర్కొన్నా రు. స్థానిక బంగ్లా ప్రాంతంలో 50 సెంట్ల స్థలంలో నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అత్యవసర వైద్య సేవలు, మెటర్నిటీ సెంటర్‌గా మార్చేందుకు అనుమతి కోరుతూ మహిళా మండలి అధ్యక్షురాలు జంపాల కుసుమకుమారి, సర్పంచ్ మేఘావత్ పార్వతీబాయి లక్ష్మీపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీజేపీ నాయకులు గారపాటి పూర్ణచంద్రరావు, షేక్ మస్తాన్‌వలి, వాసవీసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు, కన్నెగంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

కళ్లకు గంతలతో వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరసన



కళ్లకు గంతలతో నిరసన తెలుపుతున్న విద్యార్థినులు

బాపట్లటౌన్ : వ్యవసాయ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జీవో నెంబర్ 64 రద్దు చేసి పాత జీవో 16ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ కళాశాలల విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. విద్యార్థులకు సీపీఐ బాపట్ల ఏరియా కార్యదర్శి జేబీ శ్రీధర్ మద్దతు పలికారు. విద్యార్థుల ఆందోళనను ఉద్దేశించి కళాశాల అసోసియేట్‌డీన్ పీఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ జీవో 64తో వ్యవసాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలలో నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతూ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విద్యార్థులను కోరారు.

'26న భూమిపూజకు ఏర్పాట్లు ముమ్మరం'

పిడుగురాళ్లటౌన్: లెనిన్‌నగర్‌లో ఈ నెల 26వ తేదీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం గృహ సముదాయానికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేయనున్న భూమి పూజకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు కమిషనర్ శివ రామిరెడ్డి, భవనాశి యల్లారావు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 26వ తేదీ ఉదయం గం.9.45లకు భూమి పూజ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ మేరకు తహసీల్దార్ ఫణీంద్రబాబుతో కలిసి లెనిన్‌నగర్, సుందరయ్యకాలనీలను సందర్శించామన్నారు. లెనిన్‌నగర్‌లో ఆక్రమణలను తొలగించి, భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి వార్డులోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా కౌన్సిలర్లు చూడాలని కోరారు.

ప్రతి గ్రామాన్ని రూ.10కోట్లతో అభివృద్ధి చేశా

ప్రజలకు చవితి శుభాకాంక్షలు

సభాపతి డాక్టర్ కోడెల



సభలో మాట్లాడుతున్న సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు

రాజుపాలెం: ఇది వెనుకబడినటువంటి మండలం కనుక దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రతి గ్రామాన్ని రూ.10కోట్లతో అభివృద్ధి చేసినట్లు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. బుధవారం మండలంలోని బలిజేపల్లిలో రూ.91,50,000లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, గడిచిన మూడేళ్లలో బలిజేపల్లి గ్రామాన్ని రూ.4.73కోట్లతో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అభివృద్ధి చేసే క్రమంలో ఎవరికి ఓటు వేశారు. ఏ పార్టీ వారు అని అడగలేదన్నారు. గ్రామాభివృద్ధికోసం అందరూ ఒక కట్టుబాటుతో ఉండాలని కోరారు. ఈ గ్రామానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద 41 ఇళ్లను మంజూరుచేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షన్నర నగదుతోపాటు లబ్ధిదారుడు ఎంతో కొంత కష్టపడితే మంచి ఇల్లు కట్టుకోవచ్చని అన్నారు. గ్రామంలో 4శ్మశానాలు ఉంటే ఒక్కొక్కదానికి రూ.10లక్షల చొప్పున మంజూరుచేసి, వాటి రూపురేఖలు మార్చామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వర్షాకాలంలో కూడా ఉపయోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ, ఎంత మంది చౌకబారు విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారన్నారు. ఐదేళ్లు నిండిన పిల్లలను పాఠశాలలకు పంపించాలన్నారు. చివరిగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మట్టి విగ్రహాలనే వినియోగించి, పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ముందుగా ఆయన బలిజేపల్లి వెళ్తూ, గణపవరం గ్రామ చివర్లో ఉన్న నిరుపేదల నివాస గృహాలను చూసి ఆగారు. కారు దిగి పేదల ఇళ్లకు వెళ్లే రహదారిని పరిశీలించి ఆ గృహాల్లో నివశించే వారు ఎలా వెళ్తున్నారని మండలాభివృద్ధి కమిటీ చైర్మన్ నర్రా బాబురావు అడిగారు. వారు ఎస్టీ వర్గానికి చెందినవాని, ఆ గృహాలకు పట్టాలు ఇవ్వని కారణంగా మనం ఏ అభివృద్ధీ చేయడానికి వీలుకాకుండా ఉందని సమాధానమిచ్చారు. వెంటనే సిమెంట్ పైపులు ఏర్పాటు చేసి వారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని బాబురావును ఆదేశించారు. పేదల అభ్యున్నతికి, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు తపన ఉంటే పైకొస్తావ్ అంటూ సభాపతి కోడెల ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, ధూళిపాళ్ల ఆంధ్రాబ్యాంకు చైర్మన్ గురవయ్య, మండలాభివృద్ధి కమిటీ చైర్మన్ బాబూరావు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ చినవెంకటకోటయ్య, అనుపాలెం సొసైటీ అధ్యక్షులు అనంతలక్ష్మి, సాగర్ కెనాల్ కమిటీ డైరెక్టర్ ప్రభుదాసు, పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారావు, తెలుగుయువత మండల అధ్యక్షుడు బాలకృష్ణ, సర్పంచ్ జొన్నలగడ్డ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.



ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కోడెల, తదితరులు

రూ.27కోట్ల రుణాల పంపిణీ

- ఇండియన్ బ్యాంకు మేనేజర్ పార్థసారథి

మాచవరం: మాచవరం ఇండియన్ బ్యాంకు పరిధిలోని గ్రామాల రైతులు, డ్వాక్రా గ్రూపు మహిళలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.27కోట్ల రుణాలు పంపిణీ చేసినట్టు మేనేజర్ పార్థసారథి తెలిపారు. బుధవారం అకౌంట్‌దారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకులో వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు బ్యాంకు పరిధిలోని గ్రామాల రైతులు 850మందికి రూ.8కోట్ల పంట రుణాలు, 310 డ్వాక్రా గ్రూపులకు రూ.7కోట్ల రుణాలు, 2500 మంది రైతులకు బంగారం కింద రూ.12కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. అదే విధంగా విద్యార్థులు చదువుకునేందుకు రుణాలు ఇచ్చినట్టు చెప్పారు. బ్యాంకు అకౌంట్‌దారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తమ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. కొంత మంది అకౌంట్‌దారులు బ్యాంకులో నెలకొని ఉన్న సమస్యలను మేనేజర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏటీఎం ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పిన్నెల్లి బాబు, మండల అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, సర్పంచ్ జయకుమారి, హైస్కూల్ చైర్మన్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు ఎం. మల్లయ్య, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులకు డిబేటింగ్

దాచేపల్లి: ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులకు జిల్లా స్థాయిలో డిబేటింగ్ నిర్వహిస్తున్నట్లు పార్మర్స్ ఆర్గానిక్ యాజమాన్యం బుధవారం తెలిపింది. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు డిబేటింగ్‌లో పాల్గొనవచ్చునన్నది. గురజాల, మాచర్ల నియోజకవర్గాల స్థాయిలో విద్యార్థులకు మనం తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యకరమైనదా కాదా? అనే దానిపై ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.25వేలు, 15వేలు, 7,500 చొప్పున వరుస బహుమతులుంటాయని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన ఆయా మండలాల్లోని పాఠశాలల్లో ఈ డిబేటింగ్ జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి మండల స్థాయిలో, అక్కడ ప్రతిభ చూపిన వారికి నియోజకవర్గం స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు సెల్ నెంబర్ 95336662222లో సంప్రదించవచ్చునన్నారు.

ఆదర్శనీయుడు ఆంధ్ర కేసరి

- జయంతి సందర్భంగా పలువురి నివాళి



పిడుగురాళ్లలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న తహసీల్దారు ఫణీంద్రబాబు, రెవెన్యూ అధికారులు

పిడుగురాళ్లటౌన్, కారంపూడి, దాచేపల్లి, మాచవరం: తహసీల్దారు, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రకాశం పంతులు 145వ జయంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పిడుగురాళ్ల, దాచేపల్లి తహసీల్దార్లు ఫణీంద్రబాబు, నెహ్రూబాబు, చైర్‌పర్సన్ భవనాశి హైమావతి, కారంపూడి, మాచవరం ఎంపీపీలు రామావత్ నాగుల్‌నాయక్, కత్తి సరోజని, కారంపూడి జడ్పీటీసీ బాలస్వామి, మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంలో ప్రకాశం పంతులు కృషి మరువలేనిదని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్లు కేశవ నారాయణ, దాసు, ఆర్ఐ శర్మ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులు, ఎంపీపీలు చంద్రమ్మ, ఎంపీడీవోలు పాండు, రాంబాబు, సూపరింటెండెంట్ బసవకుమారి, రాంమూర్తి, ఈవోపీఆర్డీ స్వామినాయక్, సాక్షరభారతి కోఆర్డినేటర్ పిచ్చయ్య, కమిషనర్ శివరామిరెడ్డి, వైస్ చైర్మన్ అద్దంకి రత్నాకరరావు, కౌన్సిలర్లు, ఎంపీడీవో కె.హీరాలాల్, ఉప ఎంపీపీ వీరాంజనేయులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ ఉపాధ్యక్షుడు అంజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి, ఈవోపీఆర్డీ శంకరరావు, సర్వేయర్ రాజు, వీఆర్వోలు పృథ్వీ, గిరి, రాఘవరావు, ఖాజావలి, మాచవరం మండల అధికార ప్రతినిధి జమ్మిగుంపుల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. బాలచంద్రానగర్ ప్రాథమిక పాఠశాలలో ఆంధ్రకేసరి చిత్రపటానికి ఎంఈవో వీరయ్యచౌదరి, ఉపాధ్యాయుడు పి.కృష్ణ, తదితరులు పూల మాలలు వేసి, నివాళి అర్పించారు.



మాచవరంలో ఎంపీపీ సరోజిని తదితరులు



టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేస్తున్న తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు

పత్తి పంటలో బోరాన్ లోపం : ఏవో

కారంపూడి: పత్తి పంటలో బోరాన్ లోపం గమనించామని, ఇది ఎక్కువగా ఉంటే పూత మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్నకాయలు రాలిపోవడం, మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్ల ఏర్పడతాయని వ్యవసాయాధికారి శ్రీనివాసనాయక్ తెలిపారు. బుధవారం మండలంలోని గాదెవారిపల్లె, భట్రువారిపల్లె లో 'పొలం పిలుస్తోంది'లో పాల్గొని, పత్తి క్షేత్రప్రదర్శన నిర్వహించారు. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 90 రోజుల తరువాత లీటర్ నీటికి ఒకటిన్నర గ్రాము బోరాక్స్ కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. వర్షం ఎక్కువగా పడడంవల్ల పొలాల్లో తేమ ఉందని, తగ్గడానికి ఎకరాకు పది కేజీల యూరియా, పది కేజీల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పైరు వెద పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు షేక్ ఆరీఫ్, షేక్ సైదా, సర్పంచులు సోమయ్య, బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీలు కర్ణా, కోటేశ్వరమ్మ, మల్ల ధనలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

కాపర్ ఆక్సిక్లోరైడ్‌తో వేరుకుళ్లు నివారణ : ఏవో

మాచవరం: పత్తిలో వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని ఏవో కృష్ణయ్య రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని చెన్నాయపాలెం, రేగులగడ్డ గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పత్తి, మిర్చి పంటలను పరిశీలించారు. పత్తిలో వేరుకుళ్లు నివారణకు సైకోడర్మావిరిడి 4కేజీలు, వేప పిండి 10కేజీలు, పశువుల ఎరువు 90కేజీలు మిశ్రమాన్ని కలిపి వారం రోజులు నిల్వ చేసిన తరువాత భూమిపై తేమున్న సమయంలో పిచికారి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో మణికంఠ, ఎంపీఈవోలు కృష్ణవేణి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

చంద్రాజుపాలెంలో 'పొలం పిలుస్తోంది

బెల్లంకొండ: మండలంలోని చంద్రాజుపాలెం, కందిపాడు గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినట్లు ఏఈవో పాపకుమారి పేర్కొన్నారు. చంద్రాజుపాలెంలోని ప్రత్తి పొలాలను ఆమె పరిశీలించి, మాట్లాడుతూ రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏఈవో రామ్మోహన్, విజయలక్ష్మీ, ఎంపీఈవో సైదావలి, రహంతుల్లా, కోటేశ్వరమ్మ, బాజి తదితరులు పాల్గొన్నారు.

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కా రానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9908622915

విద్యార్థి చదువులోనే కాదు.. ఆటపాటల్లో రాణించాలి. ఇందుకోసం ప్రతి పాఠశాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పీ పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం నిధులు మంజూరయ్యాయి. వీటి ఏర్పా టుకు కేవలం పది రోజుల గడువు ఉంది. అయినా ఆయా పంచాయతీల పాలకవర్గాలు వీటిపై స్పందించడంలేదు. నిధులు మురిగి పోనుండటంతో పాఠశాలల పీఈటీలు ఒత్తిడి తెస్తున్నా నిర్లక్ష్యం చూపుతున్నారు.

పది రోజుల్లో.. ప్రారంభమయ్యేనా?

- గ్రామీణ క్రీడా వికాస కేంద్రాలపై నిర్లక్ష్యం
- గడువు ముగిస్తే నిధులు మురిగే అవకాశం
- పీఈటీలు ఒత్తిడి తెస్తున్నా స్పందించని సర్పంచ్‌లు

(పిడుగురాళ్లటౌన్)

క్రీడా వికాసానికి నవ్యాంధ్రప్రదేశ్‌లో పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల జడ్పీ పాఠశాలలకు గ్రామీణ క్రీడా వికాస కేంద్రాలను మంజూరు చేసింది. ఆ మేరకు 3 నెలల క్రితం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్, జిల్లా క్రీడాశాఖాధికారి జీవో జారీ చేశారు. సత్తెనపల్లి ఉప విద్యాశాఖ పరిధిలో 106 జడ్పీ పాఠశాలలకు వికాస కేంద్రాలు మంజూరయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో బ్రాహ్మణపల్లి, తుమ్మలచెరువు, జానపాడు, జూలకల్లు, పందిటివారిపాలెం, గుత్తికొండ జడ్పీ పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు రూ.5లక్షలు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరయ్యాయి. వీటితో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, 521 మీటర్ల జాగింగ్ ట్రాక్‌లు ఏవైనా మూడింటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది.



జూలకల్లు జడ్పీ పాఠశాలలోని క్రీడా ప్రాంగణం

మరో పది రోజులే సమయం ..

ప్రతి పాఠశాలలో క్రీడా వికాస కేంద్రాలు ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాల్సి ఉంది. లేదంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశముంది. దీనిపై అవగాహన లేకపోవడంతో కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చేవారే కరువయ్యారు. పాఠశాల పీఈటీలు గ్రామ పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పనులు చేపట్టేందుకు సర్పంచులు ముందుకు రాకపోవడం, మరొకరు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశం లేదు.

మైదానం ఏర్పాటు చేయాలి



వచ్చిన అవకాశాన్ని గ్రామస్థులు వినియోగించుకొని ప్రతి పాఠశాలకు క్రీడామైదానాలు ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో చురుగ్గా పాల్గొనే విద్యార్థులు ఎందరో ఉన్నారు. డివిజన్, జిల్లా స్థాయిలో పలు ఆటల్లో గెలుపొంది, సరైన క్రీడా మైదానం లేకపోవడంతో శిక్షణకు కొంత ఇబ్బందిగా ఉంది.

- డి.వినయ్‌కుమార్, వాలీబాల్ ప్లేయర్

అధికారులు చొరవ చూపాలి



ఈ నెలాఖరులోగా మంజూరైన ప్రతి పాఠశాలలో గ్రామీణ వికాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలి. లేదంటే నిధులు మురిగిపోతాయి. ప్రతి పాఠశాలలో క్రీడాప్రాంగణం లేకపోవడం వల్ల విద్యార్థులు మానసిక వికాసానికి దూరమై, ఒత్తిడికి గురవుతున్నారు.

- శ్రీనివాస్‌గుప్తా, క్రీడాకారుడు

అప్రమత్తం చేస్తాం

● ఇన్‌చార్జి ఎంపీడీవో బసవకుమారి

పిడుగురాళ్ల మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ సిబ్బంది పర్యవేక్షణలో ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఈ పనులు జరగాల్సి ఉంది. త్వరగా ప్రారంభించేలా వారిని అప్రమత్తం చేస్తాం.

చంద్రన్న బీమా సొమ్ము అందజేత



చంద్రన్నబీమా పథకం కింద రూ.5వేలను బుధవారం నామిని గోవిందమ్మకు వెలుగు ఏపీఎం బాలస్వామి అందజేశారు. కామేపల్లి గ్రామానికి చెందిన భూదూరి రామకృష్ణ మృతిచెందడంతో మట్టిఖర్చుల నిమిత్తం ఆ సొమ్మును అందజేశామని, మిగిలిన రూ.25వేలను ఆమె అకౌంట్‌లో జమవుతుందని సీసీ రవి, బీమా మిత్ర నాగమణి తెలిపారు. **(పిడుగురాళ్లటౌన్)**

వన్నాయపాలెంలో గృహాల సర్వే



ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గృహాల సర్వే బెల్లంకొండ మండలంలో వేగవంతంగా సాగుతోంది. బుధవారం వన్నాయపాలెంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 90 గృహాల సర్వే నిర్వహించారు. మిగిలిన గృహాలను రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బెల్లంకొండ మండలంలోని అన్ని పంచాయతీల్లో గృహాల సర్వే వేగవంతంగా సాగుతోందని, తుది నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ఈ సర్వేలో సర్పంచ్ నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంనదరావు, పంచాయతీ కార్యాదర్శి శ్రీనివాసరావు, క్రోసూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ పిన్నిబోయిన శ్రీనివాసరావు, తదితరులున్నారు. **(బెల్లంకొండ)**

నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్

పిడుగురాళ్లరూరల్: పిడుగురాళ్ల, కారంపూడి, దాచే పల్లి, మాచవరం మండలాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు జరిపిన అనైతిక దాడులకు నిరసనగా గురువారం పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు ప్రైవేటు విద్యాసంస్థల డైరెక్టర్లు, ఉపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కర్నూలులోని ఒక విద్యాసంస్థ అధినేతపై విద్యార్థి సంఘం అకారణంగా దాడిచేసి, హత్యాయత్నానికి కూడా వెనుకాడలేదని తెలిపారు. ఇంతవరకు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌చేసి, వారిపై తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలకు రక్షణ కల్పించేలా ఒక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక నైనా ప్రైవేటు విద్యాసంస్థలపై భౌతిక దాడులను నిరోధించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

గణపతి విగ్రహాల వద్ద లైటింగ్‌కు అనుమతి పొందాలి

- ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాసరావు



దాచేపల్లి: గణపతి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు లైటింగ్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని దాచేపల్లి ఏడీ మెతుకు శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఊరేగింపు సమయంలో విగ్రహాలకు వైర్లు, చెట్లు తగలకుండా చూసుకోవాలన్నారు. సాధారణ రుసుం చెల్లించి విద్యుత్ కనెక్షన్ పొందవచ్చునని తెలిపారు.

విద్యార్థులకు 300 బస్సుపాస్‌ల పంపిణీ

దాచేపల్లి: ఫ్రెండ్స్ ట్రూ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తంగెళ్ల శ్రీనివాసరావు, దేవరశెట్టి చంద్రశేఖరరావు స్మారక సేవా సంస్థ నిర్వాహకులు రోజా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం దాచేపల్లిలోని మోడల్ స్కూల్, ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 300 మంది విద్యార్థులకు బస్‌పాస్‌లు అందజేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి ఆదేశాలతో, పిడుగురాళ్ల డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గుండా చంద్రశేఖరరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భానుమతి, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పిచ్చయ్య, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.



బస్సుపాస్‌లు అందజేస్తున్న తంగెళ్ల శ్రీనివాసరావు, దేవరశెట్టి స్మారక సంస్థ సభ్యులు

సిమెంటు రోడ్డు నాణ్యత పరిశీలన

బెల్లంకొండ: మండలంలోని నాగిరెడ్డి పాలెం, వన్నాయపాలెం, మాచాయపాలెం, గ్రామాల్లో క్వాలిటీ కంట్రోలర్ డీఈ వెంకన్నచౌదరి బుధవారం సీసీ రోడ్లనాణ్యతా ప్రమాణాలను మిషనరీతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డునిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా లేకపోతే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పంచాయితీ రాజ్ ఏఈ ప్రభాకర్, వర్క్‌ఇన్స్‌స్పెక్టర్ బురాన్, శ్రీనివాసరెడ్డి, క్వాలిటీ కంట్రోలర్‌సిబ్బంది తదితరులున్నారు.

రెవెన్యూ గ్రామసభలో 43 అర్జీలు

మాచవరం: మండలంలోని వేమవరం గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతు సేవలో రెవెన్యూ శాఖ కార్యక్రమంలో 43 అర్జీలు వచ్చినట్లు ఆర్ఐ రమేష్ తెలిపారు. గ్రామంలో మర్రి చెట్టు సెంటర్‌లో జరిగిన సభలో ఆర్ఐ రమేష్ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరలో పరిష్కార మార్గాలు చూపనున్నామన్నారు. ఈ గ్రామసభలో వీఆర్వో మీసాల కోటేశ్వరరావు, తదితరులుపాల్గొన్నారు.



వేమవరం రెవెన్యూ సభలో అర్జీలు స్వీకరిస్తున్న ఆర్ఐ రమేష్

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 5, 7

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు భాగస్వామి సహకారం లభిస్తుంది. కృషి రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంకల్పం నెరవేరుతుంది. ప్రియతములతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. క్యాటరింగ్, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం.

మిథునరాశి: (మే21-జూన్21): ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు.

సింహరాశి: (జూలై24-ఆగస్టు23): రవాణా, ఏజెన్సీలు, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.

కన్యారాశి: (ఆగస్టు24-సెప్టెంబర్23): పొదుపు పథకాలు లాభిస్తాయి. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ప్రయోగాలకు తగిన సమయం. సంకల్పం నెరవేరుతుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయ, సినీరంగాల వారికి ఉల్లాసంగా ఉంటుంది. ఒక సమాచారం ఆహ్లాదం కలిగిస్తుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. సినీ, రాజకీయ, ఫొటోగ్రఫీ, ఎగుమతుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): బంధుమిత్రులతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. పూర్వమిత్రులను కలుసుకుంటారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో పాల్గొంటారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

గన్నవరం విమాన సమాచారం

ఎయిర్ పోర్టు ఫోన్ నెంబర్: 0866- 2846729

- **హైదరాబాద్** : ఉదయం 9:35, సాయంత్రం 5:20, 5:35, రాత్రి 9:55 (ప్రతి రోజు), మధ్యాహ్నం 1:20 (బుధవారం మినహా)
- **విశాఖపట్నం** : ఉదయం 10:55 (బుధవారం మినహా), మధ్యాహ్నం 3:35 (బుధవారం మాత్రమే)
- **బెంగళూరు** : ఉదయం 7:45, రాత్రి 8:00 (ప్రతిరోజు), మధ్యాహ్నం 2:00 (మంగళవారం మినహా)
- **ఢిల్లీ** : ఉదయం 9:05, సాయంత్రం 5:20 (హైదరాబాద్ మీదుగా), రాత్రి 8:40 (ప్రతిరోజు)
- **చెన్నై** : ఉదయం 7:55, సాయంత్రం 5:20 (ప్రతిరోజు)
- **తిరుపతి** : ఉదయం 7:55 (బుధవారం మినహా)

46మండలాల్లో 17.3 మి.మీ. సగటు వర్షపాతం

● ముప్పాళ్లలో అధికం

ఆంధ్రజ్యోతి, గుంటూరు: జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల వరకు 46మండలాల్లో 17.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ముప్పాళ్ల మండలంలో అధికంగా 62.6 మి.మీ., తక్కువగా తెనాలిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెలాఖరు వరకు జిల్లాలో 152 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. ఈ నెల 23 తేదీ ఉదయం 8 గంటల వరకు 117 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 135.8 మి.మీ. కురిసి 16 శాతం ఎక్కువగా ఉంది. గుంటూరు, ప్రత్తిపాడు, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ, చిలకలూరిపేట, తాడేపల్లి, భట్టిప్రోలు, కారంపూడి, దుగ్గిరాల, కాకుమాను, దుర్గి, కొల్లూరు, మాచవరం, నూజెండ్ల, తుళ్లూరు మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అధికంగా శావల్యాపురం మండలంలో 122 శాతం వర్షపాతం నమోదైంది.

బీసీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు(విద్య): బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిజాంపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మోర్ల సుబ్బయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్స్యకారులు, వెనుకబడిన, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలు, అనాథ బాలికలకు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. 2017-18 విద్యాసంవత్సరంలో 5వ తరగతి, 6వ తరగతి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం సెల్ నం: 99496 63180, 98665 59636లలో సంప్రదించాలని సూచించారు.

31న ఇండో ఆఫ్రికన్ సదస్సు



సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న వైస్‌చాన్సలర్ ఆచార్య రాజేంద్రప్రసాద్ తదితరులు

ఏఎన్‌యూ: అంతర్జాతీయ ఇథియోపియా శాఖ, ఏఎన్‌యూ ఫార్మసీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 6వ ఇండో-ఆఫ్రికన్ సదస్సు ఈ నెల 31న జరుగుతుందని ప్రిన్సిపాల్ ఆచార్య ఎ. ప్రమీలారాణి తెలిపారు. 'ఫార్మాస్యూటికల్‌లో సవాళ్లు' అంశంపై సదస్సు జరుగుతుందని తెలిపారు. బుధవారం సదస్సు బ్రోచర్‌ను వైస్‌చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, ప్రిన్సిపాల్ ఆచార్య నూర్‌బాషా అబ్దుల్, ఆచార్య విక్టర్‌బాబు, సదస్సు కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్ చెన్నుపాటి తదితరులు పాల్గొన్నారు.

దూరవిద్య పీజీ ఫలితాలు విడుదల

ఏఎన్‌యూ: వర్సిటీ దూరవిద్యా కేంద్రం పరిధిలో ఈ ఏడాది మే నెలలో జరిగిన పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు. ఎమ్మెస్సీ మేథమెటిక్స్, ఎంసీఏ, ఎమ్మెస్సీ ఫిజిక్స్ పరీక్షలకు సంబంధించి రీవ్యాల్యూయేషన్‌కు దరఖాస్తులను ప్రతి పేపర్‌కు రూ. 960 వంతున సెప్టెంబర్ 4 లోగా ఫీజు చెల్లించాలన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి

బ్రాయిలర్ బర్డ్	91.00,99.00,110.00
చికెన్ విత్ స్కిన్	176.00
చికెన్ స్కిన్‌లెస్	186.00

బ్రాయిలర్ ధరలు

వెన్‌కాబ్

రైతు ధర	84.00
రిటైల్ లైవ్	99.00
విత్‌స్కిన్	139.00
స్కిన్‌లెస్	163.00

జిల్లాలో నేటి వాతావరణం

గుంటూరు : జిల్లాలో గురువారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండవచ్చు. గుంటూరులో పగలు అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి అత్యల్పంగా 26 డిగ్రీల సెల్సియస్. జిల్లాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు. జంగమహేశ్వరపురం 34-26, తెనాలి 34-26, మాచర్ల 34-25, బాపట్ల 34-27, నరసరావుపేట 33-26 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు.

ఆర్టీసీ సమాచారం

గుంటూరు : స్థానిక ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి గురువారం రాత్రి బయలుదేరు దూరప్రాంత సర్వీసుల సీట్ల ఖాళీల వివరాలను ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. రిజర్వేషన్ కోసం 9959061597కు సంప్రదించాలని కోరారు. రాత్రి 11.00 - గుంటూరు - కేపీహెచ్‌బీ - గరుడ (ఏసీ)- 0, రాత్రి 10.50- గుంటూరు - కేపీహెచ్‌బీ - అమరావతి (ఏసీ)- 22, రాత్రి 10.15 - గుంటూరు - కేపీహెచ్‌బీ - ఇంద్ర (ఏసీ) - 0, రాత్రి 9.45 - గుంటూరు - కేపీహెచ్‌బీ - ఇంద్ర (ఏసీ) - 0, రాత్రి 8.30 - గుంటూరు- చెన్నై- సూపర్‌లగ్జరీ - 0 అని ఆర్ఎం తెలిపారు.

సాగర్‌లో 500.20 అడుగుల నీటిమట్టం

విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటిమట్టం బుధవారం నాటికి 500.20 అడుగులు ఉంది. ఇది 115.62 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్‌బీసీ ద్వారా 367 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 608 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 608 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 782.30 అడుగులు ఉంది. ఇది 21.25 టీఎంసీలకు సమానం.

సత్రశాల టెయిల్ పాండ్ సమాచారం

రెంటచింతల: సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో 4.76 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఎస్ఈ శేషారెడ్డి తెలిపారు. దిగువకు నీటి విడుదలను నిలిపివేశామన్నారు.

పులిచింతలలో 3.70 టీఎంసీల నీటి నిల్వ

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో బుధవారం 3.70 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు పులిచింతల ప్రాజెక్టు ఏఈ జీవీవీ ప్రసాద్ తెలిపారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయిందన్నారు. పులిచింతల వద్ద స్లూయిజ్‌లను మూసివేసి దిగువ కృష్ణకు నీటిని నిలిపివేశామన్నారు.

పశ్చిమ డెల్టాకు 5,527 క్యూసెక్కుల నీరు

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమ డెల్టాకు బుధవారం విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 5527 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద ప్రస్తుతం 11.0 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌డివిజన్ నుంచి హైలెవెల్ చానల్‌కు 280 క్యూసెక్కుల నీరు, తూర్పు కాల్వకు 404, పశ్చిమ కాల్వకు 203, నిజాంపట్నం కాల్వకు 319, రేపల్లె కాల్వకు 1187, కొమ్మమూరు కాల్వకు 2840 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

పసుపు విక్రయాలు నిల్

దుగ్గిరాల: స్థానిక పసుపు మార్కెట్ యార్డుకు బుధవారం రైతులెవ్వరూ రాకపోవడంతో ఎలాంటి క్రయ విక్రయాలు జరుగలేదు.

60,089 టిక్కీల మిర్చి అమ్మకం

గుంటూరు, ఆంధ్రజ్యోతి: గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి బుధవారం 59,405 మిర్చి టిక్కీలను రైతులు విక్రయానికి తీసుకొచ్చినట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎం. దివాకర్ తెలిపారు. యార్డులో నిల్వవున్న వాటితో కలుపుకొని 60,089 టిక్కీలు విక్రయం జరగ్గా, ఇంకా 24,614 టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. యార్డులో బుధవారం నాన్ ఏసీ కామన్ వెరైటీ రకం క్వింటాల్ ధర కనిష్ఠంగా రూ. 1,200, గరిష్ఠంగా రూ. 7,700, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ రకం రూ. 2,700, రూ. 11,000, తెల్లకాయలు రూ. 700, రూ. 4,700, ఏసీ కామన్ వెరైటీ రూ. 2,000, రూ. 8,100, ఏసీ స్పెషల్ వెరైటీ రూ. 3,500, రూ. 8,300, ఏసీ తెల్లకాయలు రూ. 2,000, రూ. 3,500 ధర లభించినట్లు తెలిపారు.

రాయపూడి మార్కెట్‌లో నిమ్మ ధరలు

తుళ్ళూరు: రాయపూడి నిమ్మకాయల మార్కెట్‌లో బుధవారం జరిగిన లావాదేవీలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చికాయ లావు రకం టిక్కీ రూ. 1500 నుంచి రూ.1800 . పండుకాయ, సన్న రకం రూ.1000 నుంచి రూ. 1400 ధరలు పలికాయి.

ఇదేమి వాన..!

- జిల్లా అంతటా సమృద్ధిగా కురవని వర్షాలు
- 14 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం
- 23 మండలాల్లో సాధారణం
- 20 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు

నరసరావుపేట : జిల్లాలోని 14 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. 20మండలాల్లో అత్యధిక వర్షపాతం, 23మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మాచవరం మండలంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఈ మండలంలో సాధారణ వర్షపాతం 327.5 మిల్లీమీటర్లు నమోదుకావాల్సి వుండగా 113.9మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ మండలంలో 65.2శాతం వర్షపాతం లోటు నెలకొంది. మరో 13 మండలాల్లో ఇదే పరిస్థితి.

తాడేపల్లి మండలంలో సాధారణం కన్నా 25.7శాతం లోటు వర్షపాతం నమోదైంది. గుంటూరు ప్రాంతంలో 22 శాతం, నూజెండ్ల మండలంలో 20.7, పత్తిపాడు 18.2, పెదకూరపాడు 18.8 శాతం వర్షపాతం సాధారణం కన్నా తగ్గింది. కొల్లూరు మండలంలో 12.5 శాతం, తాడికొండ 9.1, కారంపూడి 10.6, దుగ్గిరాల 11.1, చిలకలూరిపేట 6.6, భట్టిప్రోలు 9.9, దుర్గి మండలంలో 4.6 శాతం వర్షపాతం లోటు నెలకుంది. 23 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతం మాచర్ల, బెల్లంకొండ, అచ్చంపేట, రాజుపాలెం, బొల్లాపల్లి, మేడికొండూరు, చుండూరు, నాదెండ్ల, రొంపిచర్ల, నరసరావుపేట, ఈపూరు, శావల్యాపురం, వినుకొండ, అమర్తలూరు, చెరుకుపల్లి, నగరం మండలాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్ష పాతం నమోదైంది. శావల్యాపురం మండలంలో సాధారణ వర్షపాతం 219.2 మిల్లీ మీటర్లు కాగా 493.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మండలంలో సాధారణం కన్నా 125.1 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

14 మండలాలు మినహా 43మండలాల్లో సాధారణం, అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావటం ఈ మండలాల్లో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం నెలకొన్న మండలాల్లో పంటలసాగు ఆశాజనకంగా లేదు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో సాగునీటి సంక్షోభం నెలకొనటంతో వర్షాధారిత పంటలపై రైతులు దృష్టి సారించారు. పత్తి, కంది, మినుము, మిరప పంటలను సాగర్ ఆయకట్టులో రైతులు సాగు చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడంతో ఆయకట్టులో పంటలసాగు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంది.

బాలిక అత్యాచారం కేసులో పదేళ్ల జైలు

గుంటూరు(లీగల్): బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ గుంటూరు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింహారావు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం .. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామానికి చెందిన గడ్డం రత్తయ్య (23) అదే గ్రామంలో నివసిస్తున్న సోదరి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆ ఇంటి పక్కనే ఉన్న బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఊరిలో తెలిసిన వ్యక్తుల వద్ద చెప్తూ ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు పసి పిల్ల అని ఇప్పుడు పెళ్లి చేయమని రత్తయ్యను మందలించారు. దీంతో 2015 నవంబర్ 14న సాయంత్రం రత్తయ్య మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లి పొలం నుంచి ఇంటికి రాగానే చెప్పింది. ఈమేరకు పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో రత్తయ్య నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ.6 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ నెల 15న కలెక్టర్ నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టాకాళిదాసు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. అప్పటి సీఐ హనుమంతరావు, ప్రస్తుత అమరావతి సీఐ టి మురళీకృష్ణ కేసు దర్యాప్తు జరిపారు. కోర్టు కానిస్టేబుల్ బి లక్ష్మీనారాయణ, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడానికి చొరవ చూపారు.

మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి

శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు



శివాలయం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న శాసన సభాపతి డాక్టర్ కోడెల

నరసరావుపేట : వినాయక చవితి రోజున మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రాదరావు పిలుపు నిచ్చారు. పాతూరులోని శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను కోడెల శివప్రసాదరావు బుధవారం పరిశీలించారు. ఆలయ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆలయాన్ని శృంగేరి పీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. తొలుత శ్రీభీ మలింగేశ్వర స్వామిని దర్శించుకొని కోడెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కౌన్సిలర్ బత్తుల సరస్వతి, మద్ది బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి

గుంటూరు(విద్య): విద్యార్థి సంఘాల ముసుగులో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపై దౌర్జాన్యాలకు నిరసనగా గురువారం నిర్వహించే ప్రైవేటు పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ఏపీ ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల సంఘం(అపుస్మా), ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) రాష్ట్ర నాయకులు పీజేఎన్ ధన్, మేకల రవీంద్రబాబు, చేబ్రోలు శ్రీనివాసరావు, బత్తుల వెంకటరావు వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. కుటుంబ కారణాల వల్ల ఒక విద్యార్థిని కర్నూలులో మరణించిదని, దీనికి స్కూల్ యాజమాని బాధ్యుడంటూ విద్యార్థి సంఘాల ముసుగులో దాడిచేశారని వారు ఆరోపించారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పాఠశాలలు నిర్వహిస్తున్నామని అకారణంగా దాడులు చేస్తే పాఠశాలలు నిర్వహించలేమని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరారు. బంద్‌ను విజయవంతం చేయాలని సంఘ నాయకుడు నాయుడు చక్రనాగ్, గౌరవాధ్యక్షుడు తులసి విష్ణుప్రసాద్, కె.శ్రీకాంత్‌బాబు, ఎండిము న్ను, కాటూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

దిగి వచ్చిన.. ధర

- గుంటూరులో లారీ ఇసుక రూ.4,500కే లభ్యం
- నిర్ణయించిన ధరకు మించి వసూలు చేస్తే చర్యలు
- రీచ్‌ల్లో మాఫియా పట్టు సాధించకుండా తనిఖీలు
- నిరంతరం దాడులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి - గుంటూరు)

జిల్లా యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో ఇసుక ధర దిగి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా తీసుకుంటున్న చర్యలు, క్వారీల్లో ఏకఛత్రాదిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో గుంటూరులో ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక లారీ రూ.4,500లకు లభ్యమవుతున్నది. మళ్లీ మాఫియా పట్టు సాధించకుండా చేసేందుకు నిరంతరం మైనింగ్ అధికారులతో కలెక్టర్ కోన శశిధర్ ఇసుక రీచ్‌లను తనిఖీ చేయిస్తున్నారు. జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ఎక్స్‌కవేషన్, లోడింగ్ ఛార్జీలకు మించి ఎవరైనా వసూలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇదేవిధంగా రవాణా ఛార్జీల వసూళ్ల పైనా ఒక కన్నేసి ఉంచడంతో ఇసుక ధర తగ్గుముఖం పట్టింది. నెల క్రితం వరకు జిల్లాలో లారీ ఇసుక ధర రూ.6,500లకు పైగా విక్రయించారు. అప్పట్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు ఇసుక క్వారీలను వారి చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా తవ్వకం, లోడింగ్ ఛార్జీలను వసూలు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయి ఎక్కడా గుత్తాధిపత్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. ప్రభుత్వం ఇసుకని ఉచితం చేసిందని, ప్రజలు కేవలం లోడింగ్, ఎక్స్‌కవేషన్, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఆ మేరకు మైనింగ్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరిని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఇసుక రేవులు ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. బోట్స్‌మెన్ క్వారీల్లో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.400, ఓపెన్ ఎక్స్‌కవేషన్ క్వారీల్లో రూ.300, పట్టాభూముల్లో ఇసుకమేటల తొలగింపునకు రూ.150 మాత్రమే వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇసుక ధర తగ్గుతూ వచ్చింది. జిల్లా కేంద్రానికి మునుగోడు, మున్నంగి, కస్తల తదితర క్వారీల నుంచి ప్రస్తుతం ఇసుక లారీలు వస్తోన్నాయి. రూ. 4,500లకే వినియోగదారుడు కోరుకున్న చోటకు తీసుకొచ్చి ఇసుక డంపింగ్ చేస్తున్నారు. రాయపూడి ఇసుక క్వారీ రెండు రోజుల్లో ప్రారంభమౌతుందని, దాంతో జిల్లా కేంద్రంలో కేవలం రూ.4 వేలకే లారీ ఇసుక లభిస్తుందని మైనింగ్ గుంటూరు డివిజన్ ఏడీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. తాము మూడు రోజులుగా కోనూరు, కస్తల, మున్నంగి, అన్నవరం, వల్లభాపురం తదితర క్వారీలను తనఖీ చేసి అక్కడ ఎంత ధర వసూలు చేస్తున్నారనే దానిని పరిశీలించామని, ఎక్కడా అధిక ధరలు వసూలు చేయడం లేదన్నారు.

సీసీ కెమెరాలతో నిఘా: కోన శశిధర్



ఇసుక లారీలు జిల్లా సరిహద్దులు దాటిపోకుండా నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను అమర్చాం. దీని వల్ల ఇసుకని ఎవరైనా జిల్లా దాటిస్తే ఇట్టే తెలిసిపోతుంది. అలానే బల్లకట్టులపై కూడా నిఘా పెట్టాం. జిల్లాలో ఎక్కడెక్కడ బల్లకట్టులున్నాయి, వాటి మీదగా వాహనాల కదలికలపై ఒక కన్నేసి ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. సాధ్యమైనంత ఎక్కువ క్వారీలు, పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలు జరిగేలా చూడటం ద్వారా సప్లైని పెంచి ధర దిగి వచ్చేలా చర్యలు తీసుకున్నాం. హరిత ట్రిబ్యూనల్‌లో నమోదైన కేసుపై తీర్పు వస్తే ఇసుక ధర మరింత తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

మట్టిగణపతే మహా గణపతి..




పర్యావరణ పరిరక్షణకు వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపునకు ప్రజలు స్పందిస్తున్నారు. నరసరావుపేటలోని సాయినగర్‌లో శ్రీసాయిరామ్ టవర్స్‌లో ఐదడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. విజయవాడలోని పెనమలూరు నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు విగ్రహ దాత కేఎల్ తెలిపారు. (నరసరావుపేట)



రెంటచింతలలోని వడ్డెర బావి వద్ద పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మట్టిగణపతి
(రెంటచింతల)

సంధ్యా సమయం.. అరుణ వర్ణ శోభితం..



గుంటూరులో బుధవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా అరుణ వర్ణంతో ప్రకాశించింది. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అందమైన పెయింటింగ్‌లా దర్శనమిచ్చింది. నగరవాసులు ఆనందంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించారు. - ఫొటో:వీవీఆర్ ఉమామహేశ్వరరావు, గుంటూరు

జిల్లా స్కూల్ గేమ్స్ జట్ల ఎంపిక



జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులతో స్కూల్ గేమ్స్ కార్యదర్శి చిరంజీవి తదితరులు

గుంటూరు (క్రీడలు): జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో బుధవారం జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ -14, 17 బాలబాలికల బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.వి.చిరంజీవి తెలిపారు. ఎంపిక పోటీలను డీఎస్‌డీవో రమేష్‌బాబు ప్రారంభించగా, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి చిరంజీవి, సహాయక కార్యదర్శులు ఎంవీ సుబ్బారావు, పురుషోత్తం, కోటేశ్వరరావు, సాయి, ఖో ఖో పూర్వ కోచ్ రావ్ కిషోర్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కొండయ్య, వినయ్, కరీముల్లా, సత్యం, సురేష్, గోపి, నాగేశ్వరరావు, సాంబశివరావు, ఏఎంజీ రాజు, నందకుమార్, హనుమంత్, స్టాలిన్, సంగీత బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారుల వివరాలు..

బాక్సింగ్ అండర్- 17 బాలుర విభాగంలో పి.పవన్‌కల్యాణ్, ఐఎస్ వి.మణికంఠ, జి.బెనర్జీ, జే.పవన్, టి.కల్యాణ్, సాయిరాం, ఇమ్మానియేలు, జి.అక్షయ్, ఇ.చందు, పి.వంశీకృష్ణ. బాలికల విభాగంలో జి.ప్రవల్లిక, హేమలత, అనూష, సాహితి, శ్రీలత, లక్ష్మి ప్రియయాదవ్, శిరీష, బిందు మాధవి, తేజస్విని ఎంపికయ్యారు. అండర్-17 వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కల్యాణ్, సంజయ్‌బాబు, ఇమ్మానియేలు, తరుణ్, పృద్వీరాజు, అనంతబాబు, శివకృష్ణ, మౌలాలి, రాకేష్, బాక్సింగ్ అండర్ -14 బాలుర విభాగంలో కృష్ణనాయక్, భగవాన్ నాయక్, కార్తీక్, కృష్ణమూర్తి నాయక్, పవన్‌కుమార్, పూర్ణవెంకట్, గోపిచంద్, హసన్‌ఖాన్, టేబుల్ టెన్నిస్ అండర్ -14 బాలుర విభాగంలో విషాల్ వర్దన్, ఎన్.నరసింహారావు, బి.శ్రీమణికంఠ, బి.కార్తీక్‌బాబు, బి.జ్ఞానేశ్వర్, బాలికల విభాగంలో ఆర్. మమత, కె.మోనిక, డి.రత్నజాయ్ ఎంపికయ్యారు. అండర్ -17 టేబుల్ టెన్నిస్ బాలుర విభాగంలో బి.ప్రసన్నకుమార్, సీహెచ్ ప్రణవ్, సూరజ్, అనిల్‌కుమార్, ఎం.తనోజ్‌సాయి, బాలికల విభాగంలో పి.అనిత, ఎస్‌కే షైమున్నిసాబేగం, పి.వసుంధర, ఎం.అనురాధ, పి.మోనిక ఎంపికయ్యారు. అండర్ -14 బాలికల పెన్సింగ్ విభాగంలో సీహెచ్ నేహ, సీహెచ్ భాగ్యలక్ష్మి, వి.మెర్సిరాణి, పి.ధన్యశ్రీ, కె.రత్నకుమారి, వై.హర్షిత, ఎ.పావని, టి.లక్ష్మీత్రివేణి, ఎస్‌కె ఫర్హానా, శ్రీవల్లి, ఎం.వెంకటప్రీతి, వి.ఈశ్వరి, బాలుర విభాగంలో తనీష్, సీహెచ్ విజయకుమార్, సీహెచ్ సాల్మన్‌రాజు, ఎం.ఇసోజ్, ఎన్.సువర్ణరాజు, ఉమామహేశ్వరరావు, ఎస్‌కె ఇమామ్, ఎం.రామ్‌సాయితేజ్, సయ్యద్ కరీముల్లా, ఎం.నవీన్, ఎస్.సత్యనారాయణ ఎంపికయ్యారు.

ఈ-నామ్ అమలుకు సహకరించాలి

● మార్కెటింగ్ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ ● వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్‌లతో సమావేశం

ఆంధ్రజ్యోతి, గుంటూరు: ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం అమలుకు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు సహకరించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనం ద్ విజ్ఞప్తిచేశారు. బుధవారం మధ్యాహ్నం గుంటూరు మిర్చియార్డులో జిల్లాలోని వ్యవ సాయ మార్కెట్ కమిటీల చైర్మన్‌ల సమా వేశం జరిగింది. సమావేశానికి మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి శామ్యూల్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గుంటూరు, తెనాలి, దుగ్గిరాల, పిడుగురాళ్ల మార్కెట్ కమిటీల్లో ఈ-నామ్ విధానం అమలు జరుగుతుందన్నారు. దీనినుంచి ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లే దని స్పష్టం చేశారు. లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిపైనే జరుగుతాయని, ఇందుకోసం చైర్మన్‌లు సహకరించాలని ఆయన కోరారు. దుగ్గిరాల యార్డులో కమీషన్ ఏజంట్ల వ్యవస్థ లేకపోవడం అభినందనీయమని, అయితే అక్కడ చెల్లింపులు ఆన్‌లైన్‌లోకి తీసు కురా వాలన్నారు. తెనాలిలో ఈ-నామ్ అమ లుపై విముఖత ఉన్నప్పటికీ అమలు చేయాల్సిందేనని చెప్పారు. ఈనామ్ వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. గుంటూరు యార్డుని కేంద్రప్రభుత్వం మోడల్ మార్కెట్‌గా గుర్తించిందని తెలిపారు.

మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ 2014 నుంచి లింకు రోడ్లకు అనుమతులు రాలేదని, వాటికి రీవాలిడేషన్ చేయాలన్నారు. యార్డుల తరపున వెటర్నరీ క్యాంపులను తిరిగి నిర్వహించాలన్నారు. బడ్జెట్‌లో చైర్మన్‌ల పాత్ర ఉండేలా చూడాలని కోరారు. రైతులకు రైతుబంధు పథకం వర్తింపు చేయాలని, కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడాలన్నారు. భూసా ర పరీక్షలు, సేంద్రీయ ఎరువులు విని యోగంపై రైతులకు అవగాహన కలిగిం చేందుకు చర్యలు



ఏఎంసీ చైర్మన్‌లతో సమావేశమైన శామ్యూల్ ఆనంద్, హాజరైన యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు

చేపట్టాలన్నారు. రైతుల ఉప యోగార్థం ఎరువులు, విత్తనాలు, యంత్ర సామగ్రిని యార్డుల ద్వారా కొనుగోలు చేయా లన్నారు. రైతుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలన్నారు. సమావేశం అనంతరం కమిషనర్ శామ్యూల్‌ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యార్డు చైర్మన్లు మాదల వెంకటేశ్వరరావు (పొన్నూరు), బెల్లం కొండ నరసింహారావు (తాడికొండ), మునగా నిమ్మ య్య (పిడుగురాళ్ళ), వేములపల్లి సుబ్బా రావు (రేపల్లె), పి.ఆంజనేయరాజు, మాదిన ఆంజనేయులు, విడదల లక్ష్మీనారాయణ, యా గంటి మల్లికార్జునరావు, షేక్ మహ్మద్ యా కూ బ్, జొన్నలగడ్డ విజయబాబు, గుంటూరు యా ర్డు కార్యదర్శి ఎం. దివాకర్, వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు, బాణావత్ రాజీ, బండ్లమూడి జ్యోతికుమార్, మన్నవ వెంకటేశ్వరరావు, గుడిమెట్ల దయారత్నం పాల్గొన్నారు.

డెంగీ అనుమానిత కేసులు వస్తే సమాచారం ఇవ్వండి

● ప్రైవేటు వైద్యులకు ప్రభుత్వం ఆదేశాలు

గుంటూరు (మెడికల్): జిల్లాలోని ప్రైవేటు వైద్యశాలలు, నర్సింగ్ హోమ్‌ల్లో చేరిన డెంగీ అనుమానిత కేసుల సమాచారాన్ని సంబంధిత ప్రైవేటు డాక్టర్లు తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డెంగీ అనుమానిత కేసుల్లో వ్యాధి నిర్ధారణకు రక్తం, సీరం నమూనాలను గుంటూరు వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగానికి పంపాలని ఆమె సూచించారు. జీఎంసీ డెంగీ కేసులకు సెంటినల్ సర్వైలెన్స్ సెంటర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. డెంగీ నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేసి మాత్రమే నిర్ధారించాలని ఆమె సూచించారు. రోగి సీరం నమూనాను ఎన్ఎస్1 ఎలీసా పరీక్ష ద్వారా, ఐజీఎం యాంటీబాడీ టైట్రేషన్, పాలిమర్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్ష నిర్వహించాలని కోరారు. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం ఉందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా డెంగీ జ్వరాల నివారణకు ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొనేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పూనం మాలకొండయ్య ఆదేశించారు.

ప్రజల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ప్రకాశం

టంగుటూరి జయంతి సభలో పలువురు వక్తలు



తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో టంగుటూరి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న తహసీల్దార్ వల్లయ్య, డాక్టర్ సాయిబాబు, చైర్‌పర్సన్ మల్లేశ్వరి, కమిషనర్ రమేష్‌బాబు, తదితరులు



బాపట్ల : అర్ధ శతాబ్దిపాటు ఆంధ్ర రాజకీయాలను శాసించిన, ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని వక్తలు కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతిని పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుకున్నారు. సహాయ నిరాకరణ, క్విట్‌ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకెళ్ళారన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బంగారు బాటలు వేశారన్నారు. ప్రకాశం బ్యారేజి నిర్మాణానికి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు, 14 నీటి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారన్నారు. ఆంధ్రుల హృదయాలలో ప్రకాశం సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి.సి.సాయిబాబు, కె.రామారావు, కె.శ్రీనివాస్, దాసరి అశోక్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

మండలపరిషత్ కార్యాలయంలో..

ప్రకాశం చిత్రపటానికి ఎంపీడీవో డి.సుబ్బారావు పుష్పాంజలి ఘటించి, అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు. ఎంఈవో ఎస్.నిరంజన్, జె.శ్రీరామమూర్తి, గ్రామపంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే చుండూరుపల్లి పంచాయతీలో నిర్వహించిన ప్రకాశం జయంతి కార్యక్రమంలో సర్పంచ్ ఎం.హల్లెలూయ, ఉపసర్పంచ్ ముక్కాముల శివ, కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో..

ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయమని చైర్‌పర్సన్ తోట మల్లేశ్వరి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నారాయణ, పరీద్, ఆంద్రేయ, చేజర్ల సతీష్, సురేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.



కర్లపాలెంలో ఎంపీపీ మాడా వెంకటరత్నం తదితరులు

కర్లపాలెంలో..

కర్లపాలెం : ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మహనీయుడని ఎంపీపీ మాడా వెంకటరత్నం అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జయంతి సభ జరిగింది. ఆయన చిత్రపటానికి ఎంపీపీ పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుంపుల కన్నయ్య, ఎంపీడీవో జె.ప్రశాంతి, సర్పంచ్ బొద్దుకూరి విజయ, ఈవోపీఆర్డీ శరత్‌బాబు, మాడా శ్రీనివాసరావు, ఎంపీటీసీ మీరయ్య, సూపరింటెండెంట్ రజనీ, సీనియర్ అసిస్టెంట్ లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి : ఎంఈవో

పిట్టలవానిపాలెం : విద్యార్థులకు సాంకేతిక విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యనందించాలని ఎంఈవో ఉయ్యూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మండల విద్యావనరుల కేంద్రంలో అభ్యాస ఫలితాలపై ఉపాధ్యాయులకు మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలన్నారు.

నేటి కార్యక్రమాలు

● బాపట్ల మండల పరిషత్ కార్యాలయంలో రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుబ్బారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీలంతా హాజరు కావాలని కోరారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు సెట్ల నకళ్ళు, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

బాపట్ల — కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

వంకాయలు: 40, బీర: 25, బెండ: 30, టమోటా: 50, దొండ: 30, దోస: 25, కాకర: 30, క్యారెట్: 50, క్యాబేజి: 30, పచ్చిమిర్చి: 30, బీట్‌రూట్: 40, చేమ: 30, బంగాళదుంప: 22, ములక్కాయ: 05, సొరకాయ: 17, కీరదోస: 25, గోరుచిక్కుడు: 30.

క్రెడిట్ క్యాంప్‌నకు 437మంది హాజరు

ఎంపీడీవో ప్రశాంతి

కర్లపాలెం : మండలంలో పలు కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులు బుధవారం జరిగిన ఇంటర్వ్యూలకు 437మంది హాజరయ్యారని ఎంపీడీవో జె.ప్రశాంతి తెలిపారు. మండలంలో ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 1008 మందికిగాను 437మంది హాజరు ఇంటర్వ్యూలకు హాజరయ్యా రన్నారు. మండలంలోని అన్ని కార్పొరేషన్లకు కలిపి 213 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారుల జాబితాను సోమవారం ప్రకటిస్తామని ఎంపీడీవో తెలిపారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాడా వెంకటరత్నం ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచి అర్జీలను సేకరించారు. కార్యక్రమంలో ఏడీఏ ఎ.వి.ఎస్.శాస్త్రి, ఈవోపీఆర్డీ పులి శరత్‌బాబు, బ్యాంక్ మేనేజర్లు మూర్తి, యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ జాయ్‌సన్, సర్పంచ్ విజయ, ఎంపీటీసీ సుజాత, జడ్పీటీసీ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.



అభ్యర్థుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎంపీడీవో ప్రశాంతి, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, ఎంపీపీ వెంకటరత్నం

సినిమా గైడ్

విజయకృష్ణ - నేనే రాజు నేనే మంత్రి
అన్నపూర్ణ - లై
శ్రీనివాస - జయ జానకి నాయక
అలంకార్ - ఫిదా
తిరుమల పిక్చర్ ప్యాలెస్ (కర్లపాలెం) - నేనే రాజు నేనే మంత్రి
విజయలక్ష్మి(ఖాజీపాలెం) (పిట్టలవానిపాలెం)- జయ జానకి నాయక
వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ (పిట్టలవానిపాలెం)- జయ జానకి నాయక

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కా రానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9985411240



విద్యార్థులకు శ్రీ శారదామాత, స్వామివివేకానంద, నివేదిత పుస్తకాలను పంపిణీ చేస్తున్న తిమ్మరాజు వెంకటసుబ్బారావు

విద్యార్థులకు స్వామి వివేకానంద పుస్తకాల పంపిణీ

కర్లపాలెం : భారతీయ నివేదిత గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు తిమ్మరాజు వెంకటసుబ్బారావు అన్నారు. కర్లపాలెంలోని హైవెండ్ ప్రైమరీ హైస్కూల్లో బుధవారం పాఠశాల విద్యార్థులకు సోదరి నివేదిత 150వ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో శ్రీ స్వామి వివేకానంద, నివేదిత, శ్రీ శారదాదేవి జీవితం, ఉపదేశాల పుస్తకాలను రామకృష్ణ సేవాసమితి సభ్యులు, ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. అనంతరం 6నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు ఆరే వెంకటేశ్వర్లు, హెచ్ఎం నల్లూరి సౌజన్య, బుర్ల రమేష్, నాగేశ్వరరావు, కాకర్లపూడి రమణబాబు, సోమరౌతు వెంకటేశ్వరరావు, బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని వక్తలు పిలుపునిచ్చారు.

పర్యావరణహితమైన ప్రతిమలను వినియోగించాలి : ఎంపీపీ



విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్న ఎంపీపీ మానం విజేత

బాపట్ల : వినాయక చవితి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పర్యావరణ హితమైన ప్రతిమలను వినియోగించాలని ఎంపీపీ మానం విజేత కోరారు. మండలంలోని వెదుళ్ళపల్లి జిల్లా^ఎరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఆమె మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను వినియోగించరాదని చెప్పారు. విద్యార్థులు మట్టి ప్రతిమలను ప్రతి కుటుంబానికి చూపించి వారు కూడా ఇలాంటివి ఉపయోగించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, ముక్కామల శివ, ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

మట్టి గణపతుల పంపిణీ

- వైష్ణవి విద్యాసంస్థల డైరెక్టర్ నవీన్

బాపట్ల టౌన్: పర్యావరణ పరిరక్షణకు సాయితేజ జ్యూయలరీ షాపువద్ద గురువారం ఉదయం నుంచి మట్టి గణపతుల పంపిణీ జరుగుతుందని వైష్ణవి విద్యాసంస్థల డైరెక్టర్ గంటా నవీన్ తెలియజేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్, వివిధ రసాయనాలతో రూపొందించిన గణనాథులను వినియోగించవద్దని భక్తులకు విజ్ఞప్తిచేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి గణపతులను పూజించాలన్నారు. భక్తులు మట్టి గణపతులను స్వీకరించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.



మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

ఉపాధి రుణ మేళాకు అనూహ్య స్పందన

బాపట్లటౌన్ : పట్టణంలో 34 వార్డుల్లో నిరుద్యోగ యువతీ, యువకుల స్వయం ఉపాధి రుణాలకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. పట్టణంలో 34 వార్డుల పరిధిలో సుమారుగా 1200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 544మందిని సబ్సిడీపై ఇచ్చే రుణాలకు అర్హులుగా గుర్తించారు. పట్టణ పరిధిలో ఎస్సీలు 307, ఎస్టీలు 14, బీసీలు 75, మైనార్టీలు 22, కాపులు 120, క్రిస్టియన్ మైనార్టీలు ఆరుగురు మొత్తం 544 మందిని రుణాలకు అర్హులుగా ఎంపిక చేశారు. పట్టణ పరిధిలోని ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కరూర్ వైశ్యాబ్యాంక్, సిండికేట్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.రమేష్‌బాబు, ఛైర్‌పర్సన్ తోట మల్లేశ్వరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తోట నారాయణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్



తట్టు, రుబెల్లా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఎం.ఆర్.వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆరోగ్య విస్తరణాధికారి రూతమ్మ తెలిపారు. మండలంలోని ఖాజీపాలెం అభ్యుదయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 70మందికి ఎంఆర్ వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది వెంకటేశ్వర్లు, అనిత, లక్ష్మి, వనలక్ష్మి, శ్రీలత, జనార్దనమ్మ తదితరులు పాల్గొన్నారు.

- ఖాజీపాలెం(పిట్టలవానిపాలెం)

పట్టణంలో చవితి ఏర్పాట్లు





షరాఫ్‌బజార్, ఎస్ఎన్‌పీ అగ్రహారంలో..

బాపట్ల టౌన్ : వినాయక చవితి వేడుకలకు పట్టణం ముస్తాబవుతోంది. శుక్రవారం నుంచి చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు స్థానిక యువకులు కమిటీలుగా ఏర్పడి, ముఖ్య కూడళ్ళల్లో సన్నాహాలు చేస్తున్నారు. పట్టణంలో రైలుపేట, సూర్యలంకరోడ్డు, షరాఫ్‌బజార్, చీలురోడ్డు, పటేల్‌నగర్, అగ్రహారంలో నిర్వహించే చవితి వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పండుగకు 2రోజులు ముందుగానే పట్టణంలో వివిధ వార్డుల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. చవితి ఉత్సవాలు 9రోజులు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం సమయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రన్న రైతు క్షేత్రాల సందర్శన

కర్లపాలెం : మండలంలోని కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో చంద్రన్న రైతు క్షేత్రాలను వ్యవసాయాధికారులు బుధవారం సందర్శించారు. పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు కంది విత్తనాలు అందజేసి, పొలంగట్లపై నాటుకోవాలని సూచించారు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని తెలిపారు. వెదపెట్టిన పొలాల్లో రోటావేడర్ తిప్పడం వలన కలుపు నిర్మూలించవచ్చునని చెప్పారు. వరిలో ఆశించిన వివిధ రకాల పురుగులు వాటి నివారణ చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జె.వాసంతి, ఏఈవో జి.వి.శేషమ్మ, సాయికిరణ్, ఎస్‌కె.షబీనా, సర్పంచ్‌లు నర్రావుల శ్రీనివాసరావు, దొంతిబోయిన వెంకటేశ్వరరెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

చవితి నిబంధనలు పాటించాలి

ఎస్ఐ డి.చెన్నకేశవులు



వినాయక విగ్రహాలను అనుమతి తీసుకోవాలని మైకు ద్వారా ప్రచారం చేస్తున్న ఎస్ఐ డి.చెన్నకేశవులు, సిబ్బంది

పిట్టలవానిపాలెం : ఈ నెల 25 నుంచి జరగనున్న వినాయచవితి వేడుకలకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చందోలు ఎస్ఐ డి.చెన్నకేశవులు తెలిపారు. ఆ మేరకు పిట్టలవానిపాలెం మండ పరిధిలోని 14 గ్రావ పంచాయతీల్లో బుధవారం ఆటోలో మైక్‌పెట్టి, ప్రచారం చేశారు. అనుమతులు తీసుకునే వారు ఒక కమిటీగా ఏర్పడాలన్నారు. వినాయక విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనాలకు చెందిన ధ్రువపత్రాలు, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. విగ్రహాన్ని ఏ గ్రామంలో ఎక్కడ ఏర్పాటు చేసేది, యజమాని పేరు, నిమజ్జనం తేదీ, విగ్రహం ఎత్తు, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు మైక్ పర్మిషన్ తదితరాల కోసం చందోలు పోలీస్‌స్టేషన్ ద్వారా బాపట్ల డీఎస్పీ నుంచి అనుమతులు పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

'వృక్షదానం'లో ప్రజల భాగస్వామ్యం తీసుకుంటాం : సమీరా



మొక్క నాటుతున్న స్వచ్ఛభారత్ కన్వీనర్ సమీరాయాస్మిన్

బాపట్ల : బీజేపీ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో వృక్షదానం కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్లు ఆ పార్టీ స్వచ్ఛభారత్ కన్వీనర్ ఎస్.సమీరాయాస్మిన్ తెలిపారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం ఆమె విద్యార్థులు, బీజేపీ నాయకులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. అనంత రం జరిగిన సమావేశంలో యాస్మిన్ మాట్లాడుతూ, పురప్రజల నుంచి వృక్షదానం పేరుతో మొక్కలు సేకరించి, పట్టణంలోని పలుప్రాంతాల్లో నాటి, పెంచి పెద్ద చేస్తామన్నారు. ప్రతి ఒక్కరిచేత మొక్కలు నాటిస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.శారానివేదిత, అధ్యాపకులు రాజ్యలక్ష్మీ, ఝాన్సీ, స్వరూప, బీజేపీ నాయకులు బి.బాబునాగేంద్ర, సత్యనారాయణ, బాలనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు డైరీల పంపిణీ

బాపట్ల : పట్టణంలోని ఆజాద్ పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం డైరీలు పంపిణీ చేశారు. ప్రముఖ బంగారం వ్యాపారవేత్త నరేష్ సహకారంతో ప్రధానోపాధ్యాయుడు గద్దె ప్రసాదరావు వీటిని అందజేశారు. కార్యక్రమానికి ఎంఈవో ఎస్.నిరంజన్ ముఖ్యఅతిథిగా పాల్గొని డైరీలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు డైరీలు రాయడం నేర్పిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో బొమ్మిశెట్టి గురుచరణ్, ఘట్టా సాయిప్రణిత, ఐతాప్రకాష్, పారేపల్లి చంద్రశేఖర్, మురికిపూడి శ్రీను,పి.అయ్యప్పదిలీప్, నాగవరపు భరద్వాజ, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎం.భాస్కరరావు, కె.ఎల్.సామ్రాజ్యం, టి.శ్రీనివాసరావు, ఎస్‌కె.సుభానీ, కె.ప్రసాద్, బి.చైతన్య, అడే.బుజ్జి, పురం వెంకటసాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.



డైరీలు ఆవిష్కరిస్తున్న ఎంఈవో ఎస్.నిరంజన్ తదితరులు

ఆంధ్రజ్యోతి 16
చిలకలూరిపేట
గుంటూరు । గురువారం 24 ఆగస్టు 2017
చిలకలూరిపేట । యడ్లపాడు । నాదెండ్ల

లారీ బోల్తా - త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

చిలకలూరిపేట : చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు వైపు నుంచి దాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ బొప్పూడి గ్రామం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ సమయంలో మార్టూరు వైపు నుంచి కూరగాయల లోడుతో అతివేగంతో వస్తున్న లారీ రోడ్డుదాటుతున్న లారీని తప్పించబోయే క్రమంలో అదుపుపత్పడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరువైపు వెళ్లే మార్గంలో లారీ అడ్డంగా ఉండటంతో అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. రూరల్ ఎస్ఐ పవన్‌కుమార్ ప్రమాద స్థలానికి చేరుకుని లారీని పక్కకు పెట్టించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

గణపయ్య ఉత్సవానికి ఊరూవాడా సిద్ధం..

విగ్రహాల ఏర్పాటుకు, పందిళ్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ఉత్సవ కమిటీల విస్తృత ఏర్పాట్లు

నిమజ్జనం వరకు కమిటీలదే బాధ్యత

మట్టివిగ్రహాలే మేలని పర్యావరణవేత్తల హితవు

చిలకలూరిపేట అర్బన్ : గణనాథుని ఉత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. తెల్లవారితే చవితి నవరాత్రుల పండుగకు ఉత్సవ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉత్సవ పందిళ్లు.. భారీ సెట్టింగులతో మిరుమిట్లు గొలిపే విగ్రహాలను ఏర్పాటు చేయడంతోపాటు అంతేస్థాయిలో బొజ్జ గణపయ్యకు లడ్డూలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోను పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు జారీ చేసి వాటిని ఉత్సవ కమిటీలు తప్పక పాటించాలని సూచిస్తోంది. నియోజకవర్గంలో దాదాపు 300 వరకు గణపతి నవరాత్రుల ఉత్సవాల కమిటీలు ఉన్న ట్లు అంచనా. వీటిలో ఆలయాల వద్దే కాకుం డా ఉత్సవ పందిళ్లు ఏర్పాటుచేసి అక్కడా ఉత్సవాలను చేసేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చలువ పం దిళ్లు, షామియానాలు, విద్యుద్దీపాల అలంకరణతోపాటు విగ్రహ ఏర్పాటుకు మండపాలన్నీ సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల పరిధిలో మరో 160 వరకు చవితి ఉత్సవ పందిళ్లు ఏర్పాటుకానున్నాయి. ఏటా మాదిరిగానే చిలకలూరిపేట బులియన్ వర్తక సంఘం, క్రేజీ గైస్, తవ్యాబాపనయ్య వీధీ, చలివేంద్రం బజారు, బ్యాడ్ బాయ్స్, పండరీపురం యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలువ పందిళ్లు వేస్తున్నారు. ఇక మండలాల పరిధిలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.



పందిరిలో కొలువుదీరేందుకు సిద్ధమైన గణనాథులు



అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయక ప్రతిమలు

నిబంధనలివి.. పాటించాలి మరి...

ఉత్సవాలను నిర్వహించే కమిటీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జన కార్యక్రమాలు ముగిసే వరకు బాధ్యతంతా ఆయా కమిటీలదేనని చెబుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పర్యవేక్షించడం, రాత్రివేళల్లో విగ్రహాలకు రక్షణ కూడా కమిటీలదేనంటున్నారు. విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవ పందిళ్లకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టంకు వేరుగా అనుమతులు పొందాలి. పందిళ్ల వద్ద అలంకరించనున్న విద్యుత్తు దీపాలు, ఇతర ఏర్పాట్లుకు సంబంధించి కూడా ఆ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. విద్యుత్తు తీగలు షార్ట్ సర్క్యూట్ కాకుండా చూడడం, పందిళ్లకు తగలకుండా జాగ్రత్తలు కమిటీలు పర్యవేక్షించాలి. రోడ్లు, కూడళ్ల వద్ద ఏర్పాటుచేస్తున్న ఉత్సవాల వద్ద ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మట్టి విగ్రహాలైతేనే మేలు..

ఎంత భారీ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నదికాక పర్యావరణానికి విఘాతాన్ని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల ఏర్పాటును విరమించుకోవాలని పర్యావరణ వేత్తలు హితవు పలుకుతున్నారు. మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటుచేయాలని.. శాస్త్రాల ప్రకారం కూడా మట్టి విగ్రహాలనే పెట్టి పూజించాల్సిన అవసరముందని పండితులు చెబుతున్నారు. ఈ విగ్రహాల వల్ల నదుల్లో నీరు కలుషితమవుతాయంటున్నారు.

నేడు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

చిలకలూరిపేట టౌన్ : గాంధీక్లబ్స్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి గాంధీపేట 1వలైనులోని వాసవి అపార్ట్‌మెంట్ ఆవరణలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు క్లబ్స్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు తెలిపారు.

104 సమాచారం

చంద్రన్న సంచార వైద్యబృందం గురువారం ఉదయం నాదెండ్ల పీహెచ్‌సి పరిధిలోని గొరిజవోలు, మధ్యాహ్నం సంకురాత్రిపాడులో సేవలు అందిస్తుంది.

ముఖ్యమైన ఫోన్ నంబర్లు

నాదెండ్ల మండలం

తహశీల్దార్	: 9949096532
నాదెండ్ల ఎస్ఐ	: 9440900881
పోలీస్‌స్టేషన్	: 08647-274333
ఎంపీడీవో	: 7032983503
ఎంఈవో	: 9949510729
ఐసీడీఎస్ సీడీపీవో	: 9491051609
ఏఈ, విద్యుత్ శాఖ	: 9440812331
ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్	: 9100121478
వ్యవసాయాధికారి	: 8886614173
గణపవరం వైద్యాధికారి	: 9493808653

చిలకలూరిపేట కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా - రూ.45, వంకాయ- రూ.30, బెండకాయలు- రూ.26, పచ్చిమిర్చి- రూ.28, కాకరకాయలు - రూ.38, బీరకాయలు - రూ.20, దొండకాయలు - రూ.26, గోరుచిక్కుళ్లు -రూ.26, పెద్దచిక్కుళ్లు -రూ.48, దోసకాయలు -రూ.22, పొట్లకాయ- 1రూ.22, సొరకాయ -1రూ. 10, మునగకాయ- 1రూ. 5, అరటి- 1రూ.10, బంగాళదుంప- రూ.18, క్యారెట్- రూ.56, క్యాబేజి- రూ.24, క్యాలీఫ్లవర్- రూ.34, బీట్‌రూట్- రూ.40, చేమదుంప -రూ.40, ఉల్లిపాయలు - రూ.30

ఆఫీసర్స్ వాయిస్

ఊరికి వెళ్లే వారి ఇంటి భద్రతకు చర్యలు

బి.సురేష్‌బాబు, అర్బన్ సీఐ



చిలకలూరిపేట టౌన్ : లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి. ఈ యాప్ ద్వారా ఇంటి యజమాని నిశ్చింతగా వెళ్లాలనుకున్న ప్రాంతాలకు వెళ్లి రావచ్చు. దొంగలు పడి ఇల్లు గుల్లచేస్తారనే బెంగలేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు ఈ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని పేరు, చిరునామా, ఫోన్ నంబరును నమోదు చేసుకోవాలి. యాప్‌లో తర్వాత పేజిలో ఇంటి నుంచి బయటకు వెళ్లే తేదీ, తిరిగి ఇంటికి వచ్చే తేదీలతో పూరించాలి. ఈ సమాచారం జిల్లా పోలీసు కంట్రోలు రూంకు చేరుతుంది. ఈయాప్‌ను అన్ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాప్‌కు అనుసంధానం చేస్తూ ఇంటి భద్రత కోసం కెమెరాలను బిగిస్తారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు నేరుగా స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా భద్రత కోరితే నిఘా పరికరాన్ని అమరుస్తాం. 24 గంటల ముందుగా పోలీసులకు చెబితే మెరుగైన సేవలందిస్తాం.

యంత్రాల నుంచి డీజిల్, జాకీలు చోరీ

లింగారావుపాలెం (యడ్లపాడు) : మండలంలోని లింగారావుపాలెంలో వాహనాల నుంచి డీజిల్ చోరీచేయడంతోపాటు, మరమ్మతుల సమయంలో యంత్రాలను పైకి లేపి ఉంచే రెండు జాకీలను దొంగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగారావుపాలెం నుంచి చిరుమామిళ్ళ మార్గం అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ లింగారావుపాలెం సమీపంలో 500 మీటర్ల సీసీ రోడ్డు పనులను ప్రారంబించాడు. మంగళవారం కొంతమేర సీసీ రోడ్డు వేసిన అనంతరం పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంటు, కంకర కలిపే మిక్సింగ్ వాహనాన్ని, ఎక్స్‌కవేటర్‌ను రహదారిప్రక్కనే నిలిపి వెళ్లారు. బుధవారం ఉదయం ఆపరేటర్లు వాహనాలను స్టార్ట్‌చేసేందుకు ప్రయత్నించగా అవి పనిచేయలేదు. దీనితో వాహనాల ఆయిల్‌ట్యాంకర్‌లను పరిశీలించి ఆయిల్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వాహనాలలోని 150 లీటర్ల డీజిల్‌తోపాటు, మరమ్మతుల సమయంలో వినియోగించే రెండు జాకీలను చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.25 వేల వరకు ఉంటుందని వారు తెలిపారు. చోరీకి సంబంధించి వాహన ఆపరేటర్లు బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ పి.కోటేశ్వరరావు ధ్రువీకరించారు.

నేడు డయల్ యువర్ చైర్‌పర్సన్

చిలకలూరిపేట టౌన్ : గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ చైర్‌పర్సన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి తెలిపారు. పట్టణ ప్రజలు 08647-252128 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు తెలియచేయాలని కోరారు.

వేలూరులో ఎక్సైజ్ అధికారుల దాడులు

- మద్యం అక్రమంగా విక్రయిస్తున్న మహిళ అరెస్టు
- 12 క్వార్టర్ సీసాల మద్యం స్వాధీనం

చిలకలూరిపేట : చిలకలూరిపేట మండలంలోని వేలూరులో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న ఓ మద్యం బెల్టు దుకాణంలో ఎక్సైజ్ సీఐ బి.లత ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ ఖాసిం షరీఫ్, సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా బెల్టుషాపు నిర్వహిస్తున్న మహిళ ఖాసింబిని అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 25 క్వార్టర్‌ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ లత మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్టు దుకాణాలు నిర్వహించరాదన్నారు. ఎక్కడైనా అక్రమంగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా, మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణం, గ్రామంలో ఎక్కడయినా మద్యం అక్రమ అమ్మకాలు, బెల్టు దుకాణాలు ఉన్నట్టు ప్రజలు గుర్తిస్తే తనకు సమాచారం తెలియచేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.



ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిన మహిళ ఖాసింబి, స్వాధీనం చేసుకున్న సీఐ బి.లత, సిబ్బంది

సినిమా గైడ్

కృష్ణమహల్	నిన్నుకోరి
విజయభాస్కర్	నేనేరాజు నేనే మంత్రి
కేఆర్ మినీ	గౌతమ్‌నంద
భాస్కర్	లై
మంగాడీలక్స్	జయ జానకీ నాయక
శ్రీనివాసా	కాటమరాయుడు
విజయలక్ష్మి	రెడ్‌లైట్
విశ్వనాథ్	ఇదేం దెయ్యం
రామకృష్ణ	జయ జానకీ నాయక
కళామందిర్	బాహుబలి 2
వెంకటేశ్వర	దువ్వాడజగన్నాథం
సిటి సెంటర్‌స్క్రీన్-1	ఫిదా
సిటి సెంటర్‌స్క్రీన్-2	ఆనందోబ్రహ్మ

యడ్లపాడులో..

జయలక్ష్మి మూవీల్యాండ్ నేనేరాజు నేనేమంత్రి/ జయజానకీనాయక

విజేత స్కూల్లో వన మహోత్సవం

చిలకలూరిపేట అర్బన్ : పట్టణంలోని విజేత కాన్సెప్టు స్కూలులో బుధవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జాలాది గ్రామ భారతి సహకారంతో 450 మొక్కలను విద్యార్థులకు అందజేశారు. డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు లేని కారణంగా దేశంలో ఏటా 53 మిలియన్‌ల మంది అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కార్బన్‌డైఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల బియ్యం, బార్లి, బంగాళాదుంపలో ప్రొటీన్‌ల శాతం తగ్గిందని ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. విద్యార్థులు మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎం.శంకరరావు, ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎం.అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పత్తి రైతులు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు

● మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారి శ్రీలత

చిలకలూరిపేట : పత్తిరైతులు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారి శ్రీలత పేర్కొన్నారు. మండలంలోని గోపాలంవారిపాలెంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ గడచిన రెండేళ్లుగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గులాబి పురుగు ఆనవాళ్లు కనిపిస్తోందన్నారు. గులాబి రంగు పురుగు ఉధృతి కారణంగా దిగుబడులు తగ్గే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పత్తిలో గులాబి రంగు పురుగు ఉధృతిని గమనించి అరికట్టేందుకు ప్రధానమైన మార్గం లింగాకర్షక బుట్టల ఏర్పాటు చేయాలన్నారు. ఆకర్షణకు గురైన మగ పురుగులు బుట్టలలో పడతాయి. దీనితో గులాబి పురుగు ఉందో లేదో అర్థమవుతుంది. దీనితోపాటు ఎకరా పంటలో అక్కడక్కడా సేకరించిన పది కాయలను తొలచి చూస్తే అందులో పురుగు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చన్నారు. గులాబి పురుగు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే అధికారులను సంప్రదించి తగిన సూచనలు పాటించాలన్నారు. ప్రస్తుతం ఎర్రనల్లి తెగులు కనిపిస్తోందని వాటి నివారణకు మందులు పిచికారి చేయాలన్నారు. రైతులకు జింకు 30శాతం రాయితీపై అందిస్తున్నామన్నారు. రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకాలతో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కొమరవల్లిపాడు సొసైటీ అధ్యక్షుడు చిన్నం రవికుమార్, రైతులు గోరంట్ల హనుమయ్య, గోపాలం నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, రమేష్ ఉన్నారు.

రైతుల అభ్యున్నతికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదం : ఎంపీపీ



రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు రివాల్వింగ్‌ఫండ్ చెక్కు అందజేస్తున్న ఎంపీపీ కరుణాకర్ తదితరులు

యడ్లపాడు : మహిళల ఆర్థిక పరిపుష్టికి డ్వాక్రా సంఘాలు ఏవిధంగా దోహదపడ్డాయో అదేవిధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా రైతుల అభ్యున్నతికి దోహదం చేస్తాయని ఎంపీపీ కరుణాకర్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో 71 రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు రివాల్వింగ్‌ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సృష్టికర్త అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. వెలుగు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.రేవతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ క్రింద రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గొర్రెల పెంపకం దారుల సంఘాలకు సహకారాన్ని అందించారన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12 నుంచి 20 మంది సన్న, చిన్నకారు రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక సహకారాన్ని అందచేశారన్నారు. వారు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రి య ఎరువులతో పంటలను పండించేలా ప్రో త్సహించడం, వ్యాపార విధానాన్ని రైతులకు అలవాటు చేయడం ఈ ప్రాజెక్ట్‌లో భాగమన్నారు. జిల్లాలోని 10 మండలాల్లో 675 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేశారని వాటిలో 425 సంఘాలకు రూ.42.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్ పంపిణీ చేశామన్నారు. యడ్లపాడు మండలంలో 113 గ్రూపులు ఉన్నాయని, వాటిలో 71 గ్రూపుల్లో ఒక్కో గ్రూపునకు రూ.10 వేల చొప్పున పంపిణీ చేశామన్నారు. వీటితో వ్యవసాయ పరికరాలు రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యుల్లోని రైతులకు ఈ పరికరాలను తక్కువ రేటుకు అద్దె ప్రాతిపదికపై ఇస్తామన్నారు. దీనివల్ల అధిక ధర చెల్లించి యంత్రాలను కొనుగోలు చేయలేని సన్న, చిన్నకారు రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్ సువార్త, పశుసంవర్ధకశాఖ సహాయసంచాలకులు వై.రాధాకృష్ణ, ఏపీఎం నాగేశ్వరరావు, సీజీజీబీ మేనేజర్ కిరణ్‌కుమార్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చైనా వస్తువులకు వ్యతిరేకంగా ర్యాలీ



చైనా వస్తువుల దిష్టిబొమ్మ దహనం చేస్తున్న చిత్రం

చిలకలూరిపేట : దేశం కోసం జీవిద్దాం.. చైనా వస్తువులను బహిష్కరిద్దాం.. భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో బుధవారం చిలకలూరిపేట పట్టణం హోరెత్తింది. స్వదేశీ జాగరణ్‌మంచ్ ఆధ్వర్యంలో చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఉద్యమం కోసం జరిగిన ఈ ర్యాలీలో మోడరన్, శారదా, చాణక్య, చౌదరయ్య స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. గడియారస్తంభం, మార్కెట్, చలివేంద్రం బజారు, చౌత్రా సెంటర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌టీ సెంటర్ మీదుగా నేతాజి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మోడరన్ స్టెల్లార్ పాఠశాల ప్రిన్సిపాల్ దేవులపల్లి ఫణిబాబు మాట్లాడుతూ చైనా భారతదేశంలో ఉత్పత్తులు అమ్మి సంపన్నదేశమయిందని, విశ్రాంత ఎంఈవో పొన్నూరు కోటయ్య మాట్లాడుతూ చైనా వస్తువులపై మనం ఖర్చు చేసే ప్రతి పైసా మన దేశ వ్యతిరేక శక్తులకు తరలిస్తున్నామని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తెరగాలన్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ శాఖా కార్యవాహ్ పోలిశెట్టి జయరంగశేషసాయి, అప్పల లక్ష్మణ, గుడిపల్లి నాగభూషణం, పులిగుజ్జు మహేష్, ఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ శివయ్యకు ఏఎస్‌ఐగా పదోన్నతి



యడ్లపాడు : యడ్లపాడు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న టి.శివయ్యకు ఏఎస్‌ఐగా పదోన్నతి లభించింది. మూడేళ్లుగా హెడ్‌కానిస్టేబుల్‌గా యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను ఏఎస్‌ఐగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందుకున్నారు. బుధవా రం ఆయన ఏఎస్‌ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన శివయ్యను ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, ఏఎస్‌ఐలు శ్యామ్, అక్బర్, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

తూబాడులో రైతు సేవలో రెవెన్యూ గ్రామసభ

నాదెండ్ల : మండలంలోని తూబాడు గ్రామంలో బుధవారం రైతు సేవలో రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి డిప్యూటీ తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించి పరిష్కారానికి ఈ గ్రామ సభలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాసు పుస్తకాలు, అడంగళ్, 1బీ తదితర రెవెన్యూ రికార్డులకు సంబంధించి పొరపాట్లు ఉంటే సవరణ కోసం దరఖాస్తులు అందించాలన్నారు. సమావేశంలో ఐదు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వీఆర్వో వి.కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

రేపు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో..

చిలకలూరిపేట టౌన్ : శాలివాహన సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానిక ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నట్టు శాలివాహన సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజలు మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు.

ప్రతి పాఠశాలకు గ్యాస్ కనెక్షన్ మంజూరు



హెచ్‌ఎంలకు సూచనలిస్తున్న ఎమ్మార్పీలు

చిలకలూరిపేట అర్బన్ : చిలకలూరిపేట పట్టణ, మండల పరిధిలో ఉన్న 80 పాఠశాలలకు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసినట్లు ఎంఈవో కె లక్ష్మి తెలిపారు. బుధవారం మండల విద్యావనరుల కేంద్రంలో పట్టణ, మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల హెచ్ ఎంలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల హెచ్ ఎంల నుంచి విద్యార్థుల హాజరును లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలలకు రెండు సిలిండర్లను అందిస్తామన్నారు. గ్యాస్ బిల్లును ఆయా హెచ్‌ఎంల ఖాతాల నుంచి చెల్లించాలని సూచించారు. మండల రిసోర్సు పర్సన్‌లు అభ్యసనా సామర్థ్యాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ పోలా నాగేశ్వరరావు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

ఆంధ్రకేసరి జయంతి వేడుకలు



బీఆర్‌ఐజీ మున్సిపల్ హైస్కూలులో టంగుటూరి చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కమిషనర్ నామా కనకారావు

చిలకలూరిపేట అర్బన్ : విద్యార్థులు బాల్యం నుంచే మహనీయుల చరిత్రను తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని బుధవారం భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఆయన చిత్రపటానికి కమిషనర్, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎండీ సాల్మ, ఉపాధ్యాయులు తిరుపతిస్వామి పాల్గొన్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన జయంతి కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎలక్షన్ డీటీ చంద్రారెడ్డి, సివిల్ సప్లై డీటీ పోలా నాగేశ్వరరావులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీఆర్వోలు రమేష్, జగన్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

చిలకలూరిపేట మండలంలో..

చిలకలూరిపేట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో టంగుటూరి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వి వసంతలక్ష్మి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

నాదెండ్ల మండలంలో..

నాదెండ్ల : స్వాతంత్ర్య సమరయోధుడు, సమైక్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నాదెండ్ల మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఉప తహశీల్దార్ ఎస్ సురేష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కాశియ్య, సొసైటీ అధ్యక్షులు హరిబాబు, పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, యార్డు డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిబ్బంది నివాళులర్పించారు.

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు



యడ్లపాడులో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలలో పాల్గొన్న అభిమానులు

యడ్లపాడు : సినీనటుడు, మాజీమంత్రి చిరంజీవి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. యడ్లపాడు రమణయ్యపేటలోని చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్‌ను కాపునాయకులు మాదం శ్రీనివాసరావు కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రంలో బండ్ల రామారావు, కర్నాటి సుబ్బారావు, బండ్ల అశోక్, రాజశేఖర్, నాగేశ్వరరావు, బాలాజీ, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉన్నవ గ్రామంలో యువత ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేయడంతోపాటు, కేక్‌ను కట్‌చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఆంధ్రజ్యోతి
16
పెదకూరపాడు
గుంటూరు । గురువారం 24 ఆగస్టు 2017
పెదకూరపాడు । అచ్చంపేట । క్రోసూరు

గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి

అచ్చంపేట : సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్ పిబి.భాగ్యలక్ష్మీ బుధవారం సందర్శించారు. విద్యార్థుల వివరాలతో పాటు ఉపాధ్యాయుల వివరాలను ఆమె సేకరించి విద్యార్థులు ద్విచక్రవాహనాల ప్రమాదంలో మృతి చెందటానికి కారణాలను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నుంచి సేకరించి నమోదు చేశారు. విద్యార్థులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రెసిడెన్షియల్ పాఠశాలలో వసతులు శూన్యం

- నిరుపయోగంగా మరుగుదొడ్లు
- రూముల్లో మోతాదుకు మించి విద్యార్థులు

అచ్చంపేట : మండల కేంద్రమైన అచ్చంపేటలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వసతులు కరువయ్యాయి. దీనిలో 628 మంది విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టల్ గదులకు తలుపులు, కిటికీలు లేకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గదులలో మోతాదుకు మించి విద్యార్థులు ఉండటం





అలంకారంగా నిలిచిన వ్యక్తిగత మరుగుదొడ్లు

వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువైనాయి. మరుగుదొడ్లు ఉన్నప్పటికి నీరు సరిపడా లేకపోవటం వల్ల నిరుపయోగంగా మారాయి. ఈ పాఠశాలను 26-5-1992న అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం 5-9-1994న ఆనాటి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విద్యార్థులను హాస్టల్‌లో అధికంగా చేర్చుకున్నారు కానీ వసతులలో ఎలాంటి మార్పులు లేవు. సరిపడా గదులు లేకపోవటంతో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు గత్యంతరంలేని పరిస్థితుల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

బహిరంగ మల విసర్జన

సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులు నిత్యం మలవిసర్జనకు ఆర్‌అండ్‌బీ రోడ్డుదాటి పొలాలలోకి వెళుతుంటారు. స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి వివరించే అధికారులకు, ప్రజాప్రతినిధులకు వీరి వసతుల గురించి ఆలోచించటంలేదు.

కొరవడిన అజమాయిషీ

పాఠశాలలో విద్యార్థులు అధికంగా ఉండటం వల్లకానీ ఉపాధ్యాయుల నిర్లక్ష్యమేకానీ విద్యార్థులపై అజ మాయిషీ తగ్గింది. దీని కారణంగా విద్యార్థులు రోడ్లమీద తిరుగుతూ ఉంటారు. ఇంత జరుగుతున్న పాఠశాలలోని సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహిరిస్తుంటారు. విద్యార్థులపై కఠినంగా వ్యవహరించకుండా ఎవరిదారిన వారిని వదిలేయటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

కిటికీలు, తలుపులు లేవు

విద్యార్థులు నివసించే వసతి గృహంలో కిటికీలు, తలుపులు విరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గదులు దోమలకు నిలయంగా మారింది. హాస్టల్ ముఖద్వారం అందంగా ఉంచిన అధికారులు గదులలోని సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. విద్యుత్ బోర్డులు కూడా రక్షణ లేకుండా విద్యార్థులకు అందే ఎత్తులో ఉంచారు. హాస్టల్‌లో తాగునీటి సౌకర్యం కూడా లేకపోవటం వల్లే మరుగుదొడ్లు మూలనపడ్డాయి.



హాస్టల్ గదిలో మోతాదుకు మించిఉన్న విద్యార్థుల పెట్టెలు



కిటికీలు లేని వసతిగృహం

రెవెన్యూ సదస్సులతో రైతు సమస్యలు పరిష్కారం



తమ్మవరం రెవెన్యూ గ్రామసభలో అర్జీని అందిస్తున్న దృశ్యం

పెదకూరపాడు : భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఎస్వీ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని తమ్మవరంలో బుధవారం రైతుసేవలో రెవెన్యూశాఖ గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోట సిద్ధయ్య ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీలను అందించారు.

పేదలకు వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం



కంటి పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ డాక్టర్ దివ్యదీప్తి

పెదకూరపాడు : పేదలకు కంటివైద్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ దివ్యదీప్తి అన్నారు. పెదకూరపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దినేష్ మాట్లాడుతూ శుక్లాలు ఉన్నవారికి ఈ నెల 28వ తేదీన గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ చేస్తారన్నారు. కార్యక్రమంలో నేత్ర సంరక్షణ అధికారి కె శ్రీనివాసరావు ఉన్నారు.

కార్పొరేట్ల విజయానికి కొమ్మాలపాటి ప్రచారం



కాకినాడలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్,

పెదకూరపాడు : కాకినాడ మున్సిపాలిటీలోని 44, 47 వార్డులలో కార్పొరేటర్ల విజయాన్ని కాంక్షిస్తూ పెదకూరపాడు శాసన సభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 44వ డివిజన్ కార్పొరేటర్‌గా విమిడిశెట్టి వెంకటలక్ష్మీ, 47 డివిజన్ కార్పోరేటర్‌గా బీజేపీ అభ్యర్థి గుంటూరు పద్మల విజయానికి ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ క్రోసూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు నాతాని శ్రీనాథ్, అనిల్, శివన్నారాయణ, సుధాకర్, షేక్ జాని తదితరులు ఉన్నారు.

పత్తిలో రసంపీల్చు పురుగు నివారణకు చర్యలు

ఎంపీటీసీ అర్తిమళ్ళ పద్మావతి

పెదకూరపాడు : ప్రత్తిలో రసంపీల్చు పురుగుల ఉధృతిని తగ్గించటం కోసం వాటి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను సద్వినియోగం చేసుకోవాలని కంభంపాడు ఎంపీటీసీ అర్తిమళ్ళ పద్మావతి కృష్ణ అన్నారు. మండలంలోని కంభంపాడులో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మవారి సౌజన్యంతో మోనోక్రోటోఫాస్, ఇమిడాక్లోఫ్రిడ్, ట్రైకోడర్మావిరిడి, నీమ్‌ఆయిన్, ఫార్ములా-4, ఈజీబ్రష్‌లను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. అంజిరెడ్డి మాట్లాడుతూ రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులను నివారించుకోవటానికి పై మందులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ట్రైకోడెర్మావిరిడి వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉందని రైతులు వినియోగించుకోవచ్చన్నారు. జింక్ లబ్ధిదారుల జాబితా ప్రతి పంచాయతీ ఆఫీస్ నందు పొందుపరచటం జరిగిందని కార్యక్రమంలో ఆత్మ పీపీడీ జయశ్రీ, గ్రామసర్పంచ్ ఉన్నారు.

ముఖ్యమైన ఫోన్ నంబర్లు

పెదకూరపాడు మండలం	
తహసీల్దార్	9949098618
ఎస్ఐ	9440796269
ఎంపీడీవో	7032983509
ఎంఈవో	9110331798
వ్యవసాయాధికారి	8886614096
వైద్యాధికారి	8121943623
క్రోసూరు మండలం	
ఎంపీడీవో	7032983498
ఎంఈవో	9502423782
ఎస్ఐ	9440796235
ఏడీఏ	8886614114
ఏఈ (ఎలక్ట్రికల్)	9440812336
అచ్చంపేట మండలం	
తహసీల్దార్	9949098611
ఎస్ఐ	9440796234
ఎంపీడీవో	7032983482

మట్టి వినాయక ప్రతిమలే శ్రేయస్కరం

పెదకూరపాడు : మట్టి వినాయక ప్రతిమలే శ్రేయస్కరమని కాకతీయ విద్యాసంస్థల కరస్పాండెంట్ బీవీ లలితబాబు అన్నారు. పెదకూరపాడులోని కాకతీయ హైస్కూల్ ప్రాంగణంలో బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని విద్యార్థులతో మట్టితో గణనాధులను తయారు చేయించారు. ఈ సందర్భంగా మట్టితో తయారుచేసిన విగ్రహాలను వినియోగించుకోవాలని అన్నారు.



కాకతీయ హైస్కూల్ విద్యార్థులు మట్టితో వినాయకుని విగ్రహాలను తయారుచేస్తున్న దృశ్యం

దరఖాస్తు చేసుకోవాలి

పెదకూరపాడు : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పనామిషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్, వైజాగ్ నందు ఉద్యోగులుగా పనిచేయుటకు గ్రామీణ నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ 60 శాతం మార్కుల ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రస్తుతం బీఎస్సీ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సంవత్సరానికి లక్షా 45 వేల రూపాయలు జీతం మరియు నెలకు 1000 రూపాయల లోపు భోజనవసతి సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించబడతాయి. ఎంపికైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ వరకు చదువుకొనే అవకాశం ఉంటుంది. 29వ తేదీన గుంటూరులోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

నేడు జనరిక్ మందులపై అవగాహనా ర్యాలీ

పెదకూరపాడు : ఈ నెల 24వ తేదీన పెదకూరపాడులో అన్న సంజీవని జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెలుగు ఏపీఎం బొబ్బా సునీత బుధవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ జరుగుతుందని అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొనాలని ఆమె కోరారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి

ముప్పాళ్ళ : ప్రభుత్వ పాఠశాలల ఆస్తులను కాపాడుకోవాలని ఏపిహెచ్ఆర్‌డిఐ మండల కోఆర్డినేటర్ కె.రవికుమార్ అన్నారు. మండలంలోని మాదల, దమ్మాలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, పాఠశాలల ఆస్తుల పరిరక్షణపై విద్యార్థుల తల్లిదండ్రులకు బుధవారం అవగాహన కల్పించారు. భోజనం చేసేముందు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చేతులను సబ్బులతో శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి, ఎస్‌కె షరీఫ్‌పాషా, శివపార్వతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రుణమేళాకు అనూహ్య స్పందన

అమరావతి : వివిధ కార్పొరేషన్‌ల ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు రుణసదుపాయం కల్పించేందుకు బుధవారం నిర్వహించిన క్రెడిట్ క్యాంప్‌లో మండల పరిధి గ్రామాల నుంచి 900మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. మైనారిటీ, బీసీ, ఎస్‌సీ, కార్పొరేషన్‌ల ద్వారా మండల పరిధిలో 350 మందికి రుణసదుపాయం కల్పించేందుకు అధికారులు క్యాంప్‌ను నిర్వహించారు. తమకు రుణాలు మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకునేందుకు ఉదయం 9గంటల నుంచి మండల పరిషత్ కార్యాలయం వద్ద యువతీయువకులు బారులు దీరారు.

ప్రతి పాఠశాలకు గ్యాస్ కనెక్షన్

ఎంఈవో ఏకుల ప్రసాదరావు



గ్యాస్ పొయ్యిలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేస్తున్న ఎంఈవో ప్రసాదరావు

పెదకూరపాడు : మధ్యాహ్న భోజన పథకానికి ఇక కట్టెల పొయ్యిలతో పని ఉండదని, గ్యాస్ పొయ్యిల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని తయారుచేయవచ్చని మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు అన్నారు. పెదకూరపాడులో బుధవారం మండలంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ఆర్‌సీఎం పాఠశాలలు కలిపి 41 పాఠశాల ప్రధానోపాధ్యాయులకు గ్యాస్ పొయ్యిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో ప్రసాదరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని వండటానికి ఆయా ఏజెన్సీలు పడుతున్న ఇబ్బంది దృష్ట్యా ప్రభుత్వం గ్యాస్ పొయ్యిల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు గ్యాస్ పొయ్యిలను ఉపయోగించుకొని సకాలంలో భోజనాన్ని సిద్ధం చేసి విద్యార్థులకు పెట్టేలా ప్రధానోపాధ్యాయులు చూడాలన్నారు. కార్యక్రమంలో గారపాడు జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, లింగంగుంట్ల మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శీలంనేని సాంబశివరావు, పెదకూరపాడు జేబీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదినేని చంద్రశేఖర్ ఉన్నారు.

ఉత్సవాల నిర్వహణకు కమిటీలు ఏర్పడాలి



ఎస్ఐ పి.సురేష్

క్రోసూరు : గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారు కమిటీలుగా ఏర్పడాలని, ఉత్సవ నిర్వహణకు ఆ కమిటీ బాధ్యత వహించాలని క్రోసూరు ఎస్ఐ పి.సురేష్ బుధవారం అన్నారు. విగ్రహాల ఏర్పాటుకు, మైకుల ఏర్పాటుకు పోలీసుల అనుమతి, లైటింగ్ ఏర్పాటుకు విద్యుత్‌శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ముందుగా నిర్ణయించిన సమయాల్లో మాత్రమే నిమజ్జనోత్సవం నిర్వహించుకోవాలన్నారు. టపాసులు కానీ, మందుగుండు సామగ్రి కానీ ఉపయోగించరాదని, విగ్రహాల వద్ద రాజకీయ పార్టీల జెండాలు కానీ, వారి ఫోటోలు కానీ ఉంచరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

జైబోలో మట్టి గణపతి



మట్టి గణపతి విగ్రహాల పంపిణీని ప్రారంభిస్తున్న సినీ నటుడు సుమన్



లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న సభ్యులు

క్రోసూరు : జయ్‌బోలో మట్టి గణపతి అంటూ మండల వ్యాప్తంగా ప్రజలు నినదిస్తున్నారు. మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు పూజాఫలం కూడా దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు. మండలంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతి విగ్రహాల గురించి ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛంద సంఘాల వారు ఉచితంగా వందలాది మట్టిగణపతి ప్రతిమలను పంపిణీకి సిద్ధం చేశారు. మూడేళ్ల నుంచి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రోసూరులో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 400 విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశామని లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాసరావు తెలియజేశారు. క్రోసూరుకు చెందిన సహృదయ సేవాసంస్థ ఆధ్వర్యంలో మూడేళ్లుగా మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోంది. విగ్రహాల పంపిణీని ఇటీవల గుంటూరు వచ్చిన సినీనటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సంవత్సరం 500 మట్టి విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశామని సంస్థ అధ్యక్షుడు పోతురాజు శ్రీనివాస్ చెప్పారు. క్రోసూరుకు చెందిన జనసేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలతో నష్టాలు, మట్టి గణపతి విగ్రహాలతో కలిగే లాభాల గురించి సంస్థ అధ్యక్షుడు జుజ్జూరి శివరామయ్య ప్రజలకు తెలియజేస్తున్నారు.

మట్టి విగ్రహాలతోనే పూజాఫలం

- నరసింహశాస్త్రి, పురోహితుడు

మట్టితో తయారుచేసిన గణపతిని పూజిస్తేనే పూజా ఫలం దక్కుతుంది. కెమికల్స్ విగ్రహాల వల్ల నిమజ్జనానికి అవరోధం ఏర్పడుతుంది. ఎంత ప్రచారం చేసినా ఉత్సవాల నిర్వాహకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో చేసిన పెద్ద పెద్ద విగ్రహాలైతే మొగ్గు చూపటం శోచనీయం. మట్టి విగ్రహాల గురించి ప్రచారం చేయటంతో పాటు కెమికల్స్‌తో చేసిన విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలి.

పర్యావరణానికి మేలు

- బోడెపూడి లక్ష్మయ్య, క్రోసూరు

మట్టి గణపతి విగ్రహాలతో పర్యావరణం పరిరక్షించబడుతుంది. మట్టి గణపతి విగ్రహాలు, రకరకాల ఆకులతో పూజలు, సహజసిద్ధమైన పండ్లతో నైవేద్యాల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మేలు జరుగుతోంది. పెద్ద పెద్ద విగ్రహాలను కూడా మట్టితోనే తయారుచేయాలి. కెమికల్స్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలి.

ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శం



ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు

పెదకూరపాడు : ప్రకాశం పంతులను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ పాటిబండ్ల శివమ్మ అన్నారు. పెదకూరపాడులోని ఎంపీడీవో, తహసీల్దార్, కాకతీయ విద్యా సంస్థల ప్రాంగణంలో బుధవారం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 146వ జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీడీవో మాట్లాడుతూ తెలుగు వారిలో స్వాతంత్ర్య కాంక్ష కలిగించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారన్నారు. తహసీల్దార్ ఎస్వీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకాశం పంతులు ఆశయ వృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయితీ కార్యదర్శులు ఎస్వీవి సత్యనారాయణ, నాతాని అనిల్, నరసింహారావు, ఆర్ఐ కోట సిద్ధయ్య, విఆర్వోలు నరసింహారావు, రామిరెడ్డి, బోసుబాబు, శ్రీనివాసరావు, కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ డివి లలితబాబు, శీలంనేని ఇందిరాదేవి, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

క్రోసూరు మండలంలో..

క్రోసూరు : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 145వ జయంతి ఉత్సవాలు బుధవారం క్రోసూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీపీ వల్లాల సుభాషిణి, ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. పంచాయితీ కార్యాలయం ఆవరణలో గల టంగుటూరి ప్రకాశం విగ్రహానికి గ్రామసర్పంచ్ చిలకా లీలావతి, ఉప సర్పంచ్ షేక్ ముస్తఫా ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ మాట్లాడుతూ బ్రిటీష్ వారిని ఎదురొడ్డి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని ఆయన ఆశయాలు నెరవేర్చటమే ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనుముల వెంకటరామిరెడ్డి, మండల అధ్యక్షుడు కూరపాటి సైదా, ఉప సర్పంచ్ షేక్ ముస్తఫా, టీడీపీ నాయకులు దుద్దుల యోహాన్‌తో పాటు పలు గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అచ్చంపేట మండలంలో..

అచ్చంపేట : సైమన్ గో బ్యాక్ అంటూ తెల్లవారి తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి టంగుటూరి ప్రకాశం పంతులుగారని పొన్నెకంటి రామారావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 146వ జయంతిని నిర్వహించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీపీ పొన్నెకంటి రామారావు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులుగారు తన 82వ ఏటా మృతిచెందాడని, ధైర్య సాహసాలకు ప్రకాశం పంతులు గారు మారుపేరుగా నిలిచారన్నారు.

పాడి రైతులకు సంగం డెయిరీ చేయూత

ముప్పాళ్ళ : పాడి రైతులకు సంగం డెయిరీ చేయూతనిస్తుందని సంగం డెయిరీ డైరెక్టర్ పోపూరి కృష్ణారావు అన్నారు. మండలంలోని తొండపి, రుద్రవరం, మాదల గ్రామాలలో ఉన్న సంగం పాల సేకరణ కేంద్రాలలో రైతులకు బోనస్‌లను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంటలతో పాటు పాడి పరిశ్రమ ఆర్థిక వెసలుబాటును కలిగిస్తుందని అన్నారు. పాలుపోసే రైతులకు బోనస్‌లను క్రమం తప్పకుండా ఇస్తున్నామన్నారు. తొండపిలో 6 లక్షల 87 వేల 990 రూపాయలను 216 మంది రైతులకు పంపిణీ చేశారు. అత్యధికంగా 24 వేల 971 రూపాయిని బి సాంబశివరావు అనే రైతు తీసుకున్నారు.

వైసీపీ మండల సదస్సు



కార్యక్రమంలో మాట్లాడుతున్న వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు

అచ్చంపేట : పార్టీ అధికారంలోకి రాగానే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల గృహాలు కట్టిస్తామని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు అన్నారు. మంగళవారం రాత్రి అచ్చంపేట మండల వైసీపీ సదస్సు నవరత్నాలు కార్యక్రమంపై జరిగింది. ఈ సందర్భంగా కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తామని, ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని కార్యకర్తలకు తెలియజేస్తారు. జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. నవరత్నాల కార్యక్రమంపై కార్యకర్తలకు వివరించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బండారు సాయిబాబు, మండల కన్వీనర్ సందెపోగు సత్యం, దండా సత్యనారాయణరెడ్డి, సాయిరెడ్డి, రావెళ్ళ శ్రీధర్, అంబటి నారాయణ, పసుపులేటి శ్రీనివాసరావు, టి.ఇమ్మానియేలు, ఎస్‌కె నాగులు, చల్లా శ్రీకాంత్ పాల్గొన్నారు.

ఓవర్‌హెడ్‌కు మరమ్మతులు



● గ్రామీణ మంచినీటి సరఫరా పథకాల మరమ్మతులకు ప్రణాళికలు
● జిల్లాలో 26 మండలాల్లో 54 ట్యాంకుల గుర్తింపు
● మరమ్మతులతో మరో 20 ఏళ్లు వినియోగంలోకి..
● పనులకు రూ.2.79 కోట్లు మంజూరు
● నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తాం : ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ

(ఆంధ్రజ్యోతి - గుంటూరు) : జిల్లాలోని 26 మండలాల్లో 54 గ్రామీణ మంచినీటి సరఫరా పథకం ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులకు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో 54 గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులను ఇంజనీరింగ్ కళాశాలల సీనియర్ ప్రొఫెసర్లు, నిపుణుల బృందంతో కలిసి అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయడం ద్వారా వాటిని దీర్ఘకాలం వినియోగించుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 54 గ్రామాల్లోని మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయాల్సి ఉందని, మరమ్మతులు పూర్తి చేస్తే ఈ ట్యాంకులు మరో 20 ఏళ్ల పాటు పని చేస్తాయని ఇంజనీరింగ్ శాఖ నిపుణులు నివేదికలు అందజేశారు. కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంక్ కింద పిల్లర్ల వద్ద సమీపంలోని రైతులు గేదెలను కట్టివేయడం, పశుగ్రాసం, వంట చెరుకు నిల్వ చేయడం, ట్యాంకు పరిసర ప్రాంతాలను రైతులు ఉపయోగించుకోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులు స్వల్ప మరమ్మతులకు గురయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. పలు చోట్ల పిల్లర్లలో ఇనుప చువ్వలు బయట పడటం, ట్యాంక్ లోపల పాచి పట్టి సిమెంట్ దెబ్బతినడం వంటి స్వల్ప మరమ్మతులను నిపుణులు సూచించారు.

మరమ్మతులకు రూ.2.79 కోట్లు మంజూరు..

జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో 54 రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మతులకు రూ. 2.79 కోట్లు మంజూరు చేశారు. వీటిలో అమరావతి మండలానికి 27 లక్షల రూపాయలు, బాపట్లకు 35.5, భట్టిప్రోలుకు 6, చేబ్రోలుకు 11, చెరుకుపల్లికి 16, దుర్గికి 10, గుంటూరు 5, ఈపూరు 3, కాకుమానుకు 14, కారంపూడికి 10, కర్లపాలెం 5, క్రోసూరు 6, మేడికొండూరు 20, ముప్పాళ్ల 4, నగరం మండలానికి 8, నిజాంపట్నం 4, నూజెండ్లకు 3, పెదకూరపాడుకు 9, ఫిరంగిపురం 5, పొన్నూరు 31, పిట్టలవానిపాలెం 9, సత్తెనపల్లికి 12, శావల్యాపురం 5, చుండూరు 8, వేమూరుకు 8, వినుకొండకు 5 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

నాలుగు నెలల్లో మరమ్మతులు పూర్తి ..

జిల్లాలో 54 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులకు స్వల్ప మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఈ మరమ్మతులు పూర్తయితే అవి 20 ఏళ్ల వరకు పని చేస్తాయి. 26 మండలాల్లో ఉన్న ఈ పథకాలకు నాలుగు నెలల్లో మరమ్మతులు పూర్తి చేస్తాం.

- ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ భాను వీర ప్రసాద్



అందుబాటులోకి.. అత్యాధునిక వైద్యం..

● రూ.17 కోట్లతో తల్లీపిల్లల వైద్యశాల నిర్మాణం ● 150 పడకలు, సెంట్రలైజ్డ్ ఏసీతోపాటు అదనపు హంగులు
● గర్భిణులు, బాలింతలు, పసికందులకు అధునాతన వైద్యసేవలు ● ఈ నెల 26న ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెనాలి క్రైం : తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానుంది. తెనాలిలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల ప్రాంగణంలో రూ.17 కోట్లతో అతి సుందరంగా నిర్మితమైన తల్లీపిల్లల వైద్యశాల ఈ నెల 26న ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 2013లో తల్లీబిడ్డల వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన రాయి పడింది. ప్రభుత్వం మారిన తదుపరి ఎమ్మెల్యే ఆలపాటి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆస్పత్రి నిర్మాణంలో ఆధునిక హంగులు, అధునాతన సేవల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లపాటు నిరాటంకంగా పనులు సాగాయి. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్యశాల సుందరంగా రూపుదిద్దుకుంది. 150 పడకలతో పూర్తి సెంట్రలైజ్డ్ ఏసీతో నిర్మితమైన ఆస్పత్రి తల్లీపిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందించనుంది. 14 మంది ఎంబీబీఎస్ వైద్యులు, 9 మంది గైనకాలజిస్టులు, ఐదుగురు ఎనస్థీషియా, ఆరుగురు పీడియాట్రిక్ వైద్యులు వైద్య సేవలందించనున్నారు. ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు, ఐదుగురు హెడ్ నర్సులు, 35 మంది స్టాఫ్ నర్సులు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తారు. బరువు తక్కువ, నెలలు నిండని పిల్లలను నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి మునుపటి కంటే మెరుగైన వైద్యం అందివ్వనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారి పేర్కొన్నారు. ప్రసవం నుంచి తల్లీబిడ్డను ఇంటికి పంపే వరకు పటిష్ట నిఘాలో ఆసుపత్రి వైద్య సేవలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఇతర ప్రముఖులు రానున్నట్లు ఆమె చెప్పారు.



ప్రారంభోత్సవానికి సిద్ధమైన 150 పడకల తల్లీపిల్లల వైద్యశాల

ఐవోటీతో సాగు సమస్యలకు పరిష్కారం

● హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్యులు సుందరానంద్



శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సుందరానంద్

బాపట్ల : రైతులు సాగులో ఎదుర్కొనే సమస్యల సత్వర పరిష్కారానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)దోహదపడుతుందని హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఆచార్యులు పి.వెంకట సుందరానంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వ్యవసాయం, సంబంధిత విభాగాల్లో ఐవోటీ వినియోగంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి బుధవారం ప్రారంభించగా వెంకటసుందరానంద ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు వెబ్‌సైట్ ద్వారా తమ సమస్యలను తెలియజేస్తే అత్యంత వేగంగా వాటి పరిష్కారాలను, నివారణ పద్ధతులను సూచించవచ్చని చెప్పారు. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ కళాశాల ఆచార్యులు పి.కృష్ణారెడ్డి ఈ-సాగు (ఎలక్ట్రానిక్-సాగు) అనే అంశంపై శిక్షణనిచ్చారు. డాక్టర్ ఎల్.నారంనాయుడు ఫలసాగుకు, మార్కెటింగ్‌కు సంబంధించిన విషయాలను తెలియజేశారు. జీవీపీ ప్రసాద్ ఆక్వాసాగులో మెళకువలు వివరించారు. డాక్టర్ టి.మాధవరావు పాలు, మాంస సంబంధిత ఉత్పత్తులలో రసాయన అవశేషాలు తగ్గించే విధానాన్ని వివరించారు. బెల్లంకొండ శ్రీనివాస్ పాల ఉత్పత్తి, షేక్.మీరా పంటల సాగులో బిగ్‌డేటా, ఐఓటీ వినియోగాన్ని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగుల అనుమానాలను అతిథులు నివృత్తి చేశారు.

'అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం దారుణం'



ధర్నా చేస్తున్న ఆటోకార్మికులు

బాపట్ల : ఆర్టీవో, పోలీసు అధికారులు అక్రమ కేసులు రాసి ఆటో కార్మికులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఏ సుభాని అన్నారు. అక్రమ కేసులను నిరసిస్తూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోకార్మికులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుభాని మాట్లాడుతూ కేసులు పెట్టి ఆటోలను కోర్టులకు పంపటంతో బాడుగలకు పోలేక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజులు, చలానాలు పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆటోవర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజి, సీఐటీయూ డివిజన్ నాయకులు ఉయ్యూరి శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, వై.శ్రీనివాసరెడ్డి, ఎన్. కోటేశ్వరరావు, బుజ్జి, అశోక్, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల కార్మికులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

దుగ్గిరాలలో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తా

● రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీపతి

దుగ్గిరాల: మండల కేంద్రం దుగ్గిరాలలో అత్యవసర, ప్రసూతి వైద్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి పేర్కొన్నా రు. స్థానిక బంగ్లా ప్రాంతంలో 50 సెంట్ల స్థలంలో నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అత్యవసర వైద్య సేవలు, మెటర్నిటీ సెంటర్‌గా మార్చేందుకు అనుమతి కోరుతూ మహిళా మండలి అధ్యక్షురాలు జంపాల కుసుమకుమారి, సర్పంచ్ మేఘావత్ పార్వతీబాయి లక్ష్మీపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీజేపీ నాయకులు గారపాటి పూర్ణచంద్రరావు, షేక్ మస్తాన్‌వలి, వాసవీసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు, కన్నెగంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



వినతి పత్రం అందజేస్తున్న కుసుమకుమారి, సర్పంచ్ తదితరులు

కళ్లకు గంతలతో వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరసన

బాపట్లటౌన్ : వ్యవసాయ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జీవో నెంబర్ 64 రద్దు చేసి పాత జీవో 16ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ కళాశాలల విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. విద్యార్థులకు సీపీఐ బాపట్ల ఏరియా కార్యదర్శి జేబీ శ్రీధర్ మద్దతు పలికారు. విద్యార్థుల ఆందోళనను ఉద్దేశించి కళాశాల అసోసియేట్‌డీన్ పీఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ జీవో 64తో వ్యవసాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలలో నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతూ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విద్యార్థులను కోరారు.



కళ్లకు గంతలతో నిరసన తెలుపుతున్న విద్యార్థినులు

ఆంధ్రజ్యోతి
నరసరావుపేట
4
గుంటూరు। గురువారం 24 ఆగస్టు 2017
। నరసరావుపేట । నకరికల్లు । రొంపిచర్ల । ఫిరంగిపురం

ఐదు గ్రామాల్లో పీఆర్ఐఎస్ సర్వే పూర్తి: ఈవోపీఆర్ఆర్డీ

నకరికల్లు: పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషన్స్ సర్వే మండలంలోని ఐదు గ్రామాల్లో పూర్తయినట్లు ఈవోపీఆర్ ఆర్డీ కేవీఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. మండలంలోని చేజర్ల, చీమలమర్రి, తురకపాలెం, దేచవరం, త్రిపురాపురం గ్రామాల్లో పీఆర్ఐఎస్ సర్వే పూర్తికాగా, కండ్లగుంట, చాగల్లు, రూపెనగుంట్ల గ్రామాల్లో మందకొడిగా సాగుతుందని పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి సర్వే వేగవంతానికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

మండలం మొత్తంమీద 66 శాతం సర్వే పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికాబద్ధంగా సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఆంధ్రకేసరి టంగుటూరికి ఘన నివాళి



టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పట్టణంలో బుధవారం వివిధ పార్టీలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంగుల పెద్దిరెడ్డి, వేల్పుల సింహాద్రి యాదవ్, మాజేటి వెంకటేష్, పూనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ కార్యాలయంలో త్రినాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలుపెరగని స్వాతంత్ర్య సమరయోధుడు, నీతి, నిజాయితీకి మారు పేరు ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. ఆయనను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ గోపిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఆర్డీవో గంధం రవీందర్ ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో లక్ష్మయ్య, తహసీల్దార్ శ్రీనివాసరావు, డీటీ డానియేలు తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నేతలు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్తనపల్లి ప్రసాదు, సీహెచ్ శ్రీనివాసరావు, శిరిగిరి రాజు నాగేశ్వరరావు, డీవీడీ నాగేశ్వరరావు, బొగ్గరం ఫణిరాజ్ కుమార్, రత్నాకరం రాము, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రొంపిచర్లలో: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కోమటినేని నాసరయ్య ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీటీ షేక్ నాగుల్ మీరా, ఏఎస్‌వో నాగేంద్ర బాబు పాల్గొన్నారు.


ఆర్డీవో కార్యాలయంలో టంగుటూరి చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్డీవో గంధం రవీంద్ర


తొలగించిన మురుగు కాలువ, తవ్వివేసిన వేప చెట్టు

ఉన్న మురుగు కాలువలు తొలగిస్తూ కొత్తవి...!

● మునిసిపల్ నిధుల దుబారా ● కాలువ కోసం చెట్లు కూల్చివేత

నరసరావుపేట: పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. ఒక వైపు భూగర్భ డ్రెయినేజ్ పథకం ఆరు నెలల్లో వినియోగంలోకి వస్తుండగా మరో వైపు ఉన్న మురుగు కాలువలను తొలగిస్తూ వీటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. ఇలా మునిసిపల్ నిధులను అధికారులు దుబారా చేస్తున్నారు. ఉన్న కాలువలు తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారంటూ భూగర్భ డ్రెయినేజ్ పథకం అమల్లోకి రాదా? అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ప్రజలు కొన్ని ప్రాంతాలలో ఉన్న కాలువలు తొలగించవద్దని కోరుతున్నా వారి మొర ఆలకించేవారే కరువయ్యారు.

రామిరెడ్డిపేటలో అన్నపూర్ణమ్మ ఆస్పత్రి వీధిలో బుధవారం ఉన్న కాలువలను తొలగించి వేశారు. ఈ సందర్భంగా కాలువల నిర్మాణానికి అడ్డు వస్తాయనే సాకుతో చెట్లను కూడా మునిసిపాలిటీ తొలగించింది. ఇలా మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరించటం విమర్శలకు దారి తీస్తున్నది. భూగర్భ డ్రెయినేజ్ పథకం వినియోగంలోకి వచ్చి ఒక వేళ అది ఉపయోగపడని పక్షంలో కాలువలు నిర్మించాల్సి ఉంటుంది. ముందుగానే కాలువల నిర్మాణానికి నిధులు వెచ్చించటం ఇక్కడ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియ జేస్తున్నది. కాలువల పేరుతో కోట్లాది రూపాల నిధులు దుర్వినియోగ మవుతున్నాయి.

ఇక కాలువల నిర్మాణం నిలిపి వేస్తాం

పట్టణంలో ఇక నుంచి వీధుల్లో మురుగు కాలువల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపి వేస్తామని కమిషనర్ ఏ భాను ప్రతాప్ తెలిపారు. ఈ మేరకు ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు కూడా జారీ చేస్తానన్నారు. వరద నీరు ప్రవహించే కాలువలు మాత్రమే నిర్మించటం జరుగుతుందని స్పష్టం చేశారు.

నిరు పేదలకు వరం 'దివ్య దర్శనం యాత్ర'

స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు


దివ్య దర్శనం యాత్రకు వెళ్ళే బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తున్న శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు

రొంపిచర్ల: నిరుపేదలైన వారికి దివ్య దర్శనం యాత్ర వరంలాంటిదని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని రొంపిచర్ల మార్కెట్ యార్డులో దివ్య దర్శనానికి వెళ్ళే యాత్రికుల బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాత్రలకు వెళ్ళే వారిలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారన్నారు. నాలుగు రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళి రావటం శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వం యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. వసతి, భోజనం, దర్శనం ఉచితంగా చేయిస్తారన్నారు. ప్రస్తుతం వెళ్ళి వచ్చిన వారి అభిప్రాయాలతో మరలా మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యాత్రకు వెళ్ళే వారికి శాలువాలను కప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం రామారావు, సర్పంచ్ చిన కోటిరెడ్డి, మెట్టు వెంకటేశ్వరరెడ్డి, బ్రహ్మయ్య, కోనేటి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్ కొలికొండ కొండలు, టీ ముసలయ్య, పచ్చవ కృష్ణ, పులుకూరి జగ్గయ్య, ఎండోమెంట్ ఏసీ కేబీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ అధికారులు నెమలిరెడ్డి, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదు బస్సుల్లో 180 మంది యాత్రలకు వెళ్ళారు.

దాడి కేసులో జైలు, జరిమానా

నరసరావుపేట లీగల్: దాడి కేసులో నేరం రుజువవ్వటంతో నిందితుడు నకరికల్లు మండలం కండ్లకుంటకు చెందిన గోగుల ఆంజనేయులుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ స్థానిక రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ సురేష్ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వల్ప వివాదం నేపథ్యంలో నిందితుడు 2016 డిసెంబర్ 14న బ్లేడుతో తనపై దాడిచేసి గాయ పరిచినట్లు అదే గ్రామానికి చెందిన గోగుల బ్రహ్మయ్య నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువవ్వటంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువడింది.

ప్రాసిక్యూషన్‌ను ఏపీపీ జీ లక్ష్మీరాణి నిర్వహించగా నకరికల్లు ఎస్ఐ అనీల్ కేసును దర్యాప్తు చేశారు.

ప్రగతి పనులకు స్పీకర్ కోడెల శంకుస్థాపన


అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కోడెలను సన్మానిస్తున్న వార్డు వాసులు, పక్కన మున్సిపల్ చైర్మన్

నరసరావుపేట: పట్టణంలో పురపాలక సంఘం చేపడుతున్న వివిధ ప్రగతి పనులకు శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బుధవారం శంకుస్థాపనలు చేశారు. 24, 26 వార్డుల్లో వరద నీటి కాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడెల మాట్లాడుతూ పట్టణం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ప్రభుత్వంతో ప్రజలు కలసి పనిచేస్తే ఇంకా అభివృద్ధిని సాధించవచ్చని పేర్కొన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం గృహాలను నిర్మిస్తుందని చెప్పారు.

ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, కౌన్సిలర్లు రావిళ్ళ విజయలక్ష్మి నారాయణ, బి సరస్వతి, మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్, ఎంఈ జి వెంకటేశ్వరరావు, డీఈ జే శివరామకృష్ణ, ఏఈలు రఫీ, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

ముఖ్యమైన ఫోన్ నెంబర్లు

శాసన సభ్యుడు	: 9440993399
మునిసిపల్ చైర్మన్	: 9848157403
ఆర్డీవో	: 9849150077
ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్	: 9885334747
బ్లడ్ బ్యాంక్	: 08647- 224455
మునిసిపల్ కమిషనర్	: 9849905831
డీఎస్పీ	: 9440796209
నరసరావుపేట తహసీల్దార్	: 9849904024
నరసరావుపేట ఎంపీడీవో	:9849903369
ఆర్టీసీ డీఎం	: 9959225428
వ్యవసాయ అధికారి	: 8886614117
నీటి పారుదల శాఖ ఎస్ఈ	: 9490757900
పబ్లిక్ హెల్త్ ఈఈ	: 9849906229
పౌర సరఫరాల అధికారి	: 9701027286

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం: ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య **సెల్ నెంబర్**: 9985411239

సినిమా గైడ్

ఈశ్వరమహల్	గౌతమ్‌నంద
విజేత	ఆనందో బ్రహ్మ
చిత్రాలయ	నక్షత్రం
శారదాంబ	జయ జానకి నాయక
రవికళామందిర్	ఫిదా
లక్ష్మీనరసింహ	నేనే రాజు...నేనే మంత్రి

నరసరావుపేట

కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమోటా:45, బెండ:25, గోరుచిక్కుళ్లు:20, వంకాయలు:40, బీర:25, పచ్చిమిర్చి:35, క్యారెట్:70, బంగాళదుంప:25, దోస:20, దొండ:30, క్యాబేజి:30, కాకర:40, బీట్‌రూట్:40, పెద్ద చిక్కుళ్లు:50, క్యాలీఫ్లవర్:40, కీరదోస:40, సొరకాయ(1):15, ములక్కాయ(1):రూ.8

ఆంధ్రజ్యోతి

5

నరసరావుపేట

గుంటూరు। గురువారం 24 ఆగస్టు 2017



చెరువులా పాఠశాల ఆవరణ

రొంపిచర్ల: మండలంలోని కేతముక్కల అగ్రహారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండి చెరువును తలపిస్తోంది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటే నీటిలోనుంచే రావాల్సిన పరిస్థితి. పాఠశాల పరిసరాలలో నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల ఆవరణను మెరక చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాలక, ప్రతిపక్షాలకు అగ్రిగోల్డ్ బాధితుల గోడు పట్టడం లేదు

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్



కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్

నరసరావుపేట టౌన్: అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డిలకు అగ్రి గోల్డ్ బాధితుల గోడు పట్టడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో అగ్రి గోల్డ్ బాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నంద్యాలలో పెట్టిన ఖర్చు అగ్రి గోల్డ్ బాధితులకు ఇస్తే 75 శాతం బయటపడే వారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అగ్రిగోల్డ్ బాధితులు వేలమంది రోడ్డున పడతారన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. వినుకొండ నుంచి ఈనెల 31వ తేదీన బస్సు యాత్ర ప్రారంభమై నరసరావుపేటలో బస్టాండ్ సెంటర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలకు విద్యార్థి ఎంపిక



పేరుపోగు సాగర్

రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన పేరుపోగు సాగర్ బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం చైతన్య భారతీ బుధవారం తెలిపారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి విద్యార్థికి లభిస్తుందన్నారు. నరసరావుపేటలోని హిందూ స్కూల్‌లో చేరనున్నట్టు తెలిపారు. ఎంపికైన విద్యార్థిని ఎంఈవో కేపీ బాబురెడ్డి, ఉపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ అభినందించారు.

పాఠశాలలో పుస్తకాల పంపిణీ

నరసరావుపేట రూరల్: మండలంలోని లింగంగుంట్ల పీడబ్ల్యుడీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం పుస్తకాల పంపిణీ జరిగింది. బడి రుణం తీర్చుకుందాం కార్యక్రమంలో భాగంగా పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న బీ శ్రీనివాసమూర్తి రూ.9 వేలు విలువ చేసే పుస్తకాలను అందజేశారు. ముఖ్యఅతిథిగా ఉప్పలపాడు జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం ఎంఎస్‌ఆర్‌కే ప్రసాదు, ఎస్‌పీ పురం జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం బీవీఏఎల్ వరప్రసాదు హాజరై పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు పాఠశాల నుంచి బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులు ఎస్‌కే మక్బుల్ హుస్సేన్, జీ శ్రీనివాసరావు, ఉత్తమ ఉపాధ్యాయుడు బీ వెంకయ్యలను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి సాంబశివరావు, గంగుల పెద్దిరెడ్డి, అశోక్, హెచ్‌ఎం సీహెచ్ శ్రీనివాసరావు, రాఘవయ్య, అనురాధ, టీ వెంకటరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

సర్వే పూర్తికాగానే ఎన్టీఆర్ జలసిరి బోర్లు: ఏపీవో లక్ష్మి

నకరికల్లు: ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమానికి జియాలజిస్టు సర్వే పూర్తి కావాల్సి ఉందని, ఆ సర్వే పూర్తయిన వెంటనే బోర్లు ఏర్పాటు చేయిస్తామని ఉపాధి హామీ ఏపీవో జే లక్ష్మి తెలిపారు. మండలంలో ఎన్టీఆర్ జలసిరికి 396 దరఖాస్తులు వచ్చాయన్నారు. 28 దరఖాస్తులకు సర్వే నిర్వహించగా 16 బోర్లు వేసే పాయింట్లను జియాలజిస్టు గుర్తించారని ఆమె వివరించారు. ఆ రైతులు చిన్న, సన్నకారు రైతు ధృవీకరణ పత్రాలు తీసుకురాగానే బోర్లు వేసే కార్యక్రమం చేపడతామన్నారు. మండలంలోని మూడు గ్రామాల్లో ఈ సర్వే పూర్తయిందన్నారు. మిగతా గ్రామాల్లో త్వరితగతిన జియాలజిస్టుచే సర్వే చేయిస్తామని ఆమె చెప్పారు.

భూముల సమస్యలను పరిష్కరించుకోండి

తహసీల్దార్ సంజీవ కుమారి

నకరికల్లు: భూమి కలిగిన రైతులకు హక్కు కల్పించేందుకు ప్రభుత్వం రైతు సేవలో రెవెన్యూ శాఖ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఎంఎల్ సంజీవ కుమారి తెలిపారు. బుధవారం చీమలమర్రి గ్రామంలో నిర్వహించిన రైతుసేవలో రెవెన్యూ శాఖ గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన 22ఏ జాబితాలో ఉన్న రైతులు తమ అర్జీలను ఈ గ్రామసభలో అందించవచ్చని ఆమె సూచించారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు మీ సేవలో ఫారం-3ను దరఖాస్తు చేయాలన్నారు. మీ భూమి రికార్డులలో తప్పులు దొర్లినా, సవరణలు చేయాల్సి ఉన్నా ఈ గ్రామసభల ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కారం పొందవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో తమ భూముల వివరాల నమోదు కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం పొందగోరు రైతులు రెవెన్యూ అధికారులతో పరిశీలించుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ మొబైల్ ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్, ఆధార్ కార్డు నెంబర్‌ను ఈ గ్రామసభలలో అందించవచ్చన్నారు. రైతులు గ్రామసభలకు హాజరై తమ భూమి హక్కులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ షేక్ జానీ భాషా, వీఆర్వో మాదిరాజు చంద్రశేఖర్ రావులు పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు

నరసరావుపేట లీగల్: చెల్లని చెక్కు కేసులో నేరం రుజువవ్వటంతో నిందితుడు నీటి పారుదల శాఖ ఉద్యోగి విడదల మురళీకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌పీడీ వెన్నెల బుధవారం తీర్పు వెలువరించారు. న్యాయవాది కట్టా నారపరెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిందితుడు మురళీకృష్ణ రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు రెడ్డిపాలెంకు చెందిన వరికూటి ఓబులరెడ్డి వద్ద 2014 మే 20న రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లింపుల్లో భాగంగా 2015 నవంబరు 24న చెక్కు ఇచ్చాడు. ఫిర్యాది ఓబులరెడ్డి దానిని తన బ్యాంక్ ఖాతాలో వసూలుకు వేసుకున్నాడు. సరిపడ నిధులు లేక అది చెల్లలేదు. ఈ మేరకు ఆయన కోర్టులో కేసు దాఖలు చేసుకున్నాడు. విచారణలో నేరం రుజువవ్వటంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువడింది.

పోస్టల్ ఉద్యోగుల సమ్మె

నరసరావుపేట: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో స్థానిక పోస్టల్ కార్యాలయంలో బుధవారం ఒక్కరోజు సమ్మె చేపట్టారు. వారానికి ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలని తదితర తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సమితి నేతలు ఎన్ శామ్యూల్ రాజు, కే పేరారెడ్డి, ఎస్ వేణు, కే పిచ్చయ్య తదితరులు నాయకత్వం వహించారు.

నేడు డయల్ యువర్ మునిసిపల్ చైర్మన్

నరసరావుపేట: పట్టణంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మునిసిపల్ కార్యాలయంలో గురువారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డయల్ యువర్ చైర్మన్ కార్యక్రమం జరగనున్నట్లు మునిసిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోన్ నెంబర్ 08647 - 222388కు కాల్ చేసి తెలియ జేయాలన్నారు.

ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని చైర్మన్ సుబ్బరాయ గుప్తా బుధవారం కోరారు.

రైతులు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

పాలపర్రు(పెదనందిపాడు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ జె.ప్రసాద్‌రావు అన్నారు. మండల పరిధిలోని పాలపర్రు పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు అర్జీలు అందజేయాలన్నారు. అడంగల్ సర్వే కోసం రెండు అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ పున్నమరాజు, ఆర్ఐ పాల్, వీఆర్వో జాన్‌డికెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి



పట్టాదాసు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్న తహసీల్దార్ రమణానాయక్ తదితరులు

పొన్నూరుటౌన్: గ్రామాల్లో జరిగే రెవెన్యూ గ్రామసభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ఆర్.వి.రమణానాయక్ కోరారు. మండల పరిధిలోని వడ్డిముక్కల, జడవల్లి గ్రామాల్లో బుధవారం రెవెన్యూ గ్రామసభలు నిర్వహించారు. వడ్డిముక్కల గ్రామంలో భూ సంబంధిత పరిష్కారం కోసం 9 అర్జీలు, జడవల్లి గ్రామంలో 11 అర్జీలు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభల్లో తహశీల్దార్ రమణానాయక్ నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన రైతులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం భూ సంబంధిత సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎస్ఎంకె.రిజ్వాన్, సర్పంచులు వడ్రాణం కాళిదాసు, జిల్లపోగు శ్రావణి, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

26న నవరత్నాల బహిరంగ సభ



నవరత్నాల బహిరంగ సభపై వైసీపీ నాయకులతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ

పొన్నూరు: నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరత్నాల బహిరంగ సభ ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటకు స్థానిక వెంకట సీతారామయ్య కల్యాణ మండపంలో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రావి వెంకటరమణ తెలిపారు. బుధవారం స్థానిక కల్యాణ మండపంలో సభ ఏర్పాట్ల గురించి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రావి వెంకటరమణ మాట్లాడుతూ నవరత్నాల సభలో నియోజకవర్గంలోని బూత్ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, పార్టీ జిల్లాస్థాయి నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్.రూత్‌రాణి, మందపాటి శేషగిరిరావు, ఆకుల వెంకటేశ్వరరావు, తజ్మూల్‌బేగ్, షేక్ నాజర్, కౌన్సిలర్ బోయిన శివనాగరాజు, డక్కుమళ్ళ రవి, షేక్ సుల్తాన్, బొద్దులూరి రంగారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ కనెక్షన్లు అందజేత

పెదనందిపాడు: స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం గ్యాస్‌కనెక్షన్లను హెచ్‌ఎంలకు బుధవారం ఎంఈవో డి.బాలసుబ్రహ్మణ్యం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందచేయాలని తెలిపారు. గ్యాస్ కొనుగోలుకు ఎస్ఎంసీ అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సాయి గ్యాస్ ఏజెన్సీస్ అధినేత ముద్దన రాఘవయ్య, సూపర్‌వైజర్ ఆళ్ళ హరిప్రసాద్, పాఠశాల హెచ్ఎం కాంద్రు సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు.

రాజనీతిజ్ఞుడు టంగుటూరి ప్రకాశం పంతులు

పొన్నూరు: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు నేటి యువతరం మననం చేసుకోవాలని స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత అన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సభకు మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అధ్యక్షత వహించారు. చైర్‌పర్సన్ హేమలత, వైస్‌చైర్మన్ ఆకుల సాంబశివరావు, వార్డు కౌన్సిలర్లు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చైర్‌పర్సన్ హేమలత మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచి దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడారన్నారు. ఆయన సేవలను స్మరించుకోవటమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆకుల సాంబశివరావు, మున్సిపల్ కార్యాలయం మేనేజర్ పి.వీరాంజనేయులు, వార్డు కౌన్సిలర్లు దాసరి శ్రీనివాసరావు, షేక్ శిలార్‌బాషా, అనిశెట్టి వీరబాబు, షేక్ మహమ్మద్‌గౌస్, మున్సిపల్ డిఇఇ పాములపాటి సాంబశివరావుచౌదరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ టి.శ్రీనివాసరావు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సభలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత

ఎంపీడీవో కార్యాలయంలో.....

పొన్నూరుటౌన్: తెలుగువారి ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిలిచారని మండల పరిషత్ అధ్యక్షురాలు బొర్రు సీతమ్మ కొనియాడారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎంపీపీ సీతమ్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్రాసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెను నిలిపి ఆంధ్రకేసరిగా పేరొందారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమణానాయక్ అధ్యక్షతన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షేక్ మహబూబ్ సుభానీ, ఆర్ఐ ఎస్ఎంకె.రిజ్వాన్, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

పెదనందిపాడులో.....

పెదనందిపాడు: దేశం కోసం సర్వం త్యాగం చేసిన టంగుటూరు ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీవో షేక్ ఖాజాబీ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో టంగుటూరు ప్రకాశం పంతులు 146 జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా విజయవాడలోని కృష్ణాబ్యారేజ్‌ను ప్రకాశం బ్యారేజ్‌గా నామకరణం చేశారన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దేవకుమార్, ఉపాధి హామీ పథకం, ఎంపీడీవో, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాకుమానులో.....

కాకుమాను: చిరస్మరణీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఎంపీపీ నక్కల శైలజ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం టంగుటూరి 146 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మయ్య, ఈవోపీఆర్డీ వరప్రసాద్, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ నక్కల అగస్టీన్, నాయకులు పెద్ది రవీంద్రబాబు, మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ జగన్మోహన్‌రావు టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఆర్ఐ బాలాజీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సమరంలో సైమన్ కమిషన్‌ను ఎదిరించిన ఆంధ్రకేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయులని ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రావు పేర్కొన్నారు. మండల పరిధి అప్పాపురంలోని సీసీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఆంధ్రకేసరి 146 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చేబ్రోలులో......

చేబ్రోలు: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని చేబ్రోలు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీపీ షేక్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బ్రిటీష్ పాలకులను ఎదిరించి ధైర్య సాహసాలతో నిలబడిన గొప్ప మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివనారాయణ, ఈవోపీఆర్డీ లలితాకుమారి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలి

డాక్టర్ కత్తి పద్మారావు డిమాండ్



పొన్నూరు: రాష్ట్రంలో మహిళలు అందరూ మద్యపానంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యపానాన్ని బహుదిశలుగా కొనసాగించడాన్ని నవ్యాంధ్రపార్టీ అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు తీవ్రంగా ఖండించారు. నవ్యాంధ్రపార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి బెల్టు షాపులన్నీ ఎత్తివేశాననే పదేపదే అసత్యాలు పలుకుతూ మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేస్తున్న విషయం ఆయనకు తెలియంది కాదన్నారు. బీహార్, ఇతర రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేయటం వల్ల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించటంతో పాటు క్షీర విప్లవం సాధించార న్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రకాశం జిల్లా దేవరపల్లిలో టీడీపీ నాయకులు దళిత భూములు ఎక్సకవేటర్లతో దున్ని కబ్జా పాల్పడుతుండటం రాజ్యాంగ విరుద్ధం కాదా అని ప్రశ్నించారు.

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ : ఎస్ఐ

పొన్నూరుటౌన్: వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించటంతో పాటు అప్రమత్తంగా వ్యవహరించటం వలన రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని రూరల్ ఎస్సై మీసాల రాంబాబు అన్నారు. మండల పరిధిలోని కట్టెంపూడి గ్రామం వద్ద జిబిసి రోడ్డు ప్రధాన రహదారిపై బుధవారం రూరల్ పోలీసులు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరిగే తీరును ప్రజలకు ప్రయోగపూర్వకంగా తెలియచెప్పారు. ప్రదర్శన స్థలంలో వాహనాలు ఢీకొన్నట్లు, ప్రమాదంలో స్త్రీ, పురుషులు చనిపోయినట్లు ప్రదర్శన నిర్వహించటంతో స్థానికులతో పాటు వాహనదారులు కూడా ప్రదర్శన స్థలం వద్ద ఆగి పోలీసులు ప్రదర్శించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాంబాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్‌లను ధరించటంతో పాటు కార్లు నడిపేవారు సీటుబెల్టును తప్పనిసరిగా ధరించాలన్నారు. ఆటోలు నడిపే డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడపవద్దని హెచ్చరికలు జారీచేశారు. డ్రైవ్ సేఫ్‌లీ, ఈ దుస్థితి మాకొద్దు అంటూ ప్రదర్శించిన ఈ అవగాహన కార్యక్రమం ప్రయాణీకులను వాహనదారులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో రూరల్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

సినిమా గైడ్

శ్రీలక్ష్మి	వివేకం
పీవీఎస్	లై
శ్రీనివాస	జయ జానకీ నాయక
సుబ్బరాయ	నక్షత్రం

ప్రత్తిపాడు వార్తలు

ఆదర్శప్రాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు



టంగుటూరి చిత్రపటానికి పూల మాలలు వేస్తున్న ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ భాగ్యారావు, ఎంపీడీవో బాలమ్మ

ప్రత్తిపాడు: అందరికీ ఆదర్శప్రాయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు అన్నారు. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ డక్కుమళ్ల భాగ్యారావు, ఎంపీడీవో పావులూరి బాలమ్మలు టంగుటూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో సైమన్ గోబ్యాక్ అంటూ గుండె చూపిన వ్యక్తి టంగుటూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు.

అనంతవరప్పాడు, లేమల్లెపాడులో విదేశీ బృందం పర్యటన



అనంతవరప్పాడులో పంటలను పరిశీలిస్తున్న విదేశీ బృందం

వట్టిచెరుకూరు: మండల పరిధిలోని అనంతవరప్పాడు, లేమల్లెపాడు గ్రామాల్లో విదేశీ బృందం పర్యటించింది. ఈ విదేశీ బృందం వివిధ పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వాల్కర్ అంబర్ట్, జాన్ నెపోలిటానో మిర్చి పైరు నారు మడి దగ్గర నుంచి కోత వరకు రైతులు పాటిస్తున్న పద్ధతుల గురించి వివరించారు. మిర్చి పైరులో సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ చర్యలు, మిర్చి పైరు నారు మడి దగ్గర నుంచి కోత వరకు ఎంత ఖర్చు అవుతుంది అనేది రైతుల నుంచి వివరాలు సేకరించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెఎస్ వర ప్రసాద్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్, రాజ్‌కుమార్, గుంటూరు కమిషనర్ వ్యవసాయ శాఖ సిబ్బంది సి తిరుపయ్య, రామమోహన్, ధనలక్ష్మి, సుధాకర్, రమేష్‌బాబు, రైతులు పాల్గొన్నారు.

పంచాయతీ సమావేశానికి సభ్యుల గైర్హాజరు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు రక్షిత మంచి నీటి చెరువు ఆక్రమణల తొలగింపు తుదిదశకు చేరుతుందని అనుకుంటున్న సమయంలో బుధవారం జరగాల్సిన పంచాయతీ సమావేశం ఆగిపోయింది. ఇన్‌చార్జి సర్పంచ్ నుదురుపాటి సుశీలతో పాటు కొందరు వార్డు సభ్యులు పంచాయతీ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం ఆగక తప్పలేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రత్తిపాడు రక్షిత మంచినీటి చెరువు ఆక్రమణల చెరలో వుంది.

గతంలో వున్న పంచాయతీ బోర్డులు పలుమార్లు తీర్మానాన్ని ప్రవేశ పెట్టినా తీవ్ర వత్తిడి కారణంగా ఆ అంశం అరంభంలోనే ఆగిపోయింది. అయితే తొలిసారి ప్రత్తిపాడు సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, ఎన్నికల సమయంలో ఒప్పందం ప్రకారం ఉపసర్పంచ్ నుదురుపాటి సుశీల ఇన్‌చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తరువాత కొద్ది నెలలకే చెరువుఅంశాన్ని పంచాయతీలో తీర్మానానికి పెట్టారు. అయితే దీనిపై వత్తిడి కారణమో.. లేక మరేదైనా విషయమో ఏమో కాని ఇన్‌చార్జి సర్పంచ్ సుశీలతో పాటు వార్డు సభ్యులు సమావేశానికి డుమ్మా కొట్టారు. కేవలం ముగ్గురు మాత్రమే వార్డు సభ్యులు హాజరయ్యారు. దీంతో సమావేశం ఆగిపోయింది.

గణేష్ మండపాల వద్ద సినీ నటుల ఫొటోలు పెడితే అరెస్టు

గుంటూరు(సంగడిగుంట): గణేష్ మండపాల వద్ద సినీ నటుల, రాజకీయ నాయకుల ఫొటోలు పెడితే కమిటీని ఆ క్షణాన్నే అరెస్ట్ చేస్తామని సౌత్ డీఎస్పీ డి శ్రీనివాసరావు హెచ్చరించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం రూరల్ మండలంలోని గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై విగ్రహాలు ఏర్పాటు చేస్తే అదే రోజు తొలగించి వేస్తామన్నారు. బాణా సంచాను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చేబ్రోలు సమీపంలోని కొమ్మమూరు కాల్వ పై మరమ్మతుల దృష్ట్యా భారీ విగ్రహాలను, లారీలపై తెచ్చే విగ్రహాలను నిమజ్జనానికి అను మతించమన్నారు. కేవలం ఆటోలపై వచ్చే చిన్న విగ్రహాలను మాత్రమే అక్కడికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నల్లపాడు సిఐ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్ఎంపీ, పీఎంపీలకు చట్టబద్ధతపై హర్షం

పొన్నూరు: రాష్ట్రంలోని ఆర్ఎంపి, పిఎంపిలకు చట్టబద్ధంగా హక్కు కల్పిస్తూ వారికి వైద్య వృత్తిలో గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌లకు స్థానిక ఆర్ఎంపీ, పీఎంపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుధవారం తమ హర్షం ప్రకటించారు. రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ ఉపాధ్యక్షుడు, టీఎన్‌సీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఎల్.వెంకట్రావులను ప్రత్యేకంగా అభినందించారు. టిఎన్‌సిపిఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగినేని శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు తూమాటి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోళ్ళపూడి శ్రీనివాసరావు, కొండవీటి సాంబశివరావులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన క్రెడిట్ క్యాంప్

వట్టిచెరుకూరు: మండల కేంద్రం వట్టిచెరుకూరులో మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు క్రెడిట్ క్యాంప్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 17 గ్రామాలకు సంబంధించి 250 యూనిట్లు మంజూరు కాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 309 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఎంపీడీవో సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి గోపిదేశి శ్రీదేవి, జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి, ఈవోపీఆర్‌డీ సాయిలీల, ఆయా గ్రామ కార్యదర్శులు, ముట్లూరు సిండికేట్‌బ్యాంక్, వట్టిచెరుకూరు, అనంతవరప్పాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, వల్లపాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్, గుంటూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నట్లు ఎంపీడీవో సుధాకర్ పేర్కొన్నారు.

ప్రత్తిపాడులో....

ప్రత్తిపాడు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన రుణమేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపు, మైనారిటీ కార్పోరేషన్‌లకు సంబంధించి బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో క్రెడిట్ క్యాంపు నిర్వహించారు. గతంలో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసిన వారికి ఈ ఇంటర్యూలు నిర్వహించారు. అన్ని కార్పోరేషన్‌లకు సబంధించి వెయ్యి మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో బీసీ కార్పోరేషన్ నుండి 176 మంది, ఎస్సీ కార్పోరేషన్ నుండి 290 మంది, ఎస్టీ కార్పోరేషన్ నుండి 90 మంది, కాపు కార్పోరేషన్ నుండి 82 మంది, మైనారిటీ కార్పోరేషన్ నుండి 32 మంది అభ్యర్థులు ఇంటర్యూలకు హాజరయ్యారు. ఆయా బ్యాంకర్లు ఈ ఇంటర్యూలను నిర్వహించారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ప్రత్తిపాడు: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని, అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని ప్రత్తిపాడు ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని కోయవారిపాలెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశారు. దీనిని ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జడ్పీటీసీ డక్కుమళ్ళ భాగ్యారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మిత్ర పురుగులను సంరక్షించుకోవాలి

చేబ్రోలు: పంట పొలాల్లో ఉన్న మిత్ర పురుగులను రైతులు సంరక్షించుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి పి.సంధ్యారాణి అన్నారు. మండలంలోని మంచాల, పాతరెడ్డిపాలెం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో సంధ్యారాణి మాట్లాడుతూ రైతులు పొలాల్లో విచక్షణ రహితంగా ఎరువులను వాడరాదని సూచించారు. నాట్లు వేసే రైతులు రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్లలో బాటలు తీయాలని అన్నారు. పొలం గట్ల మీద ఉండే గడ్డిని రైతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులు ఎరువులు వాడాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో ఏఈవోలు సునీత, నాగశ్రీనివాస్, ఎంపీఈవోలు వెంకటరెడ్డి, సాల్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

నర్రా కుటుంబానికి పరామర్శ

పెదనందిపాడు: పితృ వియోగం కలిగిన ఉప ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ఎంపీపీ ముద్దన నగరాజకుమారిలను పలువురు ప్రజాప్రతినిధులు ఫోన్‌లో పరామర్శించారు. సుప్రీం కోర్టు జడ్జి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్యలు బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, గుంటూరు రూరల్ ఎంపీపీ లక్ష్మీకుమారి, వరల్డ్‌బ్యాంక్ ఫైనాన్స్ మేనేజర్ ఏవీ రమణి సుబ్బరామయ్య చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

పాలపర్రు(పెదనందిపాడు): మండల పరిధిలోని పాలపర్రు ప్రాథమిక పాఠశాల (అంబేద్కర్‌నగర్) దాత నంగినేని చౌదరిబాబు ఇచ్చిన పాఠ్యపుస్తకాలను బుధవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి దాత చౌదరిబాబు అందిస్తున్న సహాయం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తెలుగుమీడియంతో పాటు ఆంగ్లంలో బోధన జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణమోహన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రుణమేళాకు విశేష స్పందన

కాకుమాను: మండల కేంద్రమైన కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. 882 మంది లబ్ధిదారులకు 452 మంది హాజరయ్యారని మండల ప్రత్యేకాధికారిణి విమలాదేవి తెలిపారు. ఎంపీపీ నక్కల శైలజ మాట్లాడుతూ సమాజంలో ఉన్న పేద వర్గాల అభ్యున్నతికి ఈ రుణమేళా ఒక సంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. అవకాశాలను, ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీడీవో బ్రహ్మయ్య మాట్లాడుతూ రుణమేళాకు అనూహ్య స్పందన వచ్చిందని, లబ్ధిదారులు లబ్ది పొందినపుడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ వరప్రసాద్, ఎస్‌బీఐ మేనేజర్ మురళీకృష్ణ, చైతన్య గోదావరి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

లేత ఆకుపచ్చ నారును నాటుకోవాలి

కాకుమాను: రైతులు వరినాటేటప్పుడే లేత ఆకుపచ్చ నారును నాటుకోవాలని ఏవో ధనరాజ్ సూచించారు. మండల పరిధి అప్పాపురం, రేటూరులలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి నాట్లు వేసేటప్పుడు నాలుగు నుండి ఆరు ఆకులున్న నారును నాటుకోవాలన్నారు. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుందన్నారు. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని బట్టి ఖరీఫ్‌లో 33 మానులుండేటట్లు నాటుకోవాలన్నారు. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ బాటలు తీయటం వలన పైరుకు గాలి, వెలుతురు బాగా అందుతాయని, మందులు వేయటానికి పైరు పరిస్థితి గమనించుకోవడానికి ఈ బాటలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఈవో శివనాగమణి, రైతులు నన్నపనేని సుబ్బారావు, పావులూరి పోతురాజు, కందిమళ్ళ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు చేయూతనందించటమే లక్ష్యం

జీజీపాలెం(పెదనందిపాడు): విద్యార్థులకు చేయూతనందించి విద్యను ప్రోత్సహించటమే చేయూత సేవా సంఘ లక్ష్యమని గౌరవ అధ్యక్షుడు కూనిశెట్టి సాయిప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని జీజీపాలెం ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు చేయూత సేవా సంఘం ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు అందచేశారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులను ఆదుకునేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు దాతలు అందించే సహాయాన్ని అందిపుచ్చుకుని బాగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కాకరపత్తి ప్రసాద్‌రావు, కోడూరు రాజారావు, ఎంపీటీసీ బూసి రత్నరాజు, సభ్యులు నాసరయ్య, వైరమణయ్య, హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామం పేరు తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలి

పెదనందిపాడు: గ్రామం పేరు తెలుపుతూ బోర్డులు ఏర్పాటుచేయాలని పంచాయతీ రాజ్ ఏఈ సత్యనారాయణచార్యులు తెలిపారు. మండల పరిధిలోని పంచాయతీ రహదారులను బుధవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాయక్, ఎస్సై సి.హెచ్.సింగయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాలు నడిపేవాళ్ళు మూల మలుపుల వద్ద నిదానంగా వెళ్ళాలని సూచించారు.

27న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నరేష్ తెలిపారు. స్థానిక సాయి ఫంక్షన్ హాలులో జరిగే ఈ టోర్నమెంటులో పాల్గొనదలిచే టీం సభ్యులు 25వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆ తరువాత వచ్చే ఎంట్రీలు స్వీకరించ బడవన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 40 టీంలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

నేడు రేపల్లెలో బ్యాంకర్ల సమావేశం

గుంటూరు: రేపల్లెలో గురువారం బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ మానం సుదర్శనరావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రేపల్లె ఆంధ్రా బ్యాంక్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2016-17 సబ్సిడీ రుణాల పంపిణీ, ఖరీఫ్‌లో పంట రుణాలు, పంటల బీమా పథకం, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డు అనుసంధానం, జన్‌ధన్ ఖాతాలు, తదితర అంశాలు సమావేశంలో చర్చకు వస్తాయన్నారు. రేపల్లె పరిసర ప్రాంతాల్లోని బ్యాంక్ మేనేజర్లు, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొంటారని ఎల్‌డీఎం సుదర్శనరావు తెలిపారు.

ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి



ఎంపీడీవో కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎంపీపీ జ్యోతి, ఎంపీడీవో శోభారాణి, సూపరింటెండెంట్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు

రేపల్లె: టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన వేడుకలను బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారుమూరు జ్యోతి మాట్లాడుతూ సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బ్రిటీష్‌వారి తుపాకులకు ఎదురు నిల్చుని కాల్చుకోమని ధైర్యంగా నిలిచిన వ్యక్తి ప్రకాశం పంతులన్నారు. ఎంపీడీవో శోభారాణి మాట్లాడుతూ ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకున్నారన్నారు. కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ శివన్నారాయణ, మోళ్ళగుంట సర్పంచ్ వడ్డి రాజారావు, సూపరింటెండెంట్ దేవిశ్రీ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎం.శివయ్య, కాంతమ్మ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సుబ్రహ్మణ్యం, శివ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీవీ నాగేశ్వరరావు, ఆలూరి డానియేల్, దేవరకొండ సావిత్రి, బండారు విల్సన్, మల్లవోలు చలమయ్య, ఎం.అంకాలు, మున్సిపల్ ఏఈ కొండలు, సిబ్బంది పాల్గొన్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ రమణకుమారి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

భట్టిప్రోలులో..

భట్టిప్రోలు: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు యువత నడుంబిగించాలని ఎంపీపీ వాకా సుధ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సాధనలో, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఆంధ్రకేసరి చేసిన కృషి మరువరాదన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారు కుమారి, కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఎంపీడీవో సాంబశివరావు, సర్పంచ్‌లు మరియమ్మ, మాణిక్యం, వి.చెంచయ్య, నాయకులు యర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నగరంలో...

నగరం: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శం కావాలని ఎంపీపీ విచారపు వీరయ్య అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన టంగుటూరు 146వ జన్మదిన వేడుకలలో ఆయన మాట్లాడారు. ధైర్య సాహసాలు, నిర్మలమైన వ్యక్తిత్వం, ప్రజల సమస్యల పట్ల సానుభూతి, పరిపాలనా సామర్థ్యం తదితర విషయాల్లో ప్రకాశం పంతులుకు సాటిరావన్నారు. తొలినాట టంగుటూరు తవ్వించిన కాలువలే నేటికీ రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయన్నారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో జ్యోతి ప్రజ్వలన చేశారు.

కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌లు అమర్తలూరి దీనకుమారి యేసోబు, కేసన ధనలక్ష్మి రాజకుమార్, దండమూడి సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యులు వెలగపూడి రవిప్రసాద్, కారంకి శ్రీనివాసరావు, తెనాలి సుగుణమ్మ, దోనేపూడి సుమతి పాల్గొన్నారు.





రేపల్లెలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు, భట్టిప్రోలులో ఎంపీపీ సుధ, జడ్పీటీసీ కుమారి

నిజాంపట్నంలో..

నిజాంపట్నం: పోరాట యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ నర్రా నాగమణి, ఎంపీడీవో పృధ్వీరాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమకారుడు ప్రకాశం పంతులు జన్మదిన వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించటం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో ఎంఈవో పీఎస్ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నర్రా సుబ్బయ్య, సూపరింటెడెంట్ శేషమాంబ, ఎంపీటీసీ నాజర్ ఖాన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రహదారి ఆక్రమణలు తొలగించరూ..

నగరం: గ్రామంలోని అంతర్గత రహదారి పూడ్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెదమట్లపూడి పంచాయతీలో ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి కొమరవోలు కాలువకు వెళ్ళే ఆరు గజాల వెడల్పు ఉన్న రహదారిని మహ్మద్ మౌలాలీ, అతని కుమారులు ఆక్రమించుకుని ఆటంకం కలిగించారని గ్రామ మాజీ సర్పంచ్ మహ్మద్ ఖాజా, అబ్దుల్ కరీం, షేక్ షబ్బీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించుకున్న రహదారిని మూసివేయటం రైతులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. రహదారి పక్కన 300 కుటుంబాలు నివాసం ఉంటున్నారని దారి మూసివేయటం వల్ల ఇళ్ళలో నుంచి బయటకు వచ్చే అవకాశం కోల్పోయి వారు అవస్థలు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పొరుగు వారి స్థలాల గుండా నడుస్తూ కాలం గడుపుతున్న బాధితుల ఇళ్ళలో మరణాలు సంభవించినా, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినా వారు మార్గం లేక విలవిలలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామస్థుల అవసరాల దృష్ట్యా రహదారిన తెరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదును రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గుంటూరు, ఆర్డీవో తెనాలి, డీఎస్పీ బాపట్ల, తహసీల్దార్ నగరంలకు సమర్పించామని వారు పేర్కొన్నారు.

సినిమా గ్రిడ్

శ్రీకృష్ణా	ఫిదా
బసవేశ్వర	జయ జానకి నాయకా

ఉపాధి కల్పించేందుకే రుణ మేళా: ఎంపీడీవో

నగరం: నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వివిధ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు అందించేందుకు రుణమేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఉప్పలపు గణేశ్‌బాబు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన క్రెడిట్ క్యాంప్‌లో ఆయన మాట్లాడారు. మండలవ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 78 మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 53 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 73 మందికి, గిరిజన కార్పొరేషన్ నుంచి 12 మందికి, మైనార్టీలకు 18 మందికి రుణాలు మంజూరు చేసేందుకు మండల కమిటీ ఎంపికలు నిర్వహిస్తుందన్నారు. కాగా 233 యూనిట్ల మంజూరుకు గాను 194 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్షలో పాల్గొంటున్నారని తెలిపారు.

ఎంపీపీ, ఎంపీడీవో, బ్యాంక్ మేనేజర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ గ్రామ సర్పంచ్‌లతో మండల స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎంపిక అనంతరం జాబితాలను ఆయా బ్యాంక్‌లకు పంపుతామని తెలిపారు. సమావేశంలో బ్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

చెరుకుపల్లి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పడమట మోరవాకుపాలెంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్వరరావు కథనం ప్రకారం పడమటమోరవాకుపాలెంకు చెందిన మండవ వెంకట ఆదిత్య చేపల చెరువులకు వేసిన విద్యుత్ ఫెన్సింగ్ తక్కువ ఎత్తులో ఉండటంతో అటుగా వెళుతున్న అదే గ్రామానికి చెందిన పులుగు శివారెడ్డి(25) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వెంకట ఆదిత్య నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందారని శివారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

పాలక, ప్రతిపక్షాలకు బాధితుల గోడు పట్టడం లేదు: జంగాల

నరసరావుపేట టౌన్: అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డిలకు అగ్రి గోల్డ్ బాధితుల గోడు పట్టడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో అగ్రి గోల్డ్ బాధితులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నంద్యాలలో పెట్టిన ఖర్చు అగ్రి గోల్డ్ బాధితులకు ఇస్తే 75 శాతం బయటపడే వారని వివరించారు.

ఓలేరులో చోరీ

భట్టిప్రోలు: మండలంలోని ఓలేరులో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముమ్మనేని నాగమల్లేశ్వరి ఇంటికి తాళం వేసి ఊరు వెళ్ళింది. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండటం ఇంట్లో బీరువా పగులకొట్టి కింద పడవేసి ఉండడం గమనించింది. బీరువాలో దాచుకున్న నగదుతోపాటు విలువైన పత్రాలు, బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించింది.

సమాచారం పోలీసులకు తెలియచేయడంతో సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. బంగారం, నగదు, వెండి వస్తువుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

నేటి ప్రైవేటు విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి

సత్తెనపల్లి: విద్యాసంస్థలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ప్రైవేటు విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని అసోసియేషన్ నాయకులు ఐ శ్రీధర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యాసంస్థల యాజమాన్యాలపై, ఉపాధ్యాయులపై కక్ష సాధింపుచర్యలు చేపట్టడం తగదన్నారు. వివిధ సంఘాల ముసుగులో అసాంఘిక శక్తులు విద్యాసంస్థలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఇటీవల కర్నూల్‌లోని పాఠశాలలో విద్యార్థి సంఘాలు దౌర్జన్యం చేయటం తగదన్నారు.

శరభయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి



శరభయ్య హైస్కూల్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పూర్వవిద్యార్థి టీవీఎస్ శాస్త్రీ, డిజిటల్ రూమ్‌లు ప్రారంభిస్తున్న డిప్యూటీ డీఈవో రామకృష్ణారావు

సత్తెనపల్లి: శరభయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని శరభయ్య హైస్కూల్ ప్రత్యేకాధికారి, డిప్యూటీ డీఈవో జి రామకృష్ణారావు అన్నారు. బుధవారం శరభయ్య హైస్కూల్‌లో 1965-66 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థి కోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు లక్ష రూపాయలతో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూంను రామకృష్ణారావు, ప్రయోగశాలను వెలుగూరి దేవిసరోజిని ప్రారంభించారు. సమ్మేళనంలో పాల్గొన్న ఏ కోటేశ్వరరావు, ఎ వీరనాగయ్య, జెట్టి రమేష్‌బాబు, వేదాంతం వెంకటహరనాథ్‌లు మాట్లాడుతూ 86 సంవత్సరాల నుంచి శరభయ్య హైస్కూల్ ఉన్నతమైన విద్యను అందిస్తోందన్నారు. శత జయంతి ఉత్సవాలు కూడా అందరూ ఐక్యంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచటానికి మార్గాలను సుగమం చేసుకుంటూ పాఠశాల ఖ్యాతిని ఇనుమడింపజేస్తామన్నారు. 1965-66 బ్యాచ్ విద్యార్థులు తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. విద్యార్థులుగా విడిపోయి 50 సంవత్సరాల తర్వాత తాతలుగా వారు కలుసుకున్నారు. ఎవరెవరు ఏం చేస్తు న్నదీ, ఎక్కడెక్కడ ఉంటున్నదీ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వివిధ అంశాలలో ప్రగతి సాధించిన 36 మంది విద్యార్థులకు నగదు బహుమతిని అందించారు. కార్యక్రమంలో టీవీఎస్ శాస్త్రి హరనాథ్ బాబు రావు, యూనస్, శివరాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వినాయక చవితి ఏర్పాట్లు ముమ్మరం


నరసరావుపేట రోడ్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయక విగ్రహాలు



సత్తెనపల్లి: వినాయకచవితి పండుగ సమీపిస్తుండటంతో పట్టణంలోని వాడవాడలా వినాయక విగ్రహాల ఏర్పాటుకు చిన్నల నుంచి పెద్దల వరకు పోటీపడుతున్నారు. పట్టణంలోని కోటమ్మ సత్రం సెంటర్, గాంధీ బొమ్మల సెంటర్, మార్కెట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు మండపాలు నిర్మిస్తున్నారు. సొంత ఖర్చులతో విగ్రహాలు కొందరు ఏర్పాటు చేస్తుంటే, మరికొందరు అందరి భాగస్వామ్యంతో ఉత్సవాల నిర్వహణకు పోటీపడుతున్నారు. ఇక వీధుల్లో పండుగ వాతావరణం తెచ్చేందుకు యువత పోటీపడుతున్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో వినాయక ప్రతిమల అమ్మకాలు జరుగుతున్నాయి. సత్తెనపల్లి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వినాయక ప్రతిమలను కొనుగోలుచేసి తీసుకెళుతున్నారు. విగ్రహాలు ఏర్పాటుచేసే ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ సాంబశివరావు హెచ్చరిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎవరికీ ఇబ్బందిలేకుండా నవరాత్రులు జరుపుకోవాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రార్థనా మందిరాలకు వెళ్ళే దారిలో విగ్రహాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డుమీద షామియానాలు, డెకరేషన్లు ప్రజలకు అంతరాయం కలిగించకూడదన్నారు. విగ్రహాల వద్ద చిన్న స్పీకర్లు పెట్టుకొని తక్కువ సౌండ్ వినియోగించాలన్నారు. రాత్రి 10 గంటల లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న విగ్రహాల వద్ద వారికి ఇబ్బందిలేకుండా లౌడ్ స్పీకర్లు వినియోగించాలన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం : శివరాం


అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న కోడెల శివరాం

నందిగామ(సత్తెనపల్లిరూరల్): తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా పనిచేస్తోందని టీడీపీ యువనేత డాక్టర్ కోడెల శివరాం పేర్కొన్నారు. మండలంలోని నందిగామలో బుధవారం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శివరాం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మూడేళ్ళ కాలంలో కనీ, వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందన్నారు. గ్రామానికి వచ్చిన శివరాం దృష్టికి ప్రజలు పలు సమస్యలను తీసుకువచ్చారు. నందిగామ నుంచి సత్తెనపల్లి వెళ్ళే డొంకలో అమరావతి మేజర్‌పై వంతెన నిర్మించాలన్నారు. దీర్ఘకాలంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని గ్రామస్థులకు శివరాం చెప్పారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పాఠశాలకు గదుల కొరత ఉందని ఉపాధ్యాయులు శివరాం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ చెంబేటి నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ సభ్యులు బొక్కా జ్యోతి, మక్కెన సుజాత, తెలుగు యువత మండల అధ్యక్షుడు మక్కపాటి రవిచంద్ర, పార్టీ నాయకులు ఆళ్ళ సాంబయ్య, చెంబేటి బొల్లయ్య, ఆళ్ళ అమరేశ్వరరావు, బొక్కా ప్రభుదాసు, మక్కెన మృత్యుంజయరావు, వక్కంటి అజయ్, నలజాల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.

మృతుల కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన

సత్తెనపల్లి: అచ్చంపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు దుర్మరణం పాలుకావడం గురుకుల పాఠశాల ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ప్రమాదంలో మృతిచెందిన మల్లాబత్తిన అనిల్ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలలో పీఎం గది వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అనిల్ మరణానికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. అప్పటిదాకా పోస్టుమార్టం నిర్వహించకూడదన్నారు. అనిల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వారికి మరో విద్యార్థి తల్లిదండ్రులు కూడా మద్దతు పలికారు. అనిల్ కుటుంబసభ్యులకు గురుకుల పాఠశాల ఉద్యోగులు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు కోరారు. ఎట్టకేలకు కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్రోసూరు ఎస్ఐ సురేష్ దగ్గర ఉండి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి వారి కుటుంబసభ్యులకు, బంధువులకు అప్పగించారు.

సినిమా గైడ్

శ్రీలక్ష్మీ టాకీస్	నేనే రాజు నేనే మంత్రి
ఈశ్వరసాయి	ఆనందో బ్రహ్మ
సాయికృష్ణ	జయ జానకి నాయక
నాజ్(పేరేచర్ల)	వివేకం

ఆదినారాయణరెడ్డిని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలి



మంత్రి ఆదినారాయణరెడ్డిని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన ప్రదర్శన

సత్తెనపల్లి: దళితుల పట్ల అమానుషకంగా, అవమానీయంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిని కేబినెట్ నుంచి తక్షణమే డిస్మిస్ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, పార్టీలు బుధవారం పట్టణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు చిలకా చంద్రశేఖర్, ఎస్ మృత్యుంజయరావు, దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్, గుంటూరు విజయకుమార్, నరిశేటి గురవయ్య తదితరులు మాట్లాడుతూ దళితజాతిని అవమానపరిచిన ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. ఆయన దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తాలూకా సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదుచేయాలని న్యాయవాది దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్, దళిత సంఘాల నాయకులు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కోడిరెక్క దేవదాసు, కళ్ళం వీరభాస్కరరెడ్డి, కట్టా సాంబయ్య, జానీ, ఖాజావలి, దావులూరి కోటేశ్వరరావు, తవిటి భవన్నారాయణ, గార్లపాటి ప్రభాకర్, దివ్వెల శ్రీనివాసరావు, సయ్యద్ మాబు, డేవిడ్, ఆనంద్, శ్రీనివాస్‌బాబు, చల్లంచర్ల సాంబశివరావు, అచ్యుత శివప్రసాద్, కలీం, భాస్కర్, సందెపోగు గాంధీ, సిద్ధల మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడనుంచి ప్రదర్శన చేశారు.

భట్లూరు, ఫణిదంలో గ్రామసభ



ఫణిదంలో జరిగిన గ్రామసభలో మాట్లాడుతున్న తహసీల్దార్ శంకరబాబు

భట్లూరు, ఫణిదం(సత్తెనపల్లిరూరల్): మండలంలోని భట్లూరు, ఫణిదం గ్రామాల్లో బుధవారం రైతుసేవలో రెవెన్యూశాఖ గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ రైతుల వద్ద నుంచి వచ్చిన అర్జీలను తహసీల్దార్ శంకరబాబు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్లు ఆయన రైతులకు తెలిపారు. భట్లూరులో అడంగళ్‌లో పేరు నమోదుకొరకు 4, 22-ఎ లిస్టులో సర్వే నెంబర్ తొలగింపునకు 1, ఫణిదంలో అడంగళ్‌లో పేరు నమోదుకు 31, పట్టాదారు పాసుపుస్తకం కొరకు ఒక దరఖాస్తు వచ్చినట్లు తహసీల్దార్ చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వో సుబ్బారావు, సర్పంచ్‌లు మందడపు అనసూర్యమ్మ, బాణావత్ శివబాయి, మాజీ సర్పంచ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు యాటగిరి సుబ్బాయమ్మ, నిమ్మగడ్డ సుశీల, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : సీఐ



వినాయక చవితి నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇస్తున్న మేడికొండూరు సీఐ బాలాజీ

మేడికొండూరు: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని మేడికొండూరు సీఐ బాలాజీ కోరారు. మండలంలోని గ్రామాలలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను బుధవారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలపాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయకుండా ఖాళీ ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద వివిధ రాజకీయ పార్టీల జండాలు, గుర్తులు పెట్టవద్దని హితవు చెప్పారు. మైకులు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, వివాదాలకు రెచ్చగొట్టే ధోరణులకు దూరంగా ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. మసీదులకు, విద్యాలయాలకు వంద మీటర్ల దూరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రవీణ్‌తో పాటు వివిధ గ్రామాలనుంచి వినాయక చవితి నిర్వహణ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి



మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉండగా బుధవారం మేడికొండూరు పోలీసులు కనుగొన్నారు. మృతుడు రైలు ప్రయాణికుడిగా భావిస్తున్నారు. మృతుని వయస్సు 55సంవత్సరాలు ఉండవచ్చునని, శరీరంపై క్రీం కలర్ చొక్కా, అదే రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మేడికొండూరు హెచ్‌సి శ్రీనివాస రాజు కేసు నమోదు చేశారు.

ఆదర్శనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు

సత్తెనపల్లి: ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్కెట్ బాబు, జె ఆనంద్, కె వీరాంజనేయులు, చాంద్‌బాషా, కె లక్ష్మయ్య, చెంచిరెడ్డి, దానమ్మ, ఎస్ మోహనరావు, ఎస్‌కె చిన్నబాబు, మణి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పురపాలక సంఘంలో....

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రూరల్ మండలంలో....

సత్తెనపల్లిరూరల్: ఎందరికో ఆదర్శనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని తహశీల్దార్ శంకరబాబు, ఎంపిడిఓ పిఎస్ పద్మాకర్‌లు అన్నారు. తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లో బుధవారం ప్రకాశం పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి టంగుటూరి అన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. టంగుటూరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి తహశీల్ధార్, ఎంపిడిఓతో పాటు ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, పలువురు అధికారులు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ కార్యాలయ సూపరిండిటెంట్ విలియమ్స్, జూనియర్ అసిస్టెంట్ రామారావు, విఆర్వో నరసింహారావు (స్వామి), ఏఎస్‌ఓ శివబాబు, మార్కెట్ యార్డు కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ మదమంచి నరసింహారావు పాల్గొన్నారు.

ముప్పాళ్లలో......

ముప్పాళ్ళ: స్థానిక మండల పరిషత్, తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపిపి సిహెచ్ ఉమాదేవి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహశీల్ధార్ కార్యాలయంలో తహసీల్దార్ జి సుజాత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ ఉషారాణి, డిప్యూటీ తహశీల్ధార్ లక్ష్మీప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు



పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం జయంతిలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి తదితరులు

న్యాయవాదులు విధుల బహిష్కరణ

సత్తెనపల్లి : 2012 లోపు ఉన్న కేసుల మొత్తాన్ని మార్చి 31-2018 లోపు పరిష్కరించుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటాన్ని నిరసిస్తూ బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి న్యాయదేవత బొమ్మ వద్ద ఆందోళన చేశారు. ఈ ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలన్నారు. దీనివల్ల కక్షిదారులు, న్యాయవాదులు ఇబ్బందులు పడతారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా వెంకటేశ్వరరావు, న్యాయవాదులు కళ్ళం వీరభాస్కరరెడ్డి, దూపాటి చార్లెస్‌వెస్లీ, మేదర అనిల్, రామిరెడ్డి, నరిశేటి వేణుగోపాల్, ఆర్ నరసింహారావు, జొన్నలగడ్డ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రుణమేళాకు విశేష స్పందన

సత్తెనపల్లి : స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పోరేషన్ రుణమేళాకు అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరయ్యారు. వివిధ బ్యాంక్‌ల అధికారులు, సిబ్బందితో పాటు మున్సిపల్ ఛైర్మన్ యెల్లినేడి రామస్వామి, కమీషనర్ శ్రీనివాసరావు కూడా హాజరయి దరఖాస్తుదారులకు పలు సూచనలు ఇచ్చారు. 395 మంది దరఖాస్తు చేయగా 381 మంది మేళాకు హాజరయ్యారు.

నిరుద్యోగ యువతకు శిక్షణ

సత్తెనపల్లి : పురపాలక సంఘం పరిధిలో గల నిరుద్యోగ యువతియువకులకు నందమూరి బసవతారక, రామాస్మారక మహిళా మండలి ద్వారా మెప్మా ఆధ్వర్యంలో బెడ్‌సైడ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మెప్మా డైరెక్టర్ ఏఎస్ సలీంఖాన్ తెలిపారు. బుధవారం సాయంత్రం వడ్డవల్లిలో శిక్షణ ఇవ్వనున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో సమావేశమయ్యారు.

పెదమక్కెనలో శివరాంకు ఘనసన్మానం

సత్తెనపల్లిరూరల్: మండలంలోని పెదమక్కెనలో పవర్‌గ్రిడ్ ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించటం పట్ల తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు, సర్పంచ్ గోపిదేశి సుజాతలు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు, యువనేత డాక్టర్ కోడెల శివరాంకు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శివరాంను పూలదండ, దుశ్శాలువలతో జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. స్పీకర్, శివరాంలకు కృతజ్ఞతలు తెలిపిన వారిలో టీడీపీ నాయకులు మందడపు సాంబశివరావు, గోపిదేశి రామారావు తదితరులు ఉన్నారు.

డిజిటల్ తరగతి గదికి రూ. 45 వేల విరాళం

నందిగామ(సత్తెనపల్లిరూరల్): మండలంలోని నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతి గదికి గ్రామానికి చెందిన 3వ వార్డు మెంబర్ కంచేటి నాగేశ్వరరావు పద్మావతి దంపతులు బుధవారం 45 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు. వీరి మనుమడు కంచేటి చైతన్యసాయి మొదటి జన్మదిన వేడుకలను హైస్కూల్‌లో విద్యార్థుల మధ్య నిర్వహించారు. కేక్ కట్‌చేసి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం విరాళాన్ని టిడిపి యువనేత డాక్టర్ కోడెల శివరాం చేతులమీదుగా పాఠశాల హెచ్‌ఎం టి సోమనాథ్‌కు అందింపజేశారు.

గోళ్లపాడులో రెవెన్యూ గ్రామ సభ

ముప్పాళ్ల: మండలంలోని గోళ్ళపాడులో బుధవారం రైతుసేవలో రెవెన్యూశాఖ గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా రైతులకు వారి గ్రామంలోనే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సేవలో రెవెన్యూశాఖ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తహసీల్దార్ సుజాత కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు సత్యం, శ్రీనివాసరావు, విఆర్వో షేక్ మహ్మద్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.

భారీవర్షానికి నిండిన చెరువులు

ముప్పాళ్ళ: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఊరచెరువులు నిండిపోయాయి. రోడ్ల వెంబడి ఉన్న పంట కాల్వలు వర్షపునీటితో ప్రవహించాయి. మాదలలోని ఊరచెరువు నిండిపోయింది. భారీ వర్షం వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే నువ్వులు, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రత్తికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు తెలిపారు. మండలంలో బుధవారం కురిసిన వర్షం 6.2 సెంటీమీటర్లుగా నమోదైంది.

ఎక్కడి మురుగు అక్కడనే..

పట్టణ కాల్వల్లో పారని మురుగు
దుర్గంధంతో స్థానికుల అవస్థలు
వర్షానికి రోడ్లపైకి చేరుతున్న నీరు

తెనాలి రూరల్ : పట్టణంలో పలుచోట్ల కాల్వలలో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. కాల్వల నిర్మాణ సమయంలో వాలు సరిగా లేక పోవడం, ప్రజలు కాల్వలలో చెత్తాచెదారం వేయడం, భవన నిర్మాణాలు చేపట్టే వారు ఇసుక, రాళ్ల ముక్కలు ఇతర వ్యర్థాలు కాల్వలో పడేయడం వంటి సమస్యలతో కాల్వలు మురుగు మయంగా మారిపోతున్నాయి. దానికి తోడు ఇసుక, కంకర, ఇటుక వంటి మెటీరియల్ కాల్వలపై పోసి కాల్వలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులకు ఆటంకం కలిగిస్తున్నారు. భవన నిర్మాణాలు చేపట్టే వారు కాల్వలలో ఇసుక, ఇతర వ్యర్థాలు పడి నీరు ఆగిపోయినా కనీసం కాల్వలో పడిన వాటిని తొలగించడం లేదు. పోసేది మనం తీసేది పురపాలక సంఘం అన్నట్లుగా అలాగే వదిలి వేస్తున్నారు. వ్యర్థాల పోసి మురుగు నీరు పోకుండా ఆటంకం కలిగిస్తున్నా, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్డుకు అడ్డంగా కాల్వలపై ఇసుక, కంకర పోస్తున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టణంలోని అలంకార్ టాకీసు రోడ్డు చివర భవన నిర్మాణం చేపట్టే యజమాని కాల్వలో చెట్ల కొమ్మలు, ఇటుకలు, ఇతర వ్యర్థాలు వేసి పూడ్చేశారు. ఆ కాల్వ నిండా నీరు నిలబడి పోయి దుర్గంధాన్ని వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రోడ్డులో బాగా పల్లంగా ఉంది. వర్షం వచ్చినప్పుడు కాల్వలో వ్యర్థాలు అడ్డుగా ఉండటం వల్ల మురుగు నీరు ఇంటిలోకి వెళుతోంది. టౌన్ చర్చి ఎదురుగా మురుగు కాల్వలో రాళ్ల పడి నీరు పారుదల కావడం లేదు. దానికి తోడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది బహిరంగ మూత్ర విసర్జన చేస్తుంటారు. మూత్ర విసర్జన చేస్తున్నారని కాల్వకు అడ్డుగా మెష్ ఏర్పాటు చేశారు. ఇందు వల్ల పారిశుధ్య కార్మికులు ఆ కాల్వను రోజూ శుభ్రం చేయలేకపోతున్నారు. మురుగు తీయకపోవడంతో మూత్రం వాసనతో దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణం విస్తరణ చెందుతున్నంతగా పారిశుధ్య కార్మికుల సంఖ్య పెరగకపోవడంతో కార్మికులు సరిపోక నానా ఇబ్బందులు పడుతుంటే, కాల్వలలో ఇసుక, కంకర వంటివి పోయడం మరింత పని భారం పెరిగి పోతుందని పారిశుధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ కాల్వలపై పోయడం, నిర్మాణ సమయాలలో కాల్వలలో పడిన వ్యర్థాలు తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోకపోతే పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనబడటం లేదు. మారీసుపేటలోని బలిజేపల్లివారివీధిలో అప్పలస్వామి గుడి ఎదురుగా ఏడాదికి పైబడి ఒక భవన నిర్మాణం జరుగుతుంది. ఆ భవనం ముందు కాల్వలో వ్యర్థాలు పడి కాల్వ పూడిక తయారైంది. వర్షం వచ్చినప్పుడల్లా వర్షపు నీరు రైతు బజారు ముందు రోడ్డుపై నిలబడి పోతున్నాయి. వర్షం తగ్గిన కొన్ని గంటల వరకు ఆ నీరు అలాగే నిలిచిపోతుంది. ఆ వర్షపు నీటిలోనే వాహనాలు రాకపోకలు సాగించాల్సి వస్తుంది. పైగా దుకాణాల ముందు నీరు నిలబడటం వల్ల వ్యాపారాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. వర్షపు నీటిలో నిలబడే రైతుబజారులో కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వలలో వ్యర్థాలు వేయ కుండా చూడాలని, వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



అలంకార్‌టాకీస్ రోడ్డులో కాల్వలోని వ్యర్థాలు, చెట్లకొమ్మలు, కొత్తపేటలో తటాకంలా కాల్వ


ఆర్డీవో కార్యాలయ మలుపులో పారని మురుగు

విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి


సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రమణమూర్తి

తెనాలి క్రైం : వినాయక విగ్రహ ఏర్పాటు కమిటీలు అనుమతులు తప్పక పొందాలని డీఎస్పీ జీవీ రమణమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో కళ్యాణ మండపంలో బుధవారం సబ్‌డివిజన్ పరిధిలోని గణపతి విగ్రహ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పోలీసు, మున్సిపల్, ఫైర్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీలు నాలుగు శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. రాజకీయ పార్టీల జెండాలు, పేర్లు పెట్టకూడదని హెచ్చరించారు. భక్తిపాటలు మాత్రమే వినిపించాలని సూచించారు. విగ్రహ నిమజ్జనం తేదీని అర్జీలో పొందుపరచాలని, తరలింపు వేడుకల్లో కమిటీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని తెలిపారు. ఏదేని అల్లర్లు, గొడవలు చోటుచేసుకుంటే విగ్రహ కమిటీదే బాధ్యతగా హెచ్చరించారు. ఆధ్యాత్మిక భావనలో గణపతి వేడుక నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సీఐలు బి.శ్రీనివాసరావు, కళ్యాణ్‌రాజ్, అశోక్‌కుమార్, చినమల్లయ్య, అగ్నిమాపక శాఖాధికారి కె.నాగేశ్వరరావు, ఎస్‌ఐ జయకుమార్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు, విగ్రహ కమిటీల నిర్వాహకులు పాల్గొన్నారు.

రైతు ముంగిట రెవెన్యూ సేవలపై హర్షం


పాసు పుస్తకాలు అందిస్తున్న ఉపతహసీల్దార్ బాలాజీసింగ్

తెనాలి క్రైం : తప్పులు లేని ఆన్‌లైన్ ఆర్‌వోఆర్-1బీకి పట్టాదారులు గ్రామ సభలకు హాజరుకావాలని ఉపతహసీల్దార్ బాలాజీసింగ్ పేర్కొన్నారు. మండలంలోని కఠెవరంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సేవలో రెవెన్యూ శాఖ గ్రామ సభ నిర్వహించారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, ఎల్‌ఈసీ కార్డులు ఆయన అందజేశారు. భూమి రికార్డులలో తప్పులుంటే సవరణలకు గ్రామ సభలలో, నూతన పాసు పుస్తకాలకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు ముంగిటకు రెవెన్యూ సేవలు హర్షణీయమన్నారు. ఏళ్ల తరబడి ఈ సవరణ కోసం కొందరు రైతులు కాళ్ల ఆరిగేలా తిరిగిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన రైతు సేవలో రెవెన్యూ శాఖ బృహత్తర కార్యక్రమాన్ని భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కఠెవరం రెవెన్యూ పరిధిలోని సోమసుందరపాలెం, కంచర్లపాలెం, తేలప్రోలు గ్రామాలకు ఇక్కడే సభ నిర్వహించి ఆయా రైతుల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 4 గ్రామాల పరిధిలో 95 అర్జీలు అందాయి. కార్యక్రమంలో తేలప్రోలు సర్పంచ్ వేజండ్ల రోశయ్య, కంచర్లపాలెం సర్పంచ్ కఠెవరపు నిర్మలకుమారి, వీఆర్వోలు వెంకటేశ్వరరావు, సుధాకర్, వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో బ్యాగుల పంపిణీ

తెనాలి రూరల్ : స్థానిక 23వ వార్డులోని పుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తాలూకా బ్రాంచి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ ఆధ్వర్యంలో బుధవారం బ్యాగులు పంపిణీ చేశారు. కౌన్సిలర్ చెన్ను కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు గద్దె శంకర్, కార్యదర్శి ఏవీ పాండురంగయ్య, నారాయణ, సురేష్, శంకర్, సాంబశివరావు, చెన్ను నాగేశ్వరరావు, కలాం, శరత్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.


బ్యాగులు అందజేస్తున్న కౌన్సిలర్ కళ్యాణి, పూర్వ విద్యార్థులు

తెనాలి రైతు బజారులో
కూరగాయల ధరలు 1 కిలో రూపాయల్లో

టమాటా-44, వంకాయ-24, బెండ-18, మిర్చి- 16, కాకర-24, బీర-20, క్యాబేజి- 24, క్యారెట్-48, దొండ-20, బంగాళదుంప-15, ఉల్లిపాయలు-32, గోరుచిక్కుడు-26, దోస-10, సొర-8, పొట్ల-6, అరటి(1)-5, చామ-28, పెద్దచిక్కుడు-34, ములక్కాయ-6, ఆకుకూర-కట్ట-4, బీట్ రూట్- 26, కీర-24, బీన్స్-60, క్యాప్సికం-48, నిమ్మకాయలు (డజను)-15



వైకుంఠపురంలో నేటి కార్యక్రమాలు

తెనాలి: వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో గురువారం ఉదయం 5.30 గంటలకు స్వామి వారికి బిందె తీర్థం సమర్పించి 6 గంటలకు బాల భోగం, నివేదన చేస్తారు. ఉదయం 10 గంటలకు శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. 11.30 గంటలకు 50 మందికి అన్నదానం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహా నివేదన అనంతరం ఒంటి గంటకు ద్వార బంధన చేస్తారు. తిరిగి 3.50 గంటలకు ఆలయం తలుపులు తెరిచి రాత్రి 7.30 గంటలకు బాల భోగం, 8 గంటలకు ద్వార బంధనం నిర్వహిస్తారు.

తెనాలి సినిమాగైడ్

పెమ్మసాని- వివేకం, **స్వరాజ్**-నిన్నుకోరి, **వీనస్**-నక్షత్రం, **గెయిటీ** -బాషా, **ప్రియ-** ఫిదా, **శ్రీప్రియ** - లై, **అలంకార్** - ఖైదీరుద్రయ్య, **లక్ష్మి-** ఆనందోబ్రహ్మ, **శ్రీలక్ష్మి** - జయ జానకి నాయక, **సంగమేశ్వర**- నేనే రాజు నేనే మంత్రి, **మినీ సంగమేశ్వర**-గౌతమ్‌నంద

హలో... ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవి కాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్‌చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 08644-225900

జేఎంజేలో సదస్సు

తెనాలి కల్చరల్ : స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో బుధవారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రైనర్ మధు నైపుణ్యాలను పెంపొందించుకునే పలు విధానాలను విద్యార్థులకు వివరించారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, బాడీ లాంగ్వేజ్ తదితర అంశాలను చర్చించారు. ప్రిన్సిపాల్ సిస్టర్ షైనీ, ప్లేస్‌మెంట్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సుధాకరయ్య, పి.సుష్మ, పి.పరిమళ జ్యోతి, వి.వాణి, హాసిక, జాబిలి, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకు అన్నదానం

తెనాలి కల్చరల్ : వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో గురువారం వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. యోగా సభ్యులు తాళ్లూరి విక్రమార్యులు సహకారంతో నిర్వహించినట్లు యోగా కన్వీనర్ ఎం.రమణయ్య తెలిపారు. డాక్టర్ జయశ్రీ, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, కోటేశ్వర రావు, స్వరూపరాణి, శారదా చలపతి తదితరులు పాల్గొన్నారు.

హుండీలో కానుకల లెక్కింపు

తెనాలి అర్బన్ : గంగానమ్మపేటలోని పాత శివాలయంలో బుధవారం హుండీలో కానుకలు లెక్కించారు. ఐదు నెలలకు గాను రూ.3,43,782 ఆదాయం లభించింది. ఈవోలు శివారెడ్డి, అశోక్ రెడ్డి, సిబ్బంది సుబ్బారావు పాల్గొన్నారు.

దాడికి యత్నం

తెనాలి క్రైం : స్థానిక బస్టాండ్ సమీపంలో అత్తపై దాడి యత్నం చేసిన అల్లుడు ఉదంతం బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరం మండలానికి చెందిన దాసరి గోపి తెనాలికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మార్కెట్ ఏరియాలో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పుట్టినిల్లు అయిన ఇస్లాంపేట తల్లి వద్దకు చేరింది. అత్త మాటలు విని కాపురానికి రావడం లేదని భావించిన గోపీ కత్తితో అత్తపై దాడి చేయబోయాడు. స్థానికులు అడ్డుపడటంతో ప్రమాదం తప్పిపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సర్వేపై శిక్షణ

తెనాలి రూరల్ : పట్టణంలో నివాసాల వివరాల సేకరణకు జియోగ్రాఫికల్ సర్వేపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ కె.శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, ఏసీపీ చంద్రబోస్, యోగేంద్రనాథ్ పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామ సభ

కొల్లూరు: మండలంలోని బొద్దులూరుపాడులో బుధవారం రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ శేషగిరిరావు అధ్యక్షతన భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. డీటీ రమేష్, ఆర్ఐ ప్రమీలాదేవి, సర్పంచ్ భావన్నారాయణ పాల్గొన్నారు.

కళాకారుడు బాచ్చా మృతి

తెనాలి కల్చరల్ : రంగస్థల కళాకారుడు షేక్ మహ్మద్ బాచ్చా(71) బుధవారం మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చినరావూరులోని ఆయన నివాసంలో పలువురు కళాకారులు నివాళులర్పించారు. బాబూరావు, లక్ష్మీతులసీ తదితరులు ఆయన సేవలను కొనియాడారు.

బ్యాంకర్ల సమావేశం

తెనాలి టౌన్ : బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని ఎల్‌డీఎం సుదర్శన్ కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం తెనాలి, వేమూరు నియోజకవర్గాల మండల స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను అప్‌లోడ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎ.వాల్మీకి, సుధాకర్, జయశ్యాం తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో చవితి ఉత్సవాలు



ఎన్నారై విద్యార్థుల వేషధారణ



ర్యాలీ నిర్వహిస్తున్న అమిరినేని విద్యార్థులు

తెనాలి కల్చరల్: పట్టణంలోని పలు పాఠశాలల్లో వినాయక చవితి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ విద్యార్థులు దేవతల వేషధారణ ధరించి పండుగ విశిష్టతను ప్రదర్శించారు. డీన్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నరేంద్ర పాల్గొన్నారు. అమిరినేని రెయిన్‌బో స్కూల్ విద్యార్థులు చవితి పూజలు నిర్వహించారు. మట్టి గణపతిని పూజించాలంటూ ర్యాలీ చేశారు. డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య, ప్రిన్సిపాల్ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఏబీసీ పబ్లిక్ స్కూల్‌లో మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసే విధానాన్ని బాలస్వామి విద్యార్థులకు వివరించారు. రమణయ్య, పద్మ, మాదల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయం

మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి



కొల్లూరు : ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి పేర్కొన్నారు. బుధవారం కొల్లూరులోని ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్‌పై దాదాపు 50 సంవత్సరాలుగా మహిళా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయన్నారు. తలాక్‌పై సుదీర్ఘకాలం పోరాట ఫలితంగా నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అభినందిస్తున్నామన్నారు. ఇది ముస్లిం మహిళలకు అతి పెద్ద విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు అమలు చేసేందుకు పాలక వర్గాలు, రాజకీయ పార్టీలు పూనుకోవాలని ఆమె కోరారు. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం తీర్పు అమలుకు అవరోధం కలిగించరాదని, ముస్లిం మహిళల మనోభావాలను గ్రహించి తూచా తప్పకుండా సుప్రీం తీర్పు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె వివరించారు.



ఎన్‌సీసీ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై చిత్రీకరించనున్న షార్ట్ ఫిల్మ్‌ను మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. - తెనాలి అర్బన్



మండల పరిషత్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీపీ తోడేటి చంటి తదితరులు. - కొల్లిపర

వంట గ్యాస్ నిర్వహణ బాధ్యత హెచ్‌ఎంలదే

ఎంఈవో లక్ష్మీనారాయణ

తెనాలి రూరల్ : పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక గ్యాస్ కనెక్షన్ నిర్వహణ బాధ్యత హెచ్‌ఎంలదేనని ఎంఈవో మేకల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం హెచ్‌ఎంలు, గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలో కచ్చితంగా గ్యాస్ పొయ్యిపైనే వంట చేసేలా చూడాలని ఆయన అన్నారు. గ్యాస్ కనెక్షన్ పాఠశాల పేరు మీద, పాఠశాల నిధుల నుంచి తీసుకోవాలని తెలిపారు. సీఎస్‌టీటీ మెహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ద్వారా మొత్తం పాఠశాలలకు 108 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆంధ్రకేసరికి ఘన నివాళి

కొల్లూరు : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి బుధవారం నిర్వహించారు. ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదనప్రసాద్, జడ్పీటీసీ కోసూరి అప్పయ్య, పలువురు అధికారులు ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రుణమేళాకు పలువురు హాజరు

కొల్లూరు : మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రుణమేళాకు 643 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ కార్పొరేషన్ల రుణాలకు అధికారులు, బ్యాంకు మేనేజర్లు ఇంటర్వ్యూలో ఎంపిక చేశారు. ప్రత్యేక అధికారి బాలశంకరరావు ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదనప్రసాద్, ఎంపీడీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పొలం పిలుస్తుంది

కొల్లూరు : రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలని ఏవో ప్రేమ్‌సాగర్ తెలిపారు. మండలంలోని ఈపూరులంక, చింతలంక గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఏఈవో మోహన్ తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు

కొల్లూరు : డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెలుగు ఏపీఎం కృపాసాగర్ తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్‌లో సేల్స్ మేనేజ్ టీమ్ ఉద్యోగాలకు ఆసక్తిగలవారు దరఖాస్తు చేయాలని కోరారు. ఈ నెల 29న జిల్లా సమాఖ్య కార్యాలయానికి హాజరు కావాలని, వివరాలకు 9885511534లో సంప్రదించాలని కోరారు.

గ్రామసభల ద్వారా రైతులకు మేలు



గ్రామసభ నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు

పిడపర్రు(కొల్లిపర): భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ వెంకటరమణమూర్తి తెలిపారు. బుధవారం మండలంలోని పిడపర్రులో రెవెన్యూ అధికారులు రైతు సేవలో రెవెన్యూ గ్రామసభను నిర్వహించారు. భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. 1-బీ ఖాతాలో స్వల్పకారణాలైన పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, భర్తపేరు, ఆధార్ నెంబరు వంటి సమస్యలు వెంటనే పరిష్కరించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. సర్వేనెంబరు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు వంటి కారణాలకు రైతులు సంబంధిత దస్తావేజుల నకళ్లను అర్జీతో జతచేసి మీ సేవలో ఇవ్వాలన్నారు. రైతుల కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామసభల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మూర్తి, సర్వేయర్ ప్రసాద్, వీఆర్వో జానీబాషా తదితరులు పాల్గొన్నారు.

మేలు జాతి పశువులతో ఆర్థికాభివృద్ధి



బోనస్ పంపిణీ చేస్తున్న సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

దావులూరిపాలెం(కొల్లిపర): రైతులు మేలుజాతి పశువులను పెంచుకోవడం వలన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని సంగం డెయిరీ మేనేజర్ ఆదినారాయణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దావులూరిపాలెం పాలకేంద్రంలో పాలు పోసిన రైతులకు 3,10,193 రూపాయలను సంగం డెయిరీ అధికారులు బోనస్‌గా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదినారాయణ మాట్లాడుతూ సబ్సిడీపై దాణా, బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. రైతులు వ్యవసాయంతో పాటు పశువుల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. అత్యధికంగా పాలు పోసిన రైతులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షుడు దొంతగాని వెంకటేశ్వరరావు, సూపర్‌వైజర్ రామకృష్ణ, కార్యదర్శి వుయ్యూరు గంటయ్య పాల్గొన్నారు.

సినడు ప్రెసిడెంట్ అధికారం దుర్వినియోగం

ఏఈఎల్‌సీ చర్చి పీసీసీ సభ్యుల ఆరోపణ



సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ చైర్మన్ ఏసురత్నం, పాస్టర్లు

తెనాలి కల్చరల్ : ఏఈఎల్‌సీ సినడు ప్రెసిడెంట్ రెవరెండ్ కనపర్తి ఆశీర్వాదం అధికారం దుర్వినియోగం చేస్తూ చర్చి అభివృద్ధికి ఆటంకం కలిస్తున్నారని చర్చి పీసీసీ, ఎల్‌సీసీ సభ్యులు ఆరోపించారు. స్థానిక బోసురోడ్‌లోని టౌన్ చర్చిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. పీసీసీ చైర్మన్ జంగా ఏసురత్నం మాట్లాడుతూ తెనాలి ఏ క్లాస్ పారిస్‌గా ప్రత్యేక హక్కులు కలిగి ఉందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ బాడీతో సంబంధం లేకుండా ఆశీర్వాదం పాస్టర్ల నియమిండాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చర్చి ఖాతాలో మొత్తాన్ని దుర్వినియోగం చేసే ఉద్దేశంతోనే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలు ఉన్నా సినడు ప్రెసిడెంట్ ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. సినడు ప్రెసిడెంట్ ఆశీర్వాదం బదిలీపై తెనాలి వచ్చే ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని చెప్పారు. సమావేశంలో చర్చి పాస్టర్లు, రెవరెండ్స్ కె.జయబాబు, ఆడం కెనడి, డేవిడ్‌రాజు, చైతన్యరాయ్, పీసీసీ ట్రెజరర్ దేవరపల్లి టైటస్, సభ్యులు కిషోర్‌కుమార్, సాల్మన్‌రాజు, పి.ధనరాజు, ప్రాన్సిస్ పాల్గొన్నారు.

పీవీఆర్కే ప్రసాద్‌కు సంతాపం

వేమూరు : హిందూ ధర్మ పరిరక్షణకు కృషిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ మృతి హైందవ సమాజానికి తీరనిలోటని నవ్యాంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలి సభ్యులు ఒక ప్రకటనలో ఆయన మృతికి సంతాపం తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్‌గా, సమరసతా సేవాఫౌండేషన్ ఏర్పాటుకు ప్రధాన భూమిక వహించిన ప్రసాద్ సేవలను కొనియాడారు. మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎన్ గోపాలకృష్ణ, కార్యదర్శి కోట బాబురావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాసమూర్తి, సభ్యులు టి.రఘు, చావలి హనుమత్‌ప్రసాద్ ఆయనకు సంతాపం తెలిపారు.

మొక్కుబడిగా రెవెన్యూ గ్రామసభలు

పొలం పన్నుల్లో నిమగ్నమైన రైతులు
వేసవిలో నిర్వహించాలని సూచన


అబ్బనగూడవల్లి రెవెన్యూ గ్రామ సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు

వేమూరు : రెవెన్యూ శాఖ రైతుల భూముల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించిన గ్రామసభలు మండలంలో మొక్కుబడిగా సాగుతున్నాయి. ఖరీఫ్ సాగు పనుల్లో రైతులు నిమగ్నం కావడంతో సభలకు హాజరు కాలేకపోతున్నారు. సభలో వేసిన కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పటివరకు ఐదు గ్రామాల్లో కేవలం 60 అర్జీలు అందినట్లు సమాచారం. చదలవాడలో 5, పోతుమర్రులో నిర్వహించిన సభలో పోతుమర్రు, పులిచింతలపాలెం గ్రామాలకు కలిపి రెండు, పెరవలిలో మాత్రం 40 అర్జీలు అందాయి. పెనుమర్రులో 9 అర్జీలు, మంగళవారం అబ్బనగూడవల్లి సభలో 5 అర్జీలు అందాయి. దీనిపై తహసీల్దార్ ఎ.కోటిరెడ్డిని ప్రశ్నించగా కేవలం పొలం పనుల కారణంగానే సభలకు రైతులు రాలేకపోతున్నారని అన్నారు. కార్యక్రమం ద్వారా రైతు భూములకు చెందిన అపరిష్కృత సమస్యలు తక్షణం పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇంతవరకు జరిగిన ఐదు గ్రామాల సభల్లో కేవలం పెరవలిలోనే ఎక్కువ మంది అర్జీలు అందించినట్లు చెప్పారు. ఇప్పటికైనా రైతులు వీటి ప్రయోజనం తెలుసుకోవాలని, తమ భూముల సర్వే నెంబర్లకు ఆధార్ లింక్ చేయించుకోవాలని సూచించారు. గ్రామసభలకు విచ్చేసిన రైతులు పొలం పనుల రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతం ఎలా అవుతుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇకపై వేసవిలోనే ఇటువంటి రైతు ప్రయోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సరైన సమయం కాదు..



పంట భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ సభల ఏర్పాటు చేయడం హర్షణీయం. అయితే వీటిని నాట్లు వేసే రోజుల్లో కాకుండా వేసవిలో ఏర్పాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.

గోపిశెట్టి శివరామకృష్ణ, చావలి


వేమూరు : మండలంలోని జంపని జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం దాతల సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.


వేమూరు: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రుణమేళాలో దరఖాస్తుదారులు స్వీకరిస్తున్న ఎంపీడీవో కె.నరసింహారావు.


దుగ్గిరాల: పాఠశాల హెచ్ఎం ఎం. ఏడుకొండలుకు బుధవారం రూ. 25వేల చెక్కును అందజేస్తున్న ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్, ఈమని హైస్కూల్ పూర్వవిద్యార్థి కె.రామ్‌చంద్.

సాగునీటికి ఇబ్బంది లేదు
పీసీ చైర్మన్ మైనేని



కొల్లూరు : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కొల్లూరులోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీటిని అందించామన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా పరిధిలోని పశ్చిమ డెల్టా కాల్వలకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా పట్టిసీమ ఎత్తిపోతల పథకంతోనే సాధ్యమైందన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అయ్యిందని వివరించారు. సీఎం చంద్రబాబునాయుడు అంకురిత దీక్ష ఫలితంగా పట్టిసీమ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తవడంతో నేడు సాగునీటికి ఇబ్బందులు లేవని తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయన్నారు. డెల్టా రైతుల తరపున ముఖ్యమంత్రికి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

వనితా కార్డుమేళాకు స్పందన

భట్టిప్రోలు : ఆర్టీసీ వనితా కార్డుమేళాకు అనూహ్య స్పందన లభిస్తుందని రేపల్లె డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎ.రాజశేఖర్ తెలిపారు. బుధవారం రెండు బృందాలుగా వనితాకార్డులను అందచేశారు. ఆటో ప్రయాణాలతో ప్రమాదాల బారిన పడుతున్నందున ప్రజలు ఆర్టీసీ బస్సులలోనే అధికంగా ప్రయాణిస్తున్నారన్నారు. డిపో పరిధిలో 10 వేల వనితా కార్డులు అందించడమే లక్ష్యమని తెలిపారు. 17వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వారోత్సవాలలో 1500 కార్డుల వరకు అందించామన్నారు. తెల్లరేషన్‌కార్డుగల వారికి రూ.100కే కార్డు ఇస్తామని తెలిపారు. రెండేళ్ల కాలపరిమితి, రూ.లక్ష ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో కేవీల్‌కేఎన్ సాయి, జె.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆంధ్రకేసరి

దుగ్గిరాల: స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ప్రదాత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్. లక్ష్మీపతి పేర్కొన్నారు. ప్రకాశం పంతులు 146వ జయంతి స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినా తనకంటూ ఓ ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోకుండా నిస్వార్థమైన సేవలకు ప్రతీకగా నిలిచిన చిరస్మరణీయుడని తెలిపారు. టంగుటూరి చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, వాసవీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యెండూరి జయరావు, కొండపనేని రవీంద్రరావు, శ్యాంప్రసాద్, సైమన్‌కిషోర్, ఎస్వీ రత్నం, సత్యనారాయణ, విష్ణుబొట్ల వెంకటేశ్వర్లు, మున్నంగి శివకుమార్, హాజీమహబూబ్ సుభాని, కన్నెగంటి నరసింహారావు పాల్గొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆంధ్రకేసరి చిత్రపటం వద్ద ఎంపీపీ చల్లపల్లి భారతీదేవి, ఎంపీడీఓ జి.వీరాంజనేయులు, తహసీల్దార్ కార్యాలయంలో ఎం.స్వర్ణలత, ఆర్ఐ ఫణికుమార్, సిబ్బంది నివాళుర్పించారు. ఈమనిలో విలేజ్ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఇంగువ విష్ణుమూర్తి, డాక్టర్ ముదిగొండ మల్లికార్జునరావు, హెచ్ఎం ఎం.ఏడుకొండలు, పి.కృష్ణమోహన్, ఎ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


బీజేపీ కార్యాలయంలో నివాళుర్పిస్తున్న నాయకులు


రేపల్లె: వివిధ కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న బ్యాంకర్లు

బీకాంకు ఉజ్వల భవిష్యత్తు

దుగ్గిరాల: బీకాం విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విజయవాడకు చెందిన కెరీర్‌గైడ్ కె. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ కొత్త రఘురామయ్య మోమోరియల్ డిగ్రీ కళాశాలలో బీకాం విద్యార్థులకు ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. తాము చదివే కోర్సు ఏదైనా అవకాశాలు అందింపుచ్చుకునేందుకు అంకితభావం, ప్రణాళిక అవసరమన్నారు. విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడు జెట్టి అంకినీడుప్రసాద్, ఎం. బుజ్జిబాబు, జి. వాసంతి పాల్గొన్నారు.

నేడు మండల పరిషత్ సమావేశం

దుగ్గిరాల: మండల పరిషత్ సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జి.వీరాంజనేయులు బుధవారం తెలిపారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు.


మండలంలోని పెదపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినాయక ప్రతిమలను మట్టితో తయారుచేసి గ్రామ ప్రజలకు అందించారు. హెచ్ఎం రమణమూర్తి, బట్టి సుధాకర్, రజని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. - దుగ్గిరాల

ఉపాధి కల్పనలో ఉద్యోగ అవకాశాలు

వేమూరు : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన మిషన్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలని అరుణ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రెడ్డీస్ లాబోరేటరీ ఆధ్వర్యంలో వైజాగ్, హైదరాబాద్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర సమాచారానికి 9885511534లో సంప్రదించాలని కోరారు.

కార్పొరేషన్ల రుణాలకు ఇంటర్వ్యూలు

భట్టిప్రోలు: కార్పొరేషన్ రుణాలకు సంబంధించి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీవో సాంబశివరావు తెలిపారు. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి 284 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మండలంలోని ఏడు బ్యాంకులు లక్ష్యం ప్రకారం గ్రూపుల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి రుణాలు అందిస్తారని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి కార్పొరేషన్లకు నివేదికలు పంపిస్తామని చెప్పారు. ఎంపికలో ఎంపీపీ వాక సుధ, ఆయా బ్యాంక్‌ల మేనేజర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

చెరుకుపల్లి: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మార్కే మూర్తి అన్నారు. లక్ష్మీ వీవర్స్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో బుధవారం కాలనీలోని వంద కుటుంబాలకు రెండేసి చొప్పున డస్ట్‌బిన్‌లు అందించారు. గ్రామ స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు రోడ్లపై చెత్తవేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో దివి రాంబాబు, కందుల వెంకటేశ్వరరావు, బి.సుబ్బారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సాంబశివరావు, ఎ.లక్ష్మీ సరోజ, నాగేంద్రం పాల్గొన్నారు.

చిలువూరు రెవెన్యూ సభకు 24 అర్జీలు

దుగ్గిరాల: మండలంలోని చిలువూరు గ్రామంలో బుధవారం జరిగిన రెవెన్యూ గ్రామసభకు 24 అర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ ఎం. స్వర్ణలత తెలిపారు. జడ్పీటీసీ సభ్యురాలు యేళ్ళ జయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు కె. నాగేంద్రం, ఆర్ఐ ఫణికుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శికి సన్మానం

వినుకొండరూరల్ : మండలంలోని ఉమ్మడివరంలో బోరుబావిలో చిన్నారి ఘటనలో విశేష కృషి చేసినా పంచాయతీ కార్యదర్శి హైమావతికి మండల పరిషత్ అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా సన్మానం చేసి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దారివేముల శశికుమారి, ఎంసీవో ప్రభాకర్, దారివేముల సుబ్బయ్య, మక్కెన రామాంజనేయులు, గోవిందరాజులు, అంజిరెడ్డి పాల్గొన్నారు.

రెవెన్యూ గ్రామసభలు

వినుకొండరూరల్ : మండలంలోని శివాపురంలో బుధవారం రైతు సేవలో రెవెన్యూ శాఖ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివ నాగిరెడ్డి మాట్లాడారు. అగ్రహారభూములను పట్టాభూములుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. భూసమస్యలు పరిష్కరించుకునేందుకు ఈ సభలు దోహదపడతాయని అన్నారు. అలాగే వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీ నరసింహారావు, ఆర్ఐ మురళీధరరావు, సర్వేయర్ రవికుమార్, ఆపరేటర్ షైన్‌బాబు, వీఆర్వో అక్కయ్య పాల్గొన్నారు.

ఈపూరు : మండలంలోని ఊడిజర్లలో బుధవారం రైతు సేవలో రెవెన్యూ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు భూసమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తులు అందజేయాలని గ్రామస్తులను కోరారు. గ్రామసభలో భూసమస్యలకు 2, ఆధార్‌లో తప్పులు సరిచేసుకునేందుకు 15 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగరాజారావు, సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వో వాసుదేవరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

పోట్లూరు(శావల్యాపురం) : మండలంలోని పోట్లూరులో బుధవారం పంచాయతీ గ్రామసభ జరిగింది. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే ప్రదేశాలకు ఎంపీడీవో చంద్రశేఖర్ పరిశీలించారు. 442 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 333 పూర్తి చేశామని వివరించారు. మరో 84 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన మరుగుదొడ్లను త్వరగా పూర్తి చేసి స్వచ్ఛ పోట్లూరుకు చేయూత ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట గోనుగుంట్ల ధనుంజయ్, పంచాయతీ కార్యదర్శి సిందుజ, గుమస్తా వెంకటేశ్వర్లు, దయ తదితరులు ఉన్నారు.

శావల్యాపురం : మండలంలోని మతుకుమల్లిలో బుధవారం రెవెన్యూ గ్రామసభను రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కోటేశ్వరరావును ఎస్సీ కాలనీవాసులు కలిసి తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సర్పంచ్ ముండ్రు హనుమంతరావు, ఆర్ఐ శంకరరావు పాల్గొన్నారు.

గంగవరపు వెంకమ్మకు నివాళి

నూజెండ్ల : మండలంలోని గురప్పనాయుడుపాలెం బుధవారం గంగవరపు వెంకమ్మ సంస్మరణ సభ జరిగింది. టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు గంగవరపు చందారావు తల్లి వెంకమ్మ సంస్మరణ సభలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీర భుజంగరాయలు, ఎంపీపీ నంబుల అంజమ్మ పాల్గొన్నారు.

జంతువధను నిషేధించాలి : జేవీవీ

వినుకొండ : జంతువులను మూఢాచారాలతోనూ, సాంప్రదాయాల పేరుతోనూ వధించడం దారుణమని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కమలా రామ్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సమాజంలో ప్రజలు విచక్షణారహితంగా జంతువధలను నిర్వహిస్తున్నారని, దేవాలయంలో దేవతలకు బోనాలు సమర్పించుకోవడానికి వందలాది జీవాలను బలి ఇవ్వడం మూఢాచారమని అన్నారు. దేశం ఎంతో పురోగతి చెందుతున్నా సమాజంలో మార్పు రావడం లేదని, ఈ కార్యక్రమాలను ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో జాన్‌సుందరరావు, భవాని శంకర్, ఏడుకొండలు, వై.కేశవసూరి, దుబ్బలదాసు, అమృతపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

పత్తిలో గులాబిరంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి

వినుకొండరూరల్ : పత్తిలో గులాబిరంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవాలని ఏడీఏ లక్ష్మి అన్నారు. మండలంలోని చాట్రగడ్డపాడు, ఉప్పరపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ లక్ష్మి మాట్లాడారు. వెడల్పు గట్ల గల పొలం రైతులు కంది సాగుచేయుడానికి వ్యవసాయ శాఖ 100 శాతం రాయితీపై ఎల్ఆర్‌జీ 41 రకాన్ని హెక్టారుకు కేజీ చొప్పున అందజేస్తోందని అన్నారు. ఏవో జి.వరలక్ష్మి మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద పత్తి సాగు చేసిన రైతులు క్షేత్రంలో మోనోక్రోటోపాస్, నీరు 1:4 నిష్పత్తిలో 20 నుంచి 40 రోజుల్లో రసం పీల్చే పురుగులను అదుపు చేయడానికి కాండంపైనా, పూతపైనా పిచికారి చేయాలని తెలిపారు.

మొక్కల పెంపకానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి

నూజెండ్ల : మొక్కల పెంపకానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని డీఆర్‌డీఏ ఏపీడీ మహిత అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో బుధవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతిగ్రామంలోనూ కిలోమీటరు మేర తప్పనిసరిగా మొక్కలు నాటించాలన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, రేగు, దానిమ్మ తదితర ఉద్యాన వన పంటల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను తెలియజేసి, లబ్ధిపొందేలా చైతన్యపరచాలన్నారు.

ప్రకాశం పంతులుకు నివాళి



వినుకొండ రూరల్ : ఎంపీడీవో కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్న ఎంపీడీవో, ఎంపీపీ



వినుకొండ : నివాళి అర్పిస్తున్న చైర్‌పర్సన్ సమీరా షమీమ్‌ఖాన్, కమిషనర్ రవీంద్ర



శ్యావల్యాపురంలో..



బొల్లాపల్లిలో...

వినుకొండ : ఆంధ్రకేసరి, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జయంతిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ సమీరా షమీమ్‌ఖాన్, వైస్‌చైర్మన్ పెండేల శ్రీనివాసరావు, కమిషనర్ రవీంద్ర, కౌన్సిలర్లు బూదాల చిన్నా, పి.అంజలిదేవి, ఎం.ప్రసాద్, కె.రాహేలమ్మ, కె.రాజశేఖర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

వినుకొండరూరల్ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దారివేముల శశికుమారి మాట్లాడారు. తెలుగుప్రజలు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో...ప్రకాశం పంతులు ఈ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివనాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమాల్లో డీటీ కమతం నరసింహారావు, ఆర్ఐ సీహెచ్.మురళీధరరావు, సర్వేయర్ రవికుమార్, వీఆర్వోలు శంకరప్రసాద్, అప్పారావు, అక్కయ్య, ఎంపీడీవో రాధాకృష్ణ, దారివేముల సుబ్బయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఈపూరు :టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మండలంలో బుధవారం నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నాగేశ్వరరావు టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్ఐ నాగరాజారావు, వీఆర్వోలు ఉమాశంకర్, రామారావు, రామకోటయ్య, వెంకట్రావు, వాసుదేవరెడ్డి, రాజేంద్రప్రసాద్, గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శావల్యాపురం : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంపీపీ యరమాసు అనంతమ్మకోటేశ్వరరావు, ఎంపీడీవో చంద్రశేఖర్, మండలంలోని శానంపూడి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం రాజారమేష్, విద్యార్థులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

నూజెండ్ల : స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయాల్లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ నంబుల అంజమ్మ, జడ్పీటీసీ మురుగుల ఆదెమ్మ, ఎంపీడీవో టి.రవికుమార్, ఆర్ఐ పి.నాసరయ్య, మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు పాల్గొన్నారు.

బొల్లాపల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఎంపీపీ పత్రా కోటేశ్వరరావు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం.అశోక్‌బాబు, టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, దాసరి కోటేశ్వరరావు ఉన్నారు.



శిక్షణా తరగతుల్లో ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులకు శిక్షణ

వినుకొండరూరల్ : స్థానిక మండల వనరుల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్త్యంతర శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయశ్రీ మాట్లాడారు. విద్యార్థులతో ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు మమేకమవుతూ వారు పురోగతిని సాధించే లా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీలకు సామగ్రి అందజేత

శావల్యాపురం : మండలంలోని వేల్పూరు పంచాయతీ పరిధిలోని గంటవారిపాలెం-2, వెలమవారిపాలెం-1, వేల్పూరు గ్రామంలోని 5 అంగన్‌వాడీ కేంద్రాలకు గ్రామసర్పంచ్ బొల్లా ఆదిలక్ష్మి వంటసామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు, అంగన్‌వాడీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమానికే కార్పొరేషన్ రుణాలు

● మున్సిపల్ చైర్‌పర్సన్ సమీరా



దరఖాస్తులను స్వీకరిస్తున్న చైర్‌పర్సన్ సమీరాషమీమ్‌ఖాన్, బ్యాంక్ అధికారులు

వినుకొండ : ప్రజల సంక్షేమం కోసమే కార్పొరేషన్ రుణాలను అందజేస్తున్నామని చైర్‌పర్సన్ సమీరాషమీమ్‌ఖాన్ అన్నారు. స్థానిక జాషువాకళా ప్రాంగణంలో బుధవారం కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణం నుంచి 320 మంది లబ్ధిదారులు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జీవనోపాధిని కల్పించి ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌ల ద్వారా రాయితీపై రుణాలు ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డి.రవీంద్ర, కౌన్సిలర్‌లు బూదాల చిన్నా, పి. అంజలిదేవి, ఎం.ప్రసాద్, కె.రాహేలమ్మ, కె.రాజశేఖర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రుణమేళాకు స్పందన

బొల్లాపల్లి : కార్పొరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీడీవో ఎం.అశోక్ బాబు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ రుణమేళాలో మొత్తం 350 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ పత్రా కోటేశ్వరరావు మాట్లాడారు. జీవనోపాధిని కల్పించి ఆర్థికస్వాలంబన కల్పించేందుకే ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలు అందజేస్తోందన్నారు. నాలుగు బ్యాంక్‌ల సిబ్బంది, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



ఐఓసిఎల్ సీఎండీ సంజీవ్ సింగ్‌కు శాలువా కప్పుతున్న ఎంపీ రాయపాటి

సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు

గుంటూరు(పాతగుంటూరు): వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల మంజూరుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సంసిద్ధత వ్యక్తం చేసిందని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఓసీఎల్ సీఎండీ సంజీవ్‌సింగ్‌ను రాయపాటి ఢిల్లీలో కలిసి సీఎస్ఆర్ నిధుల కింద 15 రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేయనున్న రూ. 50 లక్షలు, అదనంగా మరో రూ. 50 లక్షలు ఎన్ఆర్‌జీఎస్ నిధులు జతచేసి త్వరలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతారని ఎంపీ రాయపాటి తెలిపారు.



మాట్లాడుతున్న డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ జి. శ్రీనివాసరావు

వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి : డీఎస్పీ

వినుకొండ : వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టచర్యలు తీసుకుంటున్నామన్నారు. వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్‌వారి అనుమతులు తీసుకొని వారి సూచనలు, సలహాలు పాటించాలన్నారు. సమావేశంలో పట్టణ సీఐ జి. శ్రీనివాసరావు ఉన్నారు.

సర్వే బృందం పర్యటన

వినుకొండ : శాశ్వత తాగునీటి పథకం కోసం మున్సిపాలిటీ పంపిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సంబంధించి విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్లతో కూడిన బృందం బుధవారం వినుకొండలో పర్యటించింది. పట్టణానికి తాగునీరు అందిస్తున్న సింగరచెరువును, కొండపాడు చెరువును పరిశీలించింది. శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం మున్సిపాలిటీ నుంచి ప్రభుత్వానికి పంపిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ సహకారంతో ఈ మున్సిపాలిటీలన్నింటికీ నిధులు విడుదల చేయనుందని స్పష్టం చేశారు. వినుకొండలోని చెరువులను పరిశీలించిన తరువాత ఈ ప్రాజెక్టు ఎంతో అవసరం ఉందని, దీనిపై రిపోర్టును పరిశీలించి ఉన్నతాధికారులకు పంపనున్నామని వివరించారు. బృందం వెంట ఈఈ కె.మల్లేశ్వరరావు, డీఈ వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, పబ్లిక్ హెల్త్ డీఈ రవికుమార్, మున్సిపల్ చైర్మన్ సమీరాఖానం పాల్గొన్నారు.



ప్రాజెక్టు రిపోర్టును పరిశీలిస్తున్న అధికారులు

మొక్కల లక్ష్యాలను పూర్తి చేయాలి

శావల్యాపురం : మండలంలో నిర్దేశించిన మొక్కల లక్ష్యాలను పూర్తి చేయాలని సిబ్బందిని వెలుగు ఏపీడీ మహిత వెలుగు ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని రహదారిలో ఏపీడీ మహిత మొక్కలు బుధవారం నాటారు. మండలంలో 15 గ్రామపంచాయతీల్లో 10 వేల నీడనిచ్చే మొక్కలు నాటిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ హనుమా నాయక్, ఏపీఎం రమేష్, డీజీఎం బ్రహ్మయ్య, సీసీ రమణారెడ్డి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

ఫిజియోథెరపీ కార్యక్రమం

స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం దివ్యాంగులకు సర్వశిక్షా అభియాన్ ద్వారా ఫిజియోథెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి గ్రామానికి చెందిన లక్కెంపూడి అచ్యుతకు చేతికి ఉపయోగపడే స్ప్లిలెంట్ అనే పరికరాన్ని అమర్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.

బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి

బొల్లాపల్లి : బైక్ ఢీకొని మహిళ మృతిచెందింది. మండలంలోని రెడ్డిపాలెం శివారు లాలిపురానికి చెందిన ఎస్. గురవమ్మ(70) పొలం నుంచి గేదెలు తోలుకొని వస్తుండగా, బైక్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడింది. కారంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌చరణ్ తెలిపారు.

సినిమా గైడ్

అరుణ	ఆనందో బ్రహ్మ
వెంకటేశ్వర	జయ జానకి నాయక
సురేష్	నేనే రాజు నేనే మంత్రి
కీర్తి	ఫిదా

ముఖ్యమైన ఫోన్ నెంబర్లు

శాసనసభ్యుడు	9849501113
వ్యవసాయ శాఖాధికారి	8886614124
మున్సిపల్ కమీషనర్	9849905835
సర్కిల్ ఇన్‌స్పెక్టర్	9440796248
వినుకొండ తహసీల్దార్	9849904030
వినుకొండ ఎంపీడీవో	9849903368
వినుకొండ ఎంఈవో	9704440568
ఆర్టీసీ డీఎం	9959225431
మున్సిపల్ చైర్మన్	9440449361
పౌరసరఫరాల అధికారి	8897509585
ఆర్ అండ్‌బీ డీఈ	9440818328
ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ	9100121416

వినుకొండ కూరగాయల ధరలు (రూ.) 1 కిలో

టమోటా:రూ.40, వంకాయలు:రూ.30, బెండ: రూ.30, దొండ:రూ30, క్యారెట్ :రూ.60, క్యాబేజీ: రూ.30, దోస: రూ.20, పచ్చిమిర్చి:రూ.60,బంగాళదుంప: రూ.30, గోరు చిక్కుళ్లు:రూ.30, బీర :రూ.30, కాకర: రూ.30, బీట్‌రూట్: 60, పొట్లకాయ: రూ.30, పెద్ద చిక్కుళ్లు: రూ.60, మునక్కాయ (1): రూ.5, ఆకుకూర కట్ట: రూ.5

హలో.. ఆంధ్రజ్యోతి

మీ ప్రాంతంలో సామాజికపరమైన (వ్యక్తిగతమైనవికాదు) సమస్యలు ఉన్నాయా? అలా ఉన్న సమస్యల గురించి ఫోన్ చేసి ఆంధ్రజ్యోతికి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారి దృష్టికి తీసుకువెళ్తాం.

సమయం : ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య
ఫోన్ నెంబర్ : 9985411238

చోరీకి విఫలయత్నం

ఈపూరు : ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన మండలంలోని కొచ్చర్లలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మండవ రామారావు కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. మంగళవారం రాత్రి ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువా తలుపులు పగలగొట్టారు. కానీ లోపల లాకర్ తెరుచుకోకపోవడంతో వదిలేసి వెళ్లారు. బుధవారం స్థానికులు గమనించి రామారావుకు, పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. లాకర్‌లో రూ.3 లక్షల నగదు, 4 సవర్ల బంగారం, అర కిలో వెండి ఉందని రామారావు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న వారిలో క్లూస్‌టీమ్ సీఐ కె.సి.వెంకటేశ్వర్లు, ఈపూరు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య ఉన్నారు. మెయిన్ బజారులో ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి ప్రయత్నించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

మిలియన్ మార్చ్ పోస్టర్ ఆవిష్కరణ

శావల్యాపురం : స్థానిక తన కార్యాలయంలో బుధవారం ఏపీసీపీఈఏ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ పోస్టర్‌ను తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంపీపీ యరమాసు కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఈఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి పార్థసారథి మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్‌తో సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులకు సహకరించాలి

నూజెండ్ల : అధికారులకు ఉపాధి హామీ సిబ్బంది సహకరించాలని ఎంపీడీవో టి.రవికుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షాసమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల వివరాలను రికార్డు చేసి పంచాయతీలో తనిఖీ అధికారులకు అందుబాటులో ఉంచాలన్నారు.కార్యక్రమంలో ఏపీవో రామారావు, టీఏలు రోజా, రమణ, కిషోర్, కంప్యూటర్ ఆపరేటర్లు ఖాశీం, దావుద్ ఉన్నారు.

అంగన్‌వాడీలకు సామగ్రి పంపిణీ

నూజెండ్ల : మండలంలోని పుచ్చనూతల పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంపీపీ సంబుల అంజమ్మ, జ డ్పీటీసీ మురుగుల ఆదెమ్మ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్‌వాడీల ద్వారా గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు పౌష్టికాహారంతో పాటు వైద్యసేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో టి.రవికుమార్, సర్పంచ్ కె.సాలమ్మబలరామనాయక్, టీడీపీ నాయకులు సంబుల గుర్నాథరావు, మురుగుల రవి, బత్తుల సుబ్బారావు, బచ్చు అంజిరెడ్డి, మరిడి సురేష్, పంచాయతీ సెక్రటరీ మహేంద్ర, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

శ్రీరామపబ్లిక్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ

శావల్యాపురం : స్థానిక శ్రీరామపబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో మట్టి గణపతికి జై, మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కేవీఆర్ మోహన్‌చంద్ మాట్లాడారు. ప్రిన్సిపాల్ రత్నకుమారి, ఉపాధ్యాయులు శ్రీనివాససింగ్, విద్యార్థులు పాల్గొన్నారు.



శ్మశాన అభివృద్ధి పనుల పరిశీలన

నూజెండ్ల : మండలంలోని కంభంపాడులో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న శ్మశానాల అభివృద్ధి పనులను జడ్పీటీసీ మురుగుల ఆదెమ్మ, ఎంపీడీవో టి.రవికుమార్‌లు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు. కంభంపాడులో హిందూ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు రూ.40లక్షల వ్యయంతో నాలుగు శ్మశాన వాటికలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగినేని పద్మచంద్రశేఖర్, ఏపీవో కె.రామారావు, ఆర్ఐ నాసరయ్య పాల్గొన్నారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ఈపూరు : ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకొని, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల నుంచి తండా వాసులను రక్షించాలని సీపీఐ వినుకొండ ఏరియా కార్యదర్శి ఎ.మారుతివరప్రసాద్, గిరిజనులు కోరారు. బుధవారం తహశీల్దార్ కె.నాగేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొచ్చర్ల తండా సమీపంలోని సర్వేనంబరు 915/1, 921/2, 922/4, 922/1, 923/2, 913/3, 917 సర్వేనంబర్లల్లో సుమారు 60 ఎకరాల రెవెన్యూ పోరంబోకు స్థలాన్ని కొందరు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు డీకే పట్టాలు కలిగిన వారి నుంచి అగ్రిమెంట్లు చేయించుకొని ప్రభుత్వభూమిని ఆక్రమించారన్నారు. అంతేకాకుండా తండావాసులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్‌కు విన్నవించారు. ప్రభుత్వ భూమిని తండా వాసులకు పంపిణీ చేసి న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు.

వైసీపీలోకి టీడీపీ నాయకులు

ఈపూరు : మండలంలోని అగ్నిగుండాలలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీలో చేరినట్లు వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు బుధవారం తెలిపారు. పార్టీలో చేరిన వారందరికి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు దక్కాల్సిన సంక్షేమపథకాలు అనర్హులకు చేరుతున్నాయన్నారు. వైసీపీలో చేరినవారిలో దూదేకుల గురుస్వామి, శ్రీను, వీరయ్య, సైదులు, కాకునూరి వెంకయ్య, దూదేకుల బాలసైదులు, మస్తాన్‌వలి, ఖాశీం, లాల్‌సాహెబ్, ఖాశీం, బొంకుసైదులు, పెదసైదులు ఉన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు శాఖమూరి బుచ్చయ్య, గోనుగుంట్ల వెంకటహనుమయ్య, కమ్మిత శ్రీనివాసరెడ్డి, ఓబులశెట్టి చెన్నయ్య, కొలువుల పెద్దిరెడ్డి, దేవరాజ్, వెంకటేశ్వర్లరెడ్డి, మహేష్ పాల్గొన్నారు.